Vol. I
No 4

28th February, 1964.
(Friday)
9th Phalgun, 1885 S. E.

ANDHRA PRADESH LEGISLATIVE ASSEMBLY DEBATES

OFFICIAL REPORT

CONTENTS

	PAGES.
Oral Answers to Questions	253
Written Answer to Question .	281
Business of the House	282
General Discussion on the Annual Financial Statement (Budget) for the year 1964–65. ..	284
Statement by the Finance Minister *re* Formation of a new Council of Ministers.	306
General Discussion on the Annual Financial Statement (Budget) for the year 1964—65. —not Concluded ..	306–343

PRINTED BY DIRECTOR OF PRINTING GOVERNMENT OF ANDHRA PRADESH AT GOVERNMENT TELUGU PRESS, AMBERPET, HYDERABAD-16.

THE
ANDHRA PRADESH LEGISLATIVE ASSEMBLY
DEBATES
OFFICIAL REPORT

Thirty first day of the Third Session of the Andhra Pradesh Legislative Assembly

ANDHRA PRADESH LEGISLATIVE ASSEMBLY

Friday, the 28th February, 1964

THE HOUSE MET AT HALF PAST EIGHT OF THE CLOCK

(Mr Speaker in the Chair)

ORAL ANSWERS TO QUESTIONS

EMBEZZLEMENT OF FUNDS BY VILLAGE MUNSIFF, SANKILI 793—

*958 (2996) Q —*Sri K Sanyasi Appalanaidu* [*Put by Sri Vavilala Gopalakrishnaiah (Sivtanapalli)*] —Will the hon Minister for Revenue be pleased to state ,

(*a*) the action taken by the Government on the petitions and telegrams sent by the ryots during November 1962 to the Chief Minister and Revenue Minister stating that Sri Kambu Raminaidu, Deputy Munsiff of Sankili Village, Palakonda Taluq, Srikakulam District had embezzeled thousands of Rupees of Government land revenue collections,

(*b*) the reasons why the Munsiff, Sankili, was allowed to join duty even before the completion of the investigation though he was placed under suspension till the completion of the investigation ,

(*c*) whether it is a fact that the District Collector cancelled the suspension order passed by his predecessor , and

(*d*) if so, the reasons therefor ?

The Minister for Revenue (Sri N Ramachandra Reddy) —

(*a*) The Collector, Srikakulam has been requested to enquire into the matter

(*b*) to (d), The Village Munsiff was first kept under suspension by the Revenue Divisional Officer Parvatipur for neglecting collection work These orders were stayed by the Collector, Srikakulam The Village Munsiff was again placed under interim suspension by the Revenue Divisional Officer, Parvatipur pending enquiry into charges of misappropriation As enquiry into this case could not be finalised early the Collector allowed the Village Munsiff to join duty as he considered that the interim suspension order should not be continued indefinitely The case was finalised later and the Village Munsiff was dismissed from service The amount misappropriated was Rs 212-28 nP

Mr Speaker —Ultimately he has been dismissed

Sri Vavilala Gopalakrishnayya —No, Sir This is a serious charge

Mr Speaker —He has been removed from service

Sri Vavilala Gopalakrishnayya —But the responsibility is with the Collector—అగ్యక్షా, అతను తప్పుచేశాడని కచ్చితముగా కలెక్టరు నిర్ణయించి నప్పుడు ఆ ఆర్డరును మార్పు చేసుకోడానికి అవకాశము ఏమి వచ్చినది? ఏ కారణాలవల్ల మార్పు చేశారో చెబుతారా?

Sri N Ramachandra Reddy —I do not follow

Sri Vavilala Gopalakrishnayya —He was suspended for the first time After that the District Magistrate enquired and cancelled his suspension Am I correct?

Sri N Ramachandra Reddy —Yes, yes

(శ్రీ) వావిలాల గోపాలక్రిష్ణయ్య —మరల restore అయినట్లు, తరువాత final గా suspend చేశారని మంత్రిగారు చెప్పినదానినిబట్టి అర్థమవుతున్నది Am I correct? మధ్యలో పొరబాటు చేయడానికి ఏయే influences పని చేసినవి? కలెక్టరుపైన ఏమి చర్య తీసుకొన్నారు?

Sri N Ramachandra Reddy —Suspension was for an indefinite period That is why for more than one year he was kept under suspension That is why the Collector thought it was not proper to keep him long for an indefinite period That is why stay orders were vacated

(శ్రీ) వావిలాల గోపాలకృష్ణయ్య —అధ్యక్షా, ఎన్నాళ్ళు suspension లో వున్నారు? ఎన్నాళ్ల తరువాత vacate చేశారు?

Sri N Ramachandra Reddy —For more than one year he was kept under suspension

(శ్రీ) వావిలాల గోపాలకృష్ణయ్య —అధ్యక్షా సంవత్సరంపాటు ఎందుకు విచారణ చేయలేదు? విచారణ చేయకుండా ముందు suspension ని రద్దు చేయడము జరిగింది తరువాత విచారణచేస్తే case serious గా వున్నందువల్ల dismiss చేశారని అన్నారు, సంవత్సరమువరకు ఎందువల్ల విచారణ చేయలేదో చెబుతారా?

Sri N Ramachandra Reddy — Enquiries were made not by the Collector, enquiries were made by the local Tahsildar and the Collector is now enquiring into the matter as to why the Tahsildar delayed the matters

(శ్రీ) జి సి వెంకన్న (ఉరవకొండ) —అధ్యక్షా, suspension లోవున్న కరణంగారిని తిరిగి ఉద్యోగములో కలెక్టరు చేర్చారని అంటున్నారు Enquiry జరిపి దానిలో misappropriation లేదని తెలిసిన తరువాత join చేసుకొనివుంటే అది న్యాయము అనిపించుకొంటుంది Suspend చేసిన ఆయనను join చేసుకోడానికి కారణమేమి? అటువంటి పని కలెక్టరు చేసినప్పుడు ప్రభుత్వము వూరికే వుండవలసినదేనా?

Mr Speaker —I think the members have heard the Minister correctly What he said was first of course some charges were framed

against him for some irregularities, not for misappropriation, by the Sub Collector The enquiry protracted for nearly an year or so and then afterwards some cases of misappropriation were also detected against him So, when the Collector thought that he was being kept under suspension for a long time and since the enquiry was likely to take some more time he allowed him to join duty, but later on some cases of mis appropriation were brought to notice and again he was kept under suspension Ultimately after full enquiry he was removed from service That is the answer I think he gave

శ్రీ ఎ వెంకటేశ్వరరావు (నర్సంపేట) — అధ్యక్షా, Embezzlement చేశారనే నేరంపూర్తిగా రుజువు అయిపోయినది Why was he not prosecuted for the offence which he committed ?

Sri N Ramachandra Reddy —Already he has been dismissed from service I think this is one of the major punishments

శ్రీ టి కె ఎ శర్మ (కర్నూలు) —అధ్యక్షా, charges frame చేసిన తరువాత enquiry లో సంవత్సరాల తరబడివున్న cases చాల వున్నవి అటువంటివి చాల జిల్లాలలో వున్నవి వాటి విషయములో ఖచ్చితమైన ఉత్తర్వులను ఇస్తారా?

Sri N Ramachandra Reddy —Recently, Sir The matter was discussed with the village officer's association, all these matters were discussed threadbare and instructions were issued to the various officers that immediate action should be taken

ISSUE OF PROPERTY STATEMENT BOOKS

794—

*1824 Q —*Sarvasri C D Naidu (Chittoor), P Pargopal Naidu (Tavanampally), P Subbaiah and P Gunnaiah* — Will the hon Minister for Revenue be pleased to state

(*a*) whether property statement books showing the extent of land, Survey No etc, are going to be issued to the peasants, and

(*b*) if so, when they will be issued

Sri N Ramachandra Reddy —

(*a*) The answer is in the affirmative

(*b*) Instructions were issued for getting the pattedars pass books printed and for supplying them to the Village Officers for sale to ryots

శ్రీ సి డి నాయుడు —అధ్యక్షా, ఈ pass books ఏ authority ఇస్తుంది? ఈ books లో రైతులు చెల్లించే పన్ను వివరాలు వుంటాయా?

శ్రీ ఎన్ రామచంద్రా రెడ్డి —Village Officers issue చేస్తారు దానిలో వివరాలన్ని వుంటాయి

శ్రీ ఎ వెంకటేశ్వరరావు — అధ్యక్షా, అన్ని గ్రామాలకు ఈ pass books ని supply చేయలేదు నరసంపేట తాలూకాలోని 10 గ్రామాలలో మాత్రమే supply చేశారు మిగిలిన గ్రామాలలో supply చేయలేదు Pass books లేకపోవడము వల్ల అదనముగా ఎంత తీసుకొంటు

న్నారనేది తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు అందువల్ల అన్ని గ్రామాలలోను అందించే ఏర్పాటు చేస్తారా?

(శ్రీ) ఎన్ రామచంద్రారెడ్డి —అన్ని గ్రామాలకు ఇవ్వాలనే instructions ఇవ్వబడినవి అన్ని గ్రామాలకు చేరలేదన్నట్లయితే, I will take the information and see that they are supplied to all villages

(శ్రీ) కె రామచంద్రారెడ్డి (రామన్నపేట) —అధ్యక్షా, మొదట రఖం తీసుకొన్నపుడు కచ్చా రసీదులు ఇస్తున్నారు సంవత్సరమయిన తరువాత తహశీలునుంచి పక్కా రసీదులు వస్తూవుంటాయి మొదటనే పక్కా రసీదులు ఎందుకు ఇప్పించరు? మొదట కచ్చా రసీదులు ఇప్పించడంవల్ల డబ్బును క్రిందుమీదు చేయడానికి అవకాశము వుంది ఆతరువాత పక్కా రసీదులు తెచ్చి రైతులకు ఇవ్వడము లేదు

(శ్రీ) ఎన్ రామచంద్రారెడ్డి —పక్కా రసీదులు కూడ ఆ pass books లోనే చేర్చడము జరిగింది మొదట జరిగిన payments full payments కావు కిస్తీల వారీ ఇస్తూవుంటారు అందువల్ల పూర్తిగా particulars దానిలో చేర్చడానికి సాధ్యంకాదు అందువల్ల ముందు temporary receipts ఇచ్చి permanent receipts లో పూర్తి వివరాలు చేర్చాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది

(శ్రీ) పి గున్నయ్య (కొత్తూరు) —అధ్యక్షా, (శ్రీ) కాకుళం జిల్లాలోని నా ఏరియాలో చాలమందికి ఈ pass books అందలేదు కాబట్టి వెంటనే ఇవ్వాలని ఆర్డర్సు కలెక్టరుకు జారీచేస్తారా?

(శ్రీ) యన్ రామచంద్రారెడ్డి —ఉత్తర్వులు ఇదివరకే వున్నవని మనవి చేశాను Compulsory గా తీసుకోవాలని నిబంధన లేదు Compulsoryగా తీసుకోవాలనే నిబంధన పెట్టినపుడు అందరు తీసుకోడానికి అవకాశము వుంటుంది అది కూడ examine చెస్తున్నాము Voluntary అవడంవల్ల కొంత మంది తీసుకొనడము లేదని కలెక్టర్సు వ్రాస్తున్నారు దానిని అనుసరించి compulsory చేసినట్లయితే బాగా వుంటుందని ప్రభుత్వము ఆలోచన చేస్తున్నది

(శ్రీ) పి రాజగోపాల నాయుడు — అధ్యక్షా, property statement books ఇస్తున్నారా అని అడిగాము ఇప్పుడు రసీదు పుస్తకాలు voluntary గా ఇస్తున్నారు ఆ books లో ఆస్థి వివరాలు వుంటే అమ్ముకొనడం తటస్థించినపుడు మిగిలినది ఎంత వున్నది సులభముగా తెలుస్తుంది అలాంటి books ని ఇవ్వాలని కళావెంకటరావుగారి హైములో agitate చేశాము దానికివారు అంగీకరించారు ఇప్పుడు ఇస్తున్న రసీదు పుస్తకాలు ప్రత్యేకము అందువల్ల property statement పుస్తకాలు వున్నట్లయితే అవి రైతులకు చాల పనికి వస్తాయి కనుక అలాంటి పుస్తకాలు ఇస్తారా అని నా ప్రశ్న

(శ్రీ) యన్ రామచంద్రారెడ్డి —అది ఇది ఒకటే పేరు మార్పుగా వుంది కాని వివరాలన్నీ దీనిలో నమోదు చేయాలని చెప్పడం జరిగింది పట్టాదారుల పాస్ పుస్తకాలు అంటే కేవలము రసీదులు అందులో ఇమడ్చడము

కాదు ఎంత భూమి వుంది ఏ సర్వేనంబర్సులో వున్నవి అని అన్ని వివరాలు మొదటి పేజిలో వుంటాయి సంవత్సరానికి ఎంత శిస్తు చెల్లించారనేది పెర్మనెంటు రసీదులో వుంటుంది అదికూడ దీనిలో ఒక భాగముగా వుంది కనుక దానిలో చేర్చబడుతాయి

శ్రీ కె గోవిందరావు (అనకాపల్లి) —అధ్యక్షా, విశాఖపట్టణం జిల్లాలో ఇచ్చిన పట్టేదారుల pass books చాల defective గా ఉన్నట్లు వాటిని withraw చేస్తున్నట్లు వింటున్నాము అది నిజమా?

శ్రీ యన్ రామచంద్రారెడ్డి — Withdraw చేయలేదు ఒక column లో భేదము వుంది కనుక దానిని సరిచెసే దానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది

శ్రీ వి సత్యనారాయణ (పెనుగొండ) —అధ్యక్షా, గత అసెంబ్లీలో pass books ని తెచ్చి చూపించడం జరిగింది ఆ pass books ప్రకారము రసీదులు ఇస్తూవుంటే రైతులు తీసుకొనం పోవడములో న్యాయము వుంది ఎందుకంటె అసలు రసీదులు ఇవ్వడములోనే ఎక్కువ fraud జరుగుతోంది అందువల్ల గ్రామాధికారులే compulsory గా రసీదులు ఇవ్వాలని వుండాలి Compulsory గా రైతులు పుచ్చుకోవాలని కాదు అప్పుడే ఈ fraud తగ్గుతుంది కిస్తీల ప్రకారం ఎసూలు చేస్తారు ఏ కిస్తీలో ఎంత కట్టినది వివరముగా రసీదు ఇస్తేనే అదనముగా వసూలు చెశారా అనేది తెలుస్తుంది ఏ పంటకు ఎంత శిస్తు అనేది తెలియడం లేదు అదికూడ గ్రామాధికారులు ప్రకటనలు చేయడముద్వారాను, కరపత్రాలు వేయడం ద్వారాను రైతాంగానికి తెలిసేటట్లు చేస్తే ఈ fraud ను కొంత వరకు అరికట్టడానికి వీలుఅవుతుంది అలాంటి ఏర్పాటు చేస్తారా?

శ్రీ యన్ రామచంద్రారెడ్డి —గౌరవ సభ్యులు చెప్పినది వాస్తవము ఆ విధముగా ఉత్తర్వులు జారిచెయబడినవి కేవలము రైతులపైనే బాధ్యత కాదు గ్రామాధికారులు తప్పకుండా ఇవా లనే ఉత్తర్వులున్నవి గ్రామాలకు పర్యటనకు వెళ్లినప్పుడు check చేసి రసీదు పుస్తకములు ఇవ్వలేదని తేలితే గ్రామాధికారులపైన చర్య తిసుకోవాలని తహశీలుదార్లకు ఉత్తర్వులు ఇవ్వబడినవి

శ్రీ ఎ వెంకటేశ్వరరావు —కొన్ని కొన్ని ప్రాంతాలలో పుస్తకాలకు ఎనిమిదణాలు, రూపాయి వసూలుచేస్తున్నారు నిజంగా దానిధర ఎంత? రైతులకు free గా supply చేసే విధానం ఆలోచిస్తారా?

శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి —దానివిలువ ఒకరూపాయి అని ఇదివరకే ఏర్పాటుచేయటం జరిగింది

శ్రీ జి సి వెంకన్న — జాయింట్ పట్టాదార్లకు ఎవరికి ఎంతభూమి వుందో తెలుసుకోవటం కష్టంగావుంది రాయలసీమ విలేజ్ ఆఫీసర్స్ ఎసోసియేషన్‌వారు దానికి ప్రాపర్ లెజిస్లేషన్ వుంటేతప్ప ఇవ్వటానికి వీలులేదు కనుక ఇవ్వము అని అంటున్నారు వారు అలా అంటుంటే ప్రభుత్వం ఏమి action తీసికొంటుందని అడుగుతున్నాను

శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి — విడగొట్టుకోటానికి ఇప్పటికికూడా అవకాశంవుంది రైతులు fees చెల్లిస్తే విడగొట్టుకొడానికి చట్టంలో అవకాశం వుంది ప్రభుత్వం విడగొట్టాలంటే చాలా ఖర్చుఅవుతుంది విడగొట్టుకోకపోతే ఎపాక్స్ మేట్ గా ఎవరి స్వాధీనంలో ఎంతవున్నదో అది పట్టాదార్ల పాస్ బుక్ లో నమోదుచేయటానికి వీలుంది

శ్రీ ఎ సత్యనారాయణమూర్తి (పాలకొల్లు) —రిజిష్టర్ అయినప్పుడు ఒడంబడికలు దాఖలుచేయటం జరుగుతుంది ఆ ఒడంబడికలు కరణాలవద్దకు వెడుతూవుంటాయి అటువంటప్పుడు విడగొట్టటానికి ఎందుకు అభ్యంతరం ఉంటుందో తెలుసుకొంటారా ?

శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి —విడగొట్టటానికి సర్వేనెంబరు కావాలి రాళ్ళు వేయాలి ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ అమలు అయినతరువాత జరుగుతుంది

శ్రీ టి కె ఆర్ శర్మ —పట్టాదార్లకు కంపల్సరిగా పాస్ బుక్స్ ఇవ్వటంలో గల ఇబ్బంది ఏమిటి ? ఇచ్చే pass books కు ధరలేకుండా చేస్తారా ?

శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి — కంపల్సరిగా ఇవ్వటానికే ప్రభుత్వం ఆలోచిస్తున్నది నామినల్ గా దాని ఖరీదు రూపాయని పెట్టాము అది ఇవ్వవలసివస్తుంది

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య — గ్రామాలలో అడిగినా ఎవరూ ఇవ్వటంలేదు తహసిల్దారు వచ్చినప్పుడు మా demand ఎంతయ్యా అని అడిగితే ముందు ఇవ్వవయ్యా, తరువాత చెబుతానని అంటున్నారు అందువల్ల compulsory అన్నా ఇవ్వని గ్రామాలు వున్నాయి చాలాసార్లు కలెక్టరుకు చెప్పాము దానిని ఇకనైనా సరిగా అమలుజరుపుతారా ?

Sri N Ramachandra Reddy —This is a question of general nature
Sri Vavilala Gopalakrishnayya —It is not a general question, Sir
ఒక గౌరవసభ్యుడు —ఆసామివారీగా అమలుచేస్తారా ?

శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి — ఆసామివారీగా డిమాండ్స్ అంటే ప్రాక్టికల్ గా చిక్కులువున్నాయి సాధారణంగా జరిగేది విలేజ్ కరణం, మునసబు చావడిలో కూర్చుంటారు అక్కడ నిర్ణయించినదానిప్రకారం ఎంత ఎవరుకట్టాలో చూసుకొని అంతా కడుతూవుంటారు ఇది సాధారణంగా జరుగుతున్నపని

శ్రీ పి గున్నయ్య —రసీదుపుస్తకంలో ఎంతభూమి వున్నదీ, ఎంతశిస్తు కట్టవలసినదీ అన్నీ నమోదుచేస్తారన్నందుకు రైతులు సంతోషిస్తున్నారు ఈ విషయాలన్నీ చర్చించటానికి జిల్లా లెవెల్లో M L A లతో కలెక్టరుతో ఒక కమిటి ఏర్పాటుచేసి నెలకొకసారి సమావేశం అయ్యేటట్లు చూస్తారా ?

శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి —కమిటి అవసరంలేదు ఎప్పుడు పడితే అప్పుడు M L A. లు కలెక్టరును కలుసుకోటానికి అవకాశం వుంది ఇబ్బందులుంటే సవరించుకోవచ్చు

(శ్రీ టి బాలకృష్ణయ్య (సత్యవీడు) —రైతు సంవత్సరానికి కట్టవలసిన డబ్బు నిర్ణయించినప్పుడు ఇన్‌స్టాల్‌మెంట్‌గా కట్టినప్పుడల్లా pass book లో enter చేసుకొంటూ బ్యాంకులలో మాదిరిగా account maintain చేస్తూ సంవత్సరం చివరకు అంతమొత్తం కట్టండోలేదో చూడవచ్చునుకదా అటువంటి పద్ధతిని ప్రవేశపెట్టటానికి ఆలోచిస్తారా ?

(శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి —అంచెలవారి శిస్తుకడితే చెంపొరరి రసీదు ఇస్తారు పర్మనెంట్ రసీదు సంవత్సరం చివరిలో ఇస్తారు

(శ్రీ టి పాపారావు (నగరికటకం) —Pass books లో సర్వేనెంబర్లు, భూమివిస్తీర్ణము note చేస్తారన్నారు సర్వే సెటిల్‌మెంట్ తేలలేదు మంత్రి గారికి ఇదివరకే చెబితే objections తెలియచేయటానికి కొంత time ఇచ్చారు Objections తెలిపినా ఇంకా అది తేలలేదు అది తేలేవరకు pass books ఆపుతారా ?

(శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి —సర్వేకాని విలేజెస్‌కోసం ఆపటం భావ్యం కాదు సర్వేకాని వాటిని తొందరగా చేయించమని అడిగితే బాగుంటుంది అంతేకాని మొత్తం suspend చేయటం అనేది ఉద్భవించదు

(శ్రీ జి గంగారెడ్డి (మధోల్) —అధ్యక్షా, ఇప్పుడు ఏదైతే రైతులు పన్ను చెల్లిస్తారో అవి శీఘ్రంగా ఇరసాలు కిర్దీలో కూడ రావడం సరిగాలేదు అది తమకేమన్నా తెలుసునా ఆసామీకి చెల్లించగానే ఇరసాలుగాని కిర్దీలో రాయవలసి ఉన్నది అది సరిగా నడుస్తూండడం లేదు, తమకేమన్నా తెలుసునా?

(శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి —ఏమీ నా దృష్టిలోకి రాలేదండి

Sri P Ramachandra Reddy — Is the Government considering any fixation of time limit to issue this statement of property books and is the Government also considering to issue instructions to Tahsildars to make it compulsory to inspect every village so that every villager or owner of the land will get such certificates?

Sri N Ramachandra Reddy —As I said just now, the question is being examined whether to make it compulsory or not Now it is voluntary When we make it compulsory, certainly we will fix a time-limit and see that all these pass books are distributed within a specified time

(శ్రీ సి డి నాయుడు —అధ్యక్షా, ట్రాన్సఫర్ ఆఫ్ ప్రాపర్టీ విషయంలో సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో ఆ ఎంట్రీస్ అన్నీ కూడ జరిగేటట్లుగా అవకాశం ఇప్పించేటట్లుగా అవకాశాలు ఉన్నాయా అని అడుగుతున్నాను

Sri N Ramachandra Reddy —That will lead to dual system It is not possible Whenever registration is made in Sub-Registrar's office, these records will be sent to the village officers and they will incorporate all those things

(శ్రీ కె రాఘవులు (జనగాం) — అధ్యక్షా, ఇప్పుడు 4 కిస్తీల వారీగా రకాలు వసూలు చేస్తున్నారని చెప్పారు కాని డిమాండు నోటీసు

తెలంగాణాలో డిమాండు నోటీసుఇవ్వడం మొదలు లేదు అయితే డిమాండు నోటీసు మొట్ట మొదట ఇచ్చినట్లయితే ఈ రైతులు దానిని టాలీచేసి చూసుకుంటే బరాబరీ రకం చెల్లిస్తామనీ, లేదు అనీ తెలుస్తుంది ఆ డిమాండు నోటీసు ముందే ఇచ్చేటట్లు ఏమైనా ఏర్పాటు చేస్తారా?

(శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి —అదే మనవి చేస్తున్నానండి That will lead to a cumbersome procedure దానిని అనుసరించే చావిడిలో సామాన్యముగా కూర్చొని ఉంటారు, చావిడిలో ప్రచురణ జరుగుతుంది దానిని చూచుకొన్న తరువాతను, లేకుంటే విలేజ్ ఆఫీసర్సు దగ్గరకు వచ్చే దానిని చూచి చెప్పడం జరుగుతుంది అది అమలులో ఇప్పుడు ఉన్నది

LEVY OF SPECIAL REVENUE ON WEAVERS' COLONY AT NARAYANKHED

795—

*1566 Q —*Sri E Basappa (Madoor)* — Will the hon Minister for Revenue be pleased to state

(*a*) whether it is a fact that special revenue has been levied on the land on which the weavers Colony was constructed in Narayankhed ,

(*b*) Since how long the said revenue is being levied ,

(*c*) whether the said revenue is being collected regularly , and

(*d*) if not the reasons therefor ?

Sri N Ramachandra Reddy —

(*a*) The answer is in the affirmative

(*b*) Since 1951-62

(*c*) and (*d*) The amount levied for 1962-63 has been collected and the amount levied for 1961-62 is covered by stay granted on the appeal filed by the Weavers Society before the Collector

LAND REVENUE WRITTEN OFF FOR F 1367

796—

*1638 Q —*Sri P Rajagopal Naidu* — Will the hon Minister for Revenue be pleased to state

(*a*) the amount of arrears of land revenue written off for the Fasli 1367 in the State ,

(*b*) the Districts and Taluks in which the arrears were written off , and

(*c*) the reasons for writting off the arrears ?

Sri N Ramachandra Reddy —

(*a*) and (*b*) An amount of Rs 10 00,976 was written off during Fasli 1367 in the State except in the districts of Srikakulam and Chittoor

(*c*) The arrears are written off when they are irrecoverable due to insolvency of the defaulters, non-availability of records showing the particulars of the persons from whom the amounts are due and when the whereabouts of the defaulters are not traced Amounts brought to demand erroneously are also written off

(శ్రీ పి రాజగోపాలనాయుడు —అధ్యక్షా, ఇన్‌సాల్వెన్సీ అంటే ఒప్పుకుంటాము Non availability of records అని చెబుతున్నారు రికార్డ్స్ లేకపోతే ఈ —ాము ఎరియర్సు ఉన్నాయని చెప్పి ఎట్లా లెక్క పెట్టినాము మరి ఎవరెవరివి అసలు రికార్డ్స్ కోర లేవని అనుకున్నారు అది అంతా ఎట్లా ఒక conclusions కు arrive అయినారండి?

(శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి —రికార్డ్స్ అంటే ఇప్పుడు జాగీర్ ఎరియర్సు ఉన్నాయండి తెలంగాణా ప్రాంతంలో, అయితే సాధారణంగా ఒక గ్రామానికి 10 వేలు అని ఉన్నాయి కాని individual గా మాత్రం కనపడడం లేదు 30,40, ఏళ్ల క్రిందట బకాయిలు కూడ ఉన్నాయి దానిని అనుసరించే జిల్లా వారీగా ఆవి write off చేస్తున్నారు ఎక్కడైతే రికార్డ్స్ trace out కావడం లేదో వాటిని write off చేసి ఎక్కడైతే రికార్డ్స్ ఇండివిడ్యుయల్ గా మాత్రం లభ్యమౌతాయో అవి వసూలు చేయబడుతున్నాయి

(శ్రీ ఎ వెంకటేశ్వరరావు —ఆ వివరాలను తెలిపే మీరు పెట్టిస్తారా?

(శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి —తప్పకుండా వారీ—ాడి

(శ్రీ ఎ వెంకటేశ్వరరావు —ఎవరెవరివి write off చేశారు అనే లెక్కలు ఏ తాలూకాలో ఎన్ని, ఏ డివిజన్లో ఎన్ని అని తెలియజేస్తారా? క్వశ్చన్ కూడ అదే

Sri N Ramachandra Reddy —I have no objection, but is it worthwhile, Sir?

Sri A Venkateswara Rao —It is worth while Sir

Mr Speaker —I will ask the Government to do one thing The whole thing-one copy-will be placed on the Table of the House and anybody who wants to peruse it can do so

FINANCIAL POSITION OF HATYARALA TEMPLE

797—

*714 (2848) Q —*Sri K Mareddy (Put by Sri C D Naidu)* — Will the hon Minister for Revenue be pleased to state

(*a*) what is the financial position of Hatyarala Temple in Rajampet Taluk, Cuddapah District,

(*b*) who is the managing trustee of the above temple,

(*c*) whether it is a fact that the Government stopped giving tasdiks to Hatyarala temple in Rajampeta Taluq, Cuddapah District,

(*d*) if so, the reasons, and

(*e*) the steps taken by the Government to compensate the loss to the temple?

Sri N Rama handra Reddy —

(*a*) There are two temples by name (1) Sri Triteswaraswamy temple and (2) Sri Gadhadareswaraswamy Temple at Hatyarala.

The temple lands are being leased out on sharing system and the income derived by each temple is Rs 400/- per year

(*b*) The Trust Board consists of the following members

(1) Sri S Venkateswarlu, Managing Trustee.

(2) Sri K Mara Reddy, M L A

(3) Sri Y Tiruvengalam Chetty.

(4) Sri S Chinnaiah

(5) Smt M. Venkata Subbamma

(*c*) Yes

(*d*) & (*e*) In para 2 of Government Memo No 97896 K/58-3 Revenue dated 22-7-1959 it was ordered that where there has been a breach of the conditions of the original Inam grant and where the service is continued by another working incumbent for the benefit of the purpose for which the ancient Inam was granted, the continuance of the beriz deduction be stopped with effect from the 1st July 1959 after giving notice to the persons concerned, sufficiently in advance of the intent on of the Goverment to stop the payments In pursuance of the above orders, the Board in its Rc G4-2168/59 dated 27-2-60, issued instructions to all the Collectors in the Andhra area to take necessary action in the matter According to the Board's instructions, the payment of beriz deduction due to the temples has been stopped from Fasli 1370 onwards The Managing Trustees of certain temples in Cuddapah District thereupon represented to Government that on account of non-payment of tasdic allowances due to the temples there has been cessation of religious service and that the administration of the temples is brought to a stand still due to lack of finances The matter was examined by Government, and in order to avoid possible misunderstanding of the scope of the orders issued in Government memo no 97896 K/58-3 d/ 22-7-1959, the Board was requested to issue a general clarification to all the Collectors in the Andhra area, that beriz deductions now being payble to temples or mosques should not be indiscriminately stopped unless the cases specifically fall within the terms of para 2 (1) of memo no 97896 K/58-3 Rev, d/ 22-7-59 In pursuance of these orders, the Collector, Cuddaah has issued necessary instructions to all Tahsildars and Deputy Tahsildars to continue payment of these allowances to the temple , since these cases are not attracted by the orders issued in memo 97896 K/58-3 dated 22-7-59

WORKERS TO BE ENTRUSTED TO BHARAT SEVAK SAMAJ

798—

* 1971 Q—Sri G C Kondaiah [Put by Sri K Rajamallu (Chinnur)] —Will the hon Mintster for Planning and Panchayati Raj be pleased to state

(*a*) whether there is any G O , authorising the Panchayat Samithis to nominate any body they like including the Bharat Sevak Samaj to Irrigation works upto one lakh rupees without any tenders, and

(*b*) if so, whether a copy of the same will be placed on the table of the House?

The Minister for Planning and Panchayat Raj (Dr M Chenna Reddy)

(*a*) No, Sir

(*b*) Does not arise

CONSTRUCTION OF STAFF QUARTERS IN THE BLOCKS IN ADILABAD DISTRICT

799—

* 1085 Q —Sri K Rajamallu —Will the Hon Minister for Planning and Panchayati Raj be pleased to state

(*a*) in how many blocks the staff quarters have been constructed in Adilabad district so far, and

(*b*) the amount allotted for the construction of staff quarters and the amount lapsed so far ?

Dr M Chenna Reddy —

(*a*) Three, Sir

(*b*) The amount allotted for the construction of staff quarters is Rs 2,97,197 The amount lapsed so far is Rs 30 969

శ్రీ కె రాజమల్లు — Amount lapse కావడానికి కారణాలు ఏమిటి? పని ఎందుకు మొదలు పెట్టలేదు?

డాక్టర్ ఎమ్ చెన్నారెడ్డి — చెన్నూరు తాలూకాలో 25 వేల రూపాయలు 8 బ్లిజ్ అవుతే 985 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అదీ విలేజ్ లెవెల్ క్వార్టర్సుకు మాత్రమే పెట్టారు అందుకని మిగతా రూ 24,015 వాపసు వచ్చాయి ఆదిలాబాదులో రూ 68 8 0 లు ఉంటే రూ 61,856 ఖర్చు పెడితే రూ 6,900 మాత్రమే మిగిలినాయండి

శ్రీ జి సి వెంకన్న — ఈ స్టాఫ్ క్వార్టర్సు కట్టకూడదని ఎమర్జెన్సీలో కట్టకూడదని, కొన్ని బ్లాక్సు కొన్ని జిల్లాలకు ఇవ్వడం కొన్ని జిల్లాలకు ఇవ్వక పోవడం జరిగినట్లు తెలుస్తున్నది కాబట్టి ఇప్పుడు ఎన్ని స్టాఫ్ క్వార్టర్సు కట్టడానికి general instructions మంత్రిగారు ఇస్తున్నారు?

డాక్టర్ ఎమ్ చెన్నారెడ్డి — ఎక్కడైనా hard cases గ్రామాలు వెలుపల ఉండి, లేక చోటులేక ఇబ్బందులు ఉంటే ప్రత్యేకంగా ఈ పరిస్థితిలో కూడ ఇవ్వడం, తరువాత stage I పూర్తిచేస్తే, డబ్బు ఇదివరకే వారి దగ్గర ఉన్నప్పుడు దానిని తిరిగి ఇవ్వకుండా వారు మళ్లీ మళ్లీ పంచాయితీ సమితివారు పట్టుదలగా కోరడంవల్ల కొన్ని ఇటువంటి కేసులు ఇవ్వడం జరిగింది కాని గౌ సభ్యులు చెప్పినట్లు తిరిగి పునరాలోచించేటటువంటి అవకాశము, అవసరము ఉన్నదని నేనుకూడ అంగీకరిస్తున్నాను

శ్రీ వి శ్రీకృష్ణ (మంగళగిరి) — గౌ సభ్యుల ప్రశ్నలో నిర్మాణము జరగకపోవడానికి కారణాలు ఏమిటో అడిగారు కారణాలు చెప్పలేదు మంత్రిగారు

డాక్టర్ ఎమ్ చెన్నారెడ్డి — ఒక విలేజ్ లెవెల్ క్వార్టర్సుమాత్రమే తీసుకొన్నారు చెన్నూరులో, మిగతా కార్యక్రమం మొదలుపెట్టలేదండి ఎంచాయితీ సమితివారు

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య — రీ ఆర్గనైజేషను ఆలోచిస్తున్నామన్నారు బ్లాక్సు అవన్నీ ఈ సందర్భంలో బిల్డింగ్సు అవన్నీ కడితే అవి

అనవసరం అయ్యే స్థితి వస్తుందేమో ఒకసారి వాటిని మళ్లీ ఆలోచిస్తాము ఇస్తాము అంటున్నారు, ఇస్తే సంతోషం పూర్తి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుందా అని అడుగుతున్నాను

డాక్టర్ ఎమ్ చెన్నారెడ్డి — ఆ నిర్ణయం చేసేసరికల్లా రీ ఆర్గనైజేషన్ ఆఫ్ క్లాసుల యొక్క నిర్ణయం కూడ జరిగిపోతుందండి దానినిబట్టి ఆ ఇబ్బంది ఏమీ ఉండదండి

శ్రీ జి సి వెంకన్న — అధ్యక్షా, నేను అడుగుతున్నటువంటిది మంత్రిగారిని అది కాదండి ఉరవకొండ సమితికి ఈ క్వార్టర్సు కట్టడానికి డబ్బు ఇచ్చారు మాకు క్వార్టర్సు లేవు ఉద్యోగులు ఉండడానికి క్వార్టర్సు లేవని అన్నాం అయితే ప్రభుత్వం ఖచ్చితంగా కట్టమన్నదండి

మిస్టర్ స్పీకర్ — ఉరవకొండను గురించి వేరే ప్రత్యేకంగా ప్రశ్న వేయండి,

METALLING THE KANIGIRI-KAMBHAM ROAD

800—

* 7 6 (3583) Q —Sri K Guruswamy Reddy (Kanigiri) —Will the hon Minister for Planning and Panchayati Raj be pleased st te

(*a*) whether the estimates have been prepared for metalling the road (1) from 6th mile of Kanigiri-Kambham Road to Sitarampuram *via* Hajipuram and Doddichintala in Kanigiri taluk, Nellore District and (2) Chimakurthi-Darsi Road in Guntur District

(*b*) if so, the estimated amount of expenditure for each of them, and

(*c*) when the said works will be taken up ?

Dr M Chenna Reddy —

(*a*) No estimates have been prepared

(*b*) Does not arise

(*c*) The said works could be taken up by the Zilla Parishads, if funds are available

ZONAL POWER GRIDS

801—

* 1730 Q —Sarvasri Vavilala Gopalakrishnayya and N Venkata Swamy (Parchuru) —Will the hon Minister for Public Works be pleased to state

(*a*) whether Government have received any proposal or communication from Government of India regarding the construction of Zonal and All India Power Grids ,

(*b*) if so, whether the Government have sent any reply to it, and

(*c*) if so, the opinion of this Government in the matter ?

The Minister for Public Works (Sri A C Subba Reddy) —

(*a*) Yes Sir This Government have received proposals from the Govt of India for formation of regional power agencies.

(b) Yes

(c) This Government are against the formation of regional Power Agencies at present It was therefore suggested to Government of India that the proposals might be deferred for consideration towards the end of the IV Plan period

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య —ప్రభుత్వము దీనికి వ్యతిరేకమని చెప్పారు ఈ మధ్య మద్రాసులోనో, బెంగుళూరులోనో, సమావేశమై Southern Region ఏర్పరచడానికి నిర్ణయించినారు నాలుగు States యొక్క Ministers అంతా సమావేశమైనారని పార్లమెంటులో announce చేసినారు పత్రికలలో కూడా వచ్చింది అది అబద్ధమా? అయితే దానికి కారణం ఏమిటి?

శ్రీ ఎ సి సుబ్బారెడ్డి —ఇంతకుముందువాటికి powers ఇవ్వాలనేది consideration లో ఉండినది Advisory Body క్రింద grids ఉంటే మాకు ఆక్షేపణ లేదని చెప్పాము

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య —దానికి దీనికి తేడా ఏమిటండి? వాళ్లు మొట్టమొదట అడిగింది ఏమిటి? ఇప్పుడేమైనా Advisory Bodies క్రింద వేయవలసినటువంటిదానికి కారణాలు ఏమిటి? దానికి ఉన్నటువంటి సౌకర్యాలు ఏమిటి?

శ్రీ ఎ సి సుబ్బారెడ్డి —ఇంతకుముందు Advisory Body కి కాకుండా complete powers, Regional Grids గాని All India Powers Grids గాని చేయడానికి ఒక పథకము ఉండినది దానిని ఏ province కూడా ఒప్పుకోలేదు

శ్రీ ఎం రామగోపాలరెడ్డి (మైదూరం) —గవర్నమెంటు Zonal Gridsను వ్యతిరేకించడానికి కారణాలు ఏమిటి?

శ్రీ ఎ సి సుబ్బారెడ్డి —కారణాలు చాలా ఉన్నాయి మొట్టమొదటగా ఇప్పుడు ఏ province లోకూడా extra power లేదు ఈ Zonal Grids వల్ల వెంటనే లాభము వచ్చేది ఎవరికీ లేదు బహుశా ప్రతి province ఏదో కొంత plan చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నది ఆ చేసుకొనేటప్పుడు, మనము completeగా industrial development చేసుకొనేలోపల మీకు ఇంత జాస్తి power ఉన్నది అనేది ఎక్కడ వస్తుందో నని, అందరు equalise అయి వచ్చేంతవరకు Zonal Grids Advisory గా ఉంటెనె బాగుంటుందని ప్రతి province లోను అనుకొంటున్నారు

శ్రీ వి సత్యనారాయణ —అవి Advisory Bodies గా ఉంటె బాగుంటుందని ప్రభుత్వముయొక్క అభిప్రాయమైతె, Advisory Body లో decisions ఏమైనా majority నిర్ణయాలు చేస్తే, అది మనమేమీ carry చేయవలసిన అవసరం లేదు కదండి?

శ్రీ ఎ సి సుబ్బారెడ్డి —Advisory Body అంటె అర్థం అదే అనుకొంటాను

శ్రీ టి కె ఆర్ శర్మ —ఈ Zonal Grids ను ఒప్పుకోవడంవల్ల, electricity చాలా తక్కువగా ఉండేటటువంటి మన రాష్ట్రములాంటి రాష్ట్రమునకు

దగ్గరగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రములలో ఎక్కడనుంచి అయినాగాని అందుతూ ఉంటే, అక్కడనుంచి అదినంగా electricity తీసుకోడానికి అవకాశం ఉంటుంది అటువంటి అవకాశం ఉన్నట్లయితే, ఈ Grids ను ఎందుకోసం మనం బలపరచకూడదు ?

(శ్రీ ఎ సి సుబ్బారెడ్డి —జాస్తి ఉన్నప్పటికి, వాళ్లు ఉన్నది, మేము ఇవ్వగలము అంటే తప్ప చేసుకోడానికి వీలులేదు అందుచేత ఈ Zonal Grids unnecessary

(శ్రీ ఎ సర్వేశ్వరరావు (ఏలూరు) —ఇప్పుడు ఎవరిమట్టుకు వారికే power సరిపోయే పరిస్థితి ఉన్నదని, అందుచేత ఎక్కువ తక్కువ పంచుకొనే స్థితిలేదు గనుకనే ఈ సమస్య ఉత్పన్నం అవుతున్నది. అసలు ఏమీ power లేనప్పుడు ఇటువంటి grid ఉండాలని ఉంటే, grid వల్ల లాభము ఉంటుందని Centre ఏఆధారముమీదా ఏ నిపుణుల అభిప్రాయంమీద ఈ proposal ను ముందుకు పెట్టింది?

(శ్రీ ఎ సి సుబ్బారెడ్డి —ఈ Grid ఉంటే ఎప్పుడైనా మంచిది, ఒకవేళ ఎక్కడైనా failure అయిందనుకోండి, మొన్న కేరళలోనే fail అయింది వెంటనే వాళ్లకు కొంతగాపోయినా కొంత అయినా మనము కష్టపడి వారికి supply చేయడానికి పనికి వస్తుందని Centre లో వాళ్లు ఒక పెద్ద ఉద్దేశం పెట్టుకొని ఇవన్నీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య —ఈ Grids లో ఆంధ్రను రెండుగా చేశారు, North and South అని చెప్పి మాచ్‌ఖండ్‌పోయి అవతలదాంట్లో చేరింది South దాంట్లో శ్రీశైలం లేకపోతే విజయవాడ నెల్లూరు ఇవి చేరినాయి మరి వాటిని అట్లాగే ఉంచారా లేకపోతే ఈ Advisory Committee లోనైనా కనీసం ఒకదాంట్లోనే ఉంచారా ?

(శ్రీ ఎ సి సుబ్బారెడ్డి —ఒకటి చేయబట్టే ఒప్పుకొన్నాము, ఈ Advisory Committees ను

Additional Hydro-Power Plant at Hampi

802—

* 665 Q —*Sarvasri V K Adinarayana Reddy (Gooty) and C K Narayana Reddy (Pileru)* —Will the hon Minister for Public Works be pleased to state

(*a*) whether there are any proposals to erect two additional Hydro-Power Plants at Hampi ,

(*b*) if so, when ,

(*c*) the steps that are being taken to supply them with water , and

(*d*) whether the forebay (Reservoir) of the Hampi Power Station is sufficient to feed the present two power plants ?

Sri A C Subba Reddy —

(*a*) Yes, Sir.

(*b*) The units are under erection One unit will be commissioned in February, 1964 and the other by May, 1964

(*c*) Out of the two additional sets now under erection one set is intended to work during peak load hours and the other is stand-by Water for this additional set will be provided through the Power Canal

(*d*) The capacity of the forebay is 26 Mc ft which is adequate for running three sets

SCHEMES FOR THE PERENNIAL RIVERS IN SRIKAKULAM

803—

* 177 (2987) Q—*P Gunnayya* —Will the hon Minister for Public Works be pleased to state?

(*a*) whether the Government have prepared schemes in 1962 pertaining to the following perennial rivers in Srikakulam District

(i) Reservoir for Janjhavati (Parvatipuram taluk),

(ii) Anicut for Vegavati (Bobbili taluk),

(iii) Schemes relating to Vattigedda and Gummidigedda (Parvathipuram taluk), and

(*b*) if so, when the said works will be taken up?

Sri A C Subba Reddy —

(*a*) Administrative sanction has been accorded to the Vattigedda Reservoir Scheme in G O Ms No 1699, Public Works Department, Dated 13-8-63 Instructions have been issued to take up detailed investigation of Janjhavati Reservoir Scheme, Vegavati Anicut Scheme and Gummidigedda Scheme

(*b*) The Vattigedda Reservoir Scheme will be taken up for execution when funds are available Necessary administrative sanction for Janjhavati Reservoir Scheme, Vegavati Anicut Scheme and Gummidigedda Scheme will be accorded when Plans and Estimates are received from the Chief Engineer (Irrigation)

(*a*) 13-8-1963 తేదీన, public works శాఖకు వట్టిగడ్డ రిజర్వాయర్ పథకమునకు పరిపాలనా మంజూరు లభించింది జంజావతి రిజర్వాయరు పథకము వేగావతి ఆనకట్ట పథకము, గుమ్మడిగడ్డ పథకము వీటిని గురించి వివరమైన పరిశీలన జరపవలసిందిగా ఆదేశాలు యివ్వటం టరిగింది

(*b*) నిధులు లభ్యం అయినపుడు వట్టిగడ్డ రిజర్వాయరు పథకము పని ప్రారంభింపబడుతుంది, Chief Engineer నుంచి ప్లాన్లు, అంచనాలు అందిన తరువాత జంజావతి రిజర్వాయరు పథకము, వేగావతి ఆనకట్ట పథకము, గుమ్మడిగడ్డ పథకముల నిమిత్తం అవసరమైన పరిపాలనా మంజూరు యివ్వబడుతుంది

(శ్రీ) పి గన్నయ్య —ఇప్పుడు వట్టిగడ్డ రిజర్వాయరు స్కీము sanction అయినట్లు మంత్రిగారు సెలవిచ్చారు ఆ sanction అయినటువంటి మొత్తము ఎంత? ఆ పని ఎప్పుడు ప్రారంభిస్తారు?

(శ్రీ) ఎ సి సుబ్బారెడ్డి —వట్టిగడ్డ రిజర్వాయరుకు 772 లక్షలు

BRIDGE ON ARAVAPALLI SUPPLY CHANNEL

804—

*496 (4C82) Q —*Sri M Pitchaiah (Payakaropet)* —Will the hon Minister for Public Works be pleased to state

(*a*) whether the Government are aware of the fact that the Public Works Department Bridge across the Aravapally Supply Channel on Repalle Thummala Road in Repalle taluk, Guntur district is in a precarious condition and is about to collapse , and

(*b*) if so, the action proposed to be taken by the Government in this matter ?

Sri A C Subba Reddy —

(*a*) The Chief Engineer (Irrigation) has reported that the bridge is not safe against heavy traffic

(*b*) An estimate for necessary improvements is under preparation and the Executive Engineer concerned has proposed to take up the work in the next closure period

(శ్రీ ఎం పిచ్చయ్య —మంత్రిగారు అంగీకరించారు ఏమైనప్పటికి ఆ Bridge మీద లారీలు ఉన్నాయి అట్లాగే బండ్లు, ఒక Private Bus వెళ్ళుతున్నది రెండవది ఆ Bridge కు ఇరు పక్కలఉన్న కటకటాలుకూడా తెగి పోయినాయి అందువల్ల ఈ పని త్వరలో take up చేయకపోతే ఏ అర్ధరాత్రి అయినా చాలా తీవ్రమైన ప్రమాదం జరుగవచ్చు అందువల్ల ప్రభుత్వము ఆలోచించి త్వరలో ఈ Bridge ని re-construct చేయడానికి ప్రయత్నం చేస్తారా ?

(శ్రీ ఎ సి సుబ్బారెడ్డి — Closure season అంటే, ఎండకాలమండి Closure season లో అది మొదలుపెట్టి పూర్తి చేస్తారు

SURVEY OF VAIKUNTAPURAM LIFT IRRIGATION SCHEME

805—

*2015 Q —*Sri V Srikrishna* —Will the hon Minister for Public Works be pleased to state

(*a*) whether the detailed survey for the Vaikuntapuram Lift Irrigation Scheme, Guntur Taluk and District has been completed ,

(*b*) if so, the estimated expenditure therefor ,

(*c*) the acreage of the ayacut thereunder ;

(*d*) the names of the villages to be benifitted , and

(*e*) when the work will be taken up ?

Sri A C Subba Reddy —

(*a*) Yes, Sir

(*b*) Rs 51 754 lakhs including direct and indirect villages

(*c*) 17,000 acres

(*d*) 12 villages —

(e) The Plans and Estimates have been sent to the Board of Revenue for Remarks with reference to the Financial and Administrative aspects of the scheme As soon as the Board's report is received, necessary action will be taken for obtaining approval of the Government of India

శ్రీ వి శ్రీకృష్ణ —Board కు పంపించినటువంటి proposals ఏ తేదిన పంపించారు ? ఎప్పుడు expect చేస్తున్నారు ?

శ్రీ ఎ సి సుబ్బారెడ్డి — దీనికి ఇంకా చాలా ఉన్నాయి ఒక conference అయింది ప్రతివారు 200 రూపాయలు betterment tax ముందర పెడతామని అన్నారు దానిని print చేశారు కలెక్టరుగారికి పంపించినాము అది ఎవరు ఇంకా చేవ్రాలుచేసి మాదగ్గరకు రాలేదు ఆ చేవ్రాలు చేసి వచ్చే వరకు బహుశా బోర్డువారు దానిని తనిఖీలోనే పెట్టుకొని ఉంటారని నా అభిప్రాయము

శ్రీ వి శ్రీకృష్ణ —ఇట్లాచేస్తే, వెంటనే ఆ స్కీము take up చేయడానికి ప్రయత్నం చేస్తారా ? కొంచెము ఆ details మాకు, legislatures కు supply చేస్తే మేముకూడా కొంత ప్రయత్నం చెస్తాము

శ్రీ ఎ సి సుబ్బారెడ్డి — తప్పకుండా conference లో అందరు legislators attend అయినారు Attend అయ్యే ఈ decision తీసుకోబడింది Legislators కు తెలియనిది ఏమీలేదు

RAIL-*cum*-ROAD BRIDGE ACROSS GODAVARI

806—

500-A (500) Q —*Sarvasri A Sarveswara Rao, P Shyam sundara Rao, (Nasapur) Tenneti Viswanadham, A Ramchandra Reddy, V Srikrishna and P Gunnaiah* —Will the hon Minister for Public Works be pleased to state

(a) whether the Government requested the Centre to construct a rail-cum-road bridge across the Godavari river, and

(b) if so, the nature of reply from the Centre

Sri A C Subba Reddy —

(a) Yes Sir

(b) The Government have since decided to accept the construction of rail-cum-road bridge of 18' width which allows a lane of traffic and to meet half of the cost of work subject to a maximum of Rs one crore as their share The Govt of India, Ministry of Railways have accordingly been addressed and their reply is awaited

శ్రీ ఎ సర్వేశ్వరరావు —అధ్యక్షా, ఒరిజనల్ ఎస్టిమేట్స్ ఒక రైలు వంతెనకైతే 6 కోట్లు అవుతుందని, రైలు-కమ్-రోడ్ బ్రిడ్జి అయితే 7½ కోట్లు అవుతుందని అంచనా ఉన్నట్లు తెలుస్తున్నది మనం ఒక కోటిరూపాయలు మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాము ఇంక మిగతాదానికి ప్రొవైడ్ చేసే అవకాశము ఉన్నదా ? లేక దీనిలోనేవారు సంతృప్తిపడుతున్నారా ? ఇందుకు సంబంధించిన పూర్తివివరాలు ఇవ్వగలుగుతారా ?

శ్రీ ఎ సి సుబ్బారెడ్డి —1½ కోట్లు, 2 కోట్లలోపల—ఈ రైలు-కమ్-రోడ్ బ్రిడ్జికి cost జాస్తి అవుతుందని, దానిలో సగంఎంతైతే అంత-ఒకకోటికి మించకుండా-ఇవ్వటానికి మనం ఉద్దేశించాము దానిని వారికి తెలిపాము

శ్రీ పి సుందరయ్య (గన్నవరం) —అధ్యక్షా, అక్కడ గోదావరి వెడల్పు 1½ మైలు దాకా ఉంది 18 అడుగుల వెడల్పుగలిగిన రోడ్ బ్రిడ్జి డెక్ క్రింద కడితే, యీ 1½ మైలుదాకా one lane ట్రాఫిక్ అయితే ఆ రెండో ప్రక్కవొచ్చేకార్లకు వీలు లేక ఆ రోడ్ అంతగా అట్టే ఉపయోగపడదు అందుచేత రెండు లైన్స్‌గా ఏచ్చేటట్లు వెడల్పు 22 లడుగులో 24 అడుగులో వెడితే ఎంత ఖర్చుఅవుతుంది? నాకు ఉన్న information లో ఇట్లాంటి ప్రపోజల్ కూడా ఉందని నాకు తెలుసు అదనంగా సుమారు 2 కోట్లు అవుతుందని నాకు తెలిసిన అంచనా ఈ రెండు కోట్లు ప్రభుత్వం ఇచ్చేదానికి తయారుగా ఉందా?

శ్రీ ఎ సి సుబ్బారెడ్డి —వెడల్పు 22 అడుగులో, 24 అడుగులో ఉండాలంటే —మొత్తం రైల్వేబ్రిడ్జి స్ట్రక్చర్ అంతా change చేసుకోవలసి వస్తుంది చాలా cost అవుతుందని మొన్న నేను వెళ్ళిన కాన్ఫరెన్సులో భావించడం జరిగింది హైవేస్ వాడికి వేరే రోడ్ బ్రిడ్జి ఒకటిఉంది ఇది extra రైల్వేడిపార్టుమెంట్ వారు పెట్టుకోవాలి దీనినిగురించి తర్జనభర్జనలు జరిగినవి 18 అడుగుల వెడల్పు రోడ్‌పై రెండు కార్లు తేలిగ్గా పోతాయి 2 బస్సులు మాత్రం పోవటం కష్టం బస్సులు, లారీలకు సింగిల్ ట్రాఫిక్ వన్‌వే ట్రాఫిక్ పెట్టితే కార్లుగాని ఓ వెహికల్స్ అయినా రెండు వెహికల్స్ పోవటానికి వీలువుంది అనే ఉద్దేశంతో ఆ మాదిరిగా మనకు ఎడ్వయిజ్ ఇచ్చినందువల్ల ఒకకోటి రూపాయలు ఇవ్వటానికి ఏమాత్రం ఆక్షేపణరేదని గౌరవసభ్యులకు చెబుతున్నాను ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకొందని నాకు information వచ్చింది

శ్రీ పి సుందరయ్య —ఈ బ్రిడ్జి స్ట్రక్చర్ అంతామార్చి రోడ్ వెడల్పు 22 అడుగులుగాని 24 అడుగులుగాని అయితే ఎన్నికోట్ల రూపాయలు అదనంగా అవుతుంది? లేదా 18 అడుగులే వెడల్పు పెసినట్లయితే రైల్వే బ్రిడ్జికి కాకుండా రోడ్ బ్రిడ్జికి మాత్రం అదనంగా అయ్యేది ఎంత? కోటిరూపాయలు ఇస్తామన్నారనుకొండి అది కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందా? నాకు తెలిసింది ఏమిటంటే—రాష్ట్రప్రభుత్వం అదనంగా అయ్యేఖర్చు పూర్తిగా పెట్టుకొంటేనే అది ఇస్తామని కేంద్రప్రభుత్వం పట్టుపడుతున్నట్లుగా తెలిసింది ఆవిధంగా పట్టుపట్టినపుడు మనప్రభుత్వం ఏమిచర్యలు తీసుకొంటారు?

శ్రీ ఎ సి సుబ్బారెడ్డి —ఒక కాన్ఫరెన్సు జరిగింది దానితో extra cost ఇంచుమించు ఒకకోటి 50 లక్షల రూపాయలు అవుతుందని—అందులో సగమో-లేక ఒకకోటికి మించి అయితే ఒకకోటియో ఇవ్వటానికి నిర్ణయించటం జరిగింది హైవేస్‌కు సంబంధించిన మంత్రిగారు, నేను, ప్లానింగ్ మినిస్టర్‌తో మనపైనాన్సు మినిస్టర్‌తో మాట్లాడి ఇది ముఖ్యమైన రోడ్, ఎక్కడో బ్రిడ్జి 24 మైళ్ళతర్వాత ఉంది దానికంటే ఇది నేరుగా కొంత దేశానికి లాభం కాబట్టి దీనిని బహుశా ఆ రైల్వేవారు ఒప్పుకొనేటట్లు చేస్తామని చెప్పినారు Latest గా 4, 5 రోజులక్రిందట నాకు వచ్చిన information ఏమిటంటే—వారు

దీనిని ఒప్పుకొన్నారు అని—75 లక్షలకు 18 అడుగుల రోడ్ వేయడానికి ఒప్పుకొన్నారని నాకు తెలిసిన భోగట్టా

శ్రీ పి సుందరయ్య —ఆ రోడ్ వెడల్పు 24 అడుగులు అయితే ఎంత extra cost అవుతుంది ?

శ్రీ ఎ సి సుబ్బారెడ్డి — 24 అడుగులైతే ఫౌండేషన్ కూడా ఎక్స్ట్రా కావాలి ఇప్పుడు ఫౌండేషన్ ఏమీలేదు ఇప్పుడున్న ఫౌండేషన్‌మీదనే 18 అడుగుల రోడ్ సరిపోతుందని అన్నారు ఆ ఫౌండేషన్ ఎస్టిమేట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు చేయవలసిందేగాని మనం చేసింది కాదు వేరే ఎస్టిమేట్స్ అంతా మార్చాలి అని వారు చెప్పబట్టి 18 అడుగుల వెడల్పుగల రోడ్ వేస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాము అందువల్ల 18 అడుగుల వెడల్పుగల రోడ్‌కు ఒప్పుకొన్నాము

శ్రీ పి సుందరయ్య — ఫైనల్‌గా కేంద్రప్రభుత్వంనుండి ఎప్పుడు సమాధానం వస్తుందని ఎదురు చూస్తున్నారు ? ఈ సమావేశం పూర్తయ్యేలోపల రాక పోతే—ఆ కాన్‌ఫరెన్స్ జరిగి నెలరోజు అవుతుంది కాబట్టి — యీ నెలాఖరు లోపల రాకపోతే—వారు ఇది అంగీకరించినట్లు అర్థం వారు అంగీకరించక పోతే, మొత్తము అంతా యీ రాష్ట్రప్రభుత్వం పెట్టుకోవానికి తయారుగా ఉన్నదా ? ఫెండర్స్ పిలిచారు, రోడ్ బ్రిడ్జి వెనక్కుపోయే పరిస్థితి ఉన్నట్లు మాకు వచ్చిన ఇన్‌ఫర్మేషన్

శ్రీ ఎ సి సుబ్బారెడ్డి — మనకు బేరేజ్ విషయం ఒకటి ఉంది ఆ బేరేజ్ విషయంలో యీ బ్రిడ్జి పోర్షన్ ఒ కోటిరూపాయిలు అగ్గవోతుంది, ఇక్కడ రోడ్ బ్రిడ్జి వస్తే అక్కడ మనం రోడ్ బ్రిడ్జి కట్టకుండా బేరేజ్ కట్టుకోవటానికి వీలు ఉన్నది అందువల్ల ఆ డిఫరెన్స్ ఇవ్వటానికి మనం ఒప్పుకొన్నాము అందువల్ల వారు తప్పకుండా 18 అడుగులకు ఒప్పుకొంటారని నా అభిప్రాయం ఒప్పుకొన్నారని నాకు భోగట్టా వచ్చిందని చెబుతున్నాను

శ్రీ పి సుందరయ్య — ఒప్పుకొన్నట్లు unofficial గా మంత్రిగారికి ఇన్‌ఫర్మేషన్ వస్తున్నదనుకోండి Unofficial గా ఎచ్చిన వాటికి పెద్ద విలువ లేకుండా పోతోంది ఎందుకంటే చాలా కేంద్రప్రభుత్వం ఒప్పుకొంటుందని యీ ప్రభుత్వం చెప్పినవి ఉన్నవి తర్వాత ఒప్పుకోకుండాపోయిన సంఘటనలు కూడ చాలా ఉన్నవి మీరు బేరేజ్ కడితే వచ్చే డబ్బు మినహాయించండి, లేక ఇంకా ఎక్కడనుండి అయినా మినహాయించండి కేంద్రప్రభుత్వం మీరు చెప్పిన రీతిగా కోటి రూపాయలతో సంతృప్తిపడి అదనంగా ఎంత ఎక్కువ అయితే అంత వారు పెట్టుకొని ఆ 18 అడుగుల రోడ్ బ్రిడ్జి కట్టటానికి తయారు కాకపోతే రాష్ట్రప్రభుత్వం ఆ మిగిలిన 50 లక్షలు ఇవ్వటానికి తయారవటంకాని, లేక కేంద్రప్రభుత్వంచేత ఒప్పించవచ్చే యీ ఫెండర్స్ అన్నీ వ్యర్థంకాకుండా చూసేదానికి ఏదైనా చర్యలు తీసుకొంటుందా ? లేదా ?

శ్రీ ఎన్ సంజీవరెడ్డి — అధ్యక్షమహాశయా, మొదలు 50 లక్షలు ఇవ్వాలని కోరటము, 50 లక్షలు ఇస్తే చాలునని చాలామంది మన మిత్రులు

మనకు సలహా ఇవ్వటము జరిగింది అప్పుడు ప్లానులో ఎలాట్‌మెంట్ లేక పోయినా 50 లక్షలు ఇస్తామని ఒప్పుకోవటం, అది వారికి ప్రాయటం జరిగింది తర్వాత కాన్ఫరెన్స్‌లో 75 లక్షలు ఇస్తే చాలు, సరిపోతుంది, దాదాపు అర్ధ ఖర్చు—అని చెప్పారు దానికి అంగీకరించటం జరిగింది తిరిగి మన మంత్రి గారు ఢిల్లీపోయి వచ్చినపుడు అవసరమైతే ఇంకో 25 లక్షలైనా ఇవ్వవలసి వస్తుందేమో అంటే, దానికి అంగీకరించటం జరిగింది ఇప్పుడు మన అసెంబ్లీలో ఇంకా రెండు కోట్లయినా, 3 కోట్లయినా మనం ఒప్పుకుంటామంటూంటే మనలనె పూర్తిగా భరించమని వారు అడగటం జరుగుతుంది ఇది inconvenient position లో మనలను మనం ఉంచుకోవటంతప్ప ఇందివల్ల ఫలితం ఏమి అవుతుందో చెప్పలేను ఒక కోటిరూపాయలు లోపలనే అవుతుందని ఆశిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తారా?—అని లీడర్ ఆఫ్ అపోజిషన్ అడిగితే, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా రెండుకోట్లు ఇవ్వమని అడగటంలో తప్పు ఏమి ఉంటుంది? కాబట్టి స్టేటు గవర్నమెంట్‌ను embarassing position లో పెట్టవద్దని ప్రార్థిస్తున్నాను అది సాధించుకోవాలనే మన ఆశ డబ్బు పెట్టగల తాహతు ఉన్న ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం మన ప్రభుత్వానికి ఆదాయం లేదన్న విషయం కూడ మీకు తెలుసు మన ఆర్థికస్థోమత తక్కువనికూడ మీకు తెలుసు ప్రభుత్వాన్ని అనవసరంగా కమిట్ చేసేటట్లు—లేదా మీరు ఇమ్మనమంటుంటే ప్రభుత్వం ఇవ్వలేదు అనే వాతావరణాన్ని సృష్టించటం మంచిదికాదు మనం తప్పక ఇది సాధించుకొంటాము సాధించుకోవటానికే, మెట్టు మెట్టు ఎక్కి వస్తున్నామని మీకు తెలుసు 50 నుండి 75 లక్షలవరకు, 75 లక్షలనుండి కోటి రూపాయలవరకు ఇవ్వటానికి సమ్మతించాము ఇంకా ఏదైనా ఎక్కువ ఇస్తారా అని మీరే ప్రశ్నిస్తే రిప్లయి ఇవ్వటం కష్టం ఇది చాలా ఎంబ్రాసింగ్ క్వచ్చన్ అధ్యక్షా

(శ్రీ) పి సుందరయ్య — ప్రభుత్వం 50 లక్షలనుండి కోటి రూపాయల దాకా పోయింది ఢిల్లీ ప్రభుత్వంవారు ఇంకా నాలుగుకోట్లు అన్నా అలాగే పోతూ ఉంటారా? యీ కోటి రూపాయలదగ్గర ఆగి ఖచ్చితంగా సాధిస్తారా? సాధించలేకపోతే, రైల్వే బ్రిడ్జికూడ జరగనివ్వకుండా మనకు ఉన్న అధికారాలను బట్టి ప్రభుత్వం ఏదైనా చెస్తారా?

(శ్రీ) ఎన్ సంజీవరెడ్డి — వారు చెప్పిన మాటలనుబట్టి సాధించుకోగలమనే నాయొక్క సంపూర్ణమైన విశ్వాసము సుందరయ్యగారు చెప్పినట్లు వారు చెప్పిన మాటలన్నీ చేస్తున్నారా అంటే అది వేరేసంగతి మనం fight ఇస్తూనే ఉండాలి, మనం కోరినవన్నీ సాధించుకోకుండా మనం వదలిపెట్టామా ఏమిటి? వాళ్లు చెబుతూనే ఉన్నారు మనం సాధించుకొంటూనే ఉన్నాము నాగార్జున సాగర్‌కు ఎస్టిమేషన్ 50 కోట్లు ఖర్చుపెట్టిన తర్వాత రెటిఫికేషన్ వచ్చిందన్న సంగతి గౌ॥ సభ్యులకు తెలుసు శ్రీశైలంకు రేటిఫికేషన్ రాకుండానే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నామని తమకు తెలుసు పోచంపాడుకు కూడ అదేవిధంగా చేస్తున్నామని తమకు తెలుసు మనం రెటిఫికేషన్ సంపాదించటానికి కృషి చేస్తున్నాము తుదకు సాధించుకొంటూనే ఉన్నాము ఏదీ వారు ఇవ్వము అని చెబితే మనం అంతటితో వదలుకొని చేతులు ముడుచుకొని

కూర్చోలేదు నేను సుందరయ్యగారికి హామీ ఇస్తున్నాను, మన ప్రభుత్వం లేపకుండా సాధిస్తుందని మనకు అక్కడ రోడ్ ప్రిజ్జి వస్తుందనే విశ్వాసంతో వారు ఉండవచ్చునని తమద్వారా యీ సభకు తెలియజేస్తున్నాను

NON-PAYMENT OF SALARIES TO SUPERVISORS OF ELECTRICITY BOARD

807—

*227 Q — *Sri J Malla Reddy (Sultanabad)* — Will the hon. Minister for Public Works be pleased to state

The reasons for non-payment of salaries to the Supervisors (Electricity Board) who are working in the Hyderabad City Division of Telangana Circle for the months of August and September 1963?

Sri A C Sibbi Reddy —

The salaries of the Supervisors, who had not closed and submitted the work orders which were pending for years together were asked to be withheld for August '63 until they closed the same The salary cheques were however, issued to the concerned Asst Engineers with instructions to ensure that the Supervisors closed the work-orders before their salaries were disbursed But none of the Asst Engineers have reported that they withheld disbursement of the salaries of the Supervisors The salaries of the Supervisors for the months of August and September 1963 were drawn and paid as usual

శ్రీ జె నిల్లారెడ్డి — అధ్యక్షా, ఇప్పుడు ఎలక్ట్రిసిటిబోర్డును ఒక ప్రత్యేక సంస్థగా ఏర్పాటుచేశారు అక్కడి ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి వాటినిగురించి ప్రభుత్వానికి చెప్పటానికి ప్రత్యేకమైన ప్రొసీజర్ లేదు దానిని ఏర్పాటు చేస్తారా?

శ్రీ ఎ సి సుబ్బారెడ్డి — ప్రొసీజర్ తప్పకుండా ఉంది అక్రమాలు చేస్తుంటే దానిని ఆపటానికి వీలు ఉన్నది అందువల్ల గౌరవసభ్యులు అక్కడ జరుగుతున్న అక్రమాలు మాకు తెలిపితే తప్పకుండా విచారిస్తాము

†Q No 803 (*068)

SUPPLY OF WATER TO THE TANKS OF AGALI AND MADHUDI VILLAGE

809—

*624 Q —*Srimathi B Rukmini Devi (Madakasira)* — Will the hon Minister for Public Works be pleased to state

(a) whether the Government are aware of the fact that the Mysore Government which have constructed a tank at Gubala Gutta village in Mahugiri taluq adjoining the river Suvarnamukhi are taking steps to construct another tank at an expenditure of ten lakhs,

(b) whether the Government are aware of the fact that if the proposed tank is constructed by the Mysore Government the tanks at

†Not put and not answered in the House Hence the Question and answer are included in the proceedings at the end of the Question Hour.

Agali and Madhudi villages in Madakasira taluq, Anantapur district will not get even a drop of water from the river Suvarnamukhi, and

(c) if so, the steps intended to be taken by the Government in that regard?

Sri A C Subba Reddy —

(a) Yes, Sir The cost of the scheme is reported to be Rs 4 1 lakhs

(b) If the proposed tank is constructed by the Mysore Government the supplies to the tanks a the Agali and Madhudi villages in Madakasira taluq will get adversely affected

(c) The matter has already been taken up with the Government of Mysore They have also been urged to stop the work of construction of new tank since it affects the prescriptive rights of tanks like Agali and Madhudi lying in Andhra Pradesh The reply from Mysore Government is awaited

(ఎ) అవును ఆ పథకము యొక్క విలువ రూ 4 1 లక్షలని నివేదించ బడినది చెరువులు మైసూరు ప్రభుత్వంవారు నిర్మించినచో మడకసిర తాలూకా లోని, అగలి మదూది గ్రామముల చెరువులకు లభ్యమగు నీరు తగ్గిపోవును

(సి) ఆ విషయం యిప్పుడే మైసూరు ప్రభుత్వ దృష్టికి తేబడినది క్రొత్తగా నిర్మింపబడు చెరువులవలన అగలి మధూది చెరువులకు సరఫరా తగ్గి పోవునని అందుపై చెరువు నిర్మాణం నిలుపుదల చేయవలెనని కూడ వారిని కోరడం అయింది మైసూరు ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ఏ ఉత్తరువు అందలేదు

(శ్రీ పి రాజగోపాలనాయుడు —మైసూరు ప్రభుత్వానికి ఎప్పుడు వ్రాశారు?

(శ్రీ ఎ సి సుబ్బారెడ్డి —28–8–1963

PURCHASE OF TELCO SHARES

810—

*1325 Q —*Sri Tennati Viswanatham (Put by Sri T K R Sarma)* — Will the hon Minister for Home be pleased to state

(a) has the attention of the Government been drawn to an item of report entitled 'purchase of shares' in column No 7 in the Indian Express dated 20th March, 1963,

(b) if so, whether the Government of India had advised the Andhra Pradesh Government to prosecute the person referred to therein, and

(c) if so, what is the action taken?

The Minister for Home (Sri Mir Ahmed Ali Khan —

(a) Yes

(b) The Government of India have sent all the relevant papers to the State Government for taking such action as might be considered necessary by them

(c) The case was duly investigated and charge sheet filed against this person in the Court of VI City Magistrate, Hyderabad The case is *sub-judice.*

LOANS FOR PURCHASE OF FERTILISERS

811—

*2042 Q —*Sarvasri P Gunnaiah and V Viswanadha Rao* —Will the hon Minister for Agriculture be pleased to state

(a) whether the Government have prepared any schemes to provide credit facilities to small ryots for purchasing fertilisers in Andhra Pradesh State, and

(b) if so the nature of the scheme?

The Minister for Agriculture (Sri A Balarami Reddy) —

(a) The answer is in the affirmative

(b) There is a scheme permitting the supply of fertilisers on credit to the ryots viz the Intensive Manuring Scheme under which the maximum loan allowed to each ryot is Rs 500/-

శ్రీ పి గున్నయ్య —పూజ్యులు మంత్రిగారు రూ 500 వరకు అప్పు యిస్తున్నారు అంటున్నారు మా జిల్లాలో రూ 50 యిస్తున్నారు 50 రూపాయలకు ఆ బ్లాకు కు వెళ్ళేసరికి 15 రూపాయలు ఖర్చు అవుతున్నది మా ప్రాంతంలో 15 ఎకరాలు ఉన్నవారు సామాన్య రైతు కాబట్టి ప్రభుత్వం వారు డబ్బు రూపంగా కాకుండా ఎకరానికి ఒక బస్తా ఎరువులు యిచ్చేటట్లుగా ప్రభుత్వం ఆలోచిస్తుందా?

శ్రీ ఎ బలరామిరెడ్డి —జిల్లా జిల్లాకు ప్రత్యేకమైన rules ఏమిలేవు Intensive manure scheme క్రింద అక్కడ కూడ 500 రూపాయలు యివ్వ మని ఉత్తరువులు ఉన్నాయి వారు తక్కావి loans గురించి చెప్తున్నారని నా సందేహం తక్కావి loan 120 రూపాయల ఎరకు పరిమితం అయింది Intensive manure scheme అన్ని జిల్లాలలో ఒకే పద్ధతిగా ఉన్నదని మీ ద్వారా మనవి చేస్తున్నాను

శ్రీ పి గున్నయ్య —శ్రీకాకుళం జిల్లాలో ఈ loans విషయంలో ఈ సంవత్సరం ఎంత డబ్బు యిచ్చారో సెలవిస్తారా?

శ్రీ ఎ బలరామిరెడ్డి —ప్రతి జిల్లాలో అడిగితే చెప్పలేను రాష్ట్రం మొత్తం మీద 50 లక్షల రూపాయలు intensive manure scheme క్రింద యిచ్చాము దానికే modified package క్రింద 20 లక్షల రూపాయలు మొత్తం 70 లక్షల రూపాయలు ఈ స్కీము క్రింద యివ్వడం జరిగింది

శ్రీ వి శ్రీకృష్ణ —రైతుకు credit facilities కలిగిస్తూ manuring scheme ఒకటి చాల ఉపయోగకరమైనది తయారు చేసినారు కాని దానిని అమలు పరచడంలో ఇదివరకే కొన్ని యిబ్బందులు వస్తున్నాయి Granary societies, యితర సొసైటీలుగాని తీసుకువెళ్ళే కొటాస్ గ్రామాలకు చేరకుండానే యిచ్చినచోటే towns లో అమ్ముకోవడం జరుగుతోంది కనుక సక్రమంగా రైతులకు అందాలంటే, దానికి కావలసిన ఏర్పాట్లకు బందోబస్తుకు ప్రత్యేకమైన శ్రద్ధవహించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?

(శ్రీ ఎ బలరామిరెడ్డి —ఎరువుల విషయంలో అలాంటి దేమి జరగడం లేదు ఒకప్పుడు చాలినంత ఎరువులు లేనప్పుడు యిటువంటివి ఏమైన జరుగుతూ ఉన్నదేమో! ఇప్పుడు బ్లాక్ మార్కెట్‌లో కొనేవారే లేరు 800 కోట్ల రూపాయల విలువ గలిగిన ఎరువులు గవర్నమెంటు దగ్గర 7, 8 మాసాలనుంచి stock ఉన్నది Black market చేసినట్లు complaint ఏమి రావడం లేదు అన్ని కేంద్రాలకు పంపించే ఆర్థిక స్థోమతు లేనటువంటి Co operative societies కు అప్పులు యిచ్చి ఆర్థిక స్తోమతు కలిగించి అన్నిటికి ఎరువులు సరాసరి గ్రామ కేంద్రాలకు పంపించే ఏర్పాటు చేసినాము ఇప్పుడు సుమారు 5 కోట్ల రూపాయల ఎరువులు గ్రామాలలో అప్పులు యిచ్చే దానికి కూడ స్కీము ఏర్పాటు చేసినాము దానికి కూడ ఉత్తరువులు యిస్తున్నారు

(శ్రీ జి శాపనయ్య (నిడుమోలు) —రూపాయలు యివ్వడం వల్ల వాళ్ళు యితరంగా ఖర్చు చేసుకుంటున్నారు వ్యవసాయాభివృద్ధికి ఉపయోగ పడడం లేదు అందుచేత ఎరువు రూపంగా యిస్తే బాగా ఉంటుంది ఇంకో చోట కొనుక్కోవడానికి అమ్మోనియం ఎక్కువ ఖరీదు అమ్ముతున్నారు మామూలు పిండి దొరుకుతున్నది గాని అమ్మోనియం బ్లాక్ మార్కెటులోకి వెడుతున్నది అందుకని ఎరువులు యివ్వడానికి ప్రయత్నం చేస్తారా? డబ్బు రూపంలో కాకుండా ఎరువుల రూపంలో యిస్తారా?

(శ్రీ ఎ బలరామిరెడ్డి —Co-operative సంస్థలో primary societies ద్వారా యిచ్చే అప్పులలో కూడ నాలగవ భాగం ఎరువులు తప్పని సరిగా యివ్వాలని ఏర్పాటు చేసినాము అంతే కాకుండా 5 కోట్ల రూపాయలు కేవలం ఎరువుల రూపంగా యిచ్చే దానికి కూడ ప్రభుత్వం నిర్ణయించుకున్నది

(శ్రీ ఎ వెంకటేశ్వరరావు —Credit Societies ద్వారా ఎరువులు యివ్వడం జరుగుతోంది అదిగాక 5 కోట్ల రూపాయలు వేరే యిస్తాము అని అంటున్నారు ఈ ఎరువులు, intensive manure scheme క్రిందగాని, వేరే scheme క్రిందగాని, ఇవన్నీ పంచాయితీ సమితి sanction చేస్తే తప్ప సాధ్యం కాదు ఒక్కొక్క bag కొరకై పంచాయితి సమితి head quarters కు పోవడం చాల కష్టం అవుతుంది కాబట్టి Credit Societies sanction చేసి వాళ్ళ యొక్క members కు యిచ్చే పద్ధతి ఏదైన evolve చేస్తారా?

(శ్రీ ఎ బలరామిరెడ్డి —Credit Societies ద్వారా యిచ్చేటట్లయితే ఆ members కే అది పరిమితం అవుతుంది Credit Societies లో ఉన్నటువంటి Agriculturists అనేక లక్షలమంది వ్రాస్తూ ఉన్నారు వాళ్ళకుగాను 5 కోట్ల రూపాయలు ప్రత్యేకించినాము Credit Societies ద్వారా యిచ్చే అప్పులలో 4 వ వంతు ఎరువులు యిచ్చే దానికి వాళ్ళకు ఏర్పాటు చేసినాము కేవలం ఈ అధికారం Primary Societies కు యిస్తే members కానటువంటి రైతులకు యిబ్బంది కలుగుతుందని ఆ విధంగా ఆలోచన చేస్తున్నాము

Tractors in Chittoor District

312—

* 1803 Q —*Sri C D Naidi* —Will the hon Minister for Agriculture be pleased to state

(*a*) the number of tractors supplied to Chittoor District under Hire Purchase System during 1962-63, and

(*b*) the names of persons to whom these tractors were given?

Sri A Balarami Reddy —

(*a*) No loans were sanctioned to ryots of Chittoor District during 1962-63 for the purchase of tractors

(*b*) Does not arise

(శ్రీ సి డి నాయుడు —ఇతర జిల్లాలకు యివ్వబడిందా? చిత్తూరు జిల్లాకు యివ్వకుండా ఉండడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైన ఉన్నాయా?

(శ్రీ ఎ బలరామిరెడ్డి —62-63 సంవత్సరంలో ఏ జిల్లాకు యివ్వలేదని మనవిచేస్తున్నాను అప్పుడు కొద్దిగా ఉన్న మొత్తాన్ని, ఆ సంవత్సరంలో ఏవో కొన్ని tractors కు మాత్రం యివ్వబడింది 1963-64 సంవత్సరంలో ఈ scheme పూర్తిగా suspend చేయబడింది

TRACTOR LOANS

813—

* 1238 Q —*Sri G C Kondaiah* (*Nellore*) —Will the hon Minister for Agriculture be pleased to state

How many people are given tractor loans in the State since 1962 to June, 1963?

Sri A Balarami Reddy —Seventeen persons were given tractor loans in the State upto 31-3-62 and thereafter no loans were granted

(శ్రీ జి సి కొండయ్య —Tractors యిచ్చేవారికి ఏ పద్ధతిమీద యిస్తారు? Loan గా యిస్తారా? Tractors గవర్నమెంటు కొని యిస్తుందా? గవర్నమెంటు యిచ్చేటప్పుడు Tractor గా యిచ్చినా loan గా యిచ్చినా ఆ basis ఎమిటి? ఎంత ఆస్థి ఉంటేయిస్తారు?

(శ్రీ ఎ బలరామిరెడ్డి —Tractors ముందు Agriculture Department వారు యిస్తున్నారు అప్పుడు 20 వేల రూపాయలవరకు యిస్తున్నారు అ తరువాత uniform procedure పెడితే బాగా ఉంటుందని తక్కావి క్రింద మార్చి 61-62 సంవత్సరం నుంచి కలెక్టర్లే ఈ loans యిచ్చేవానికి ఏర్పాటు చేశారు వడ్డీతో 20 వేల రూపాయలకు మించకుండా కలెక్టర్లు ఈ ఋణాలు యిస్తారు Tractors ను కొని యిచ్చే పద్ధతి ఏమిలేదు కంపెనీ దగ్గర కొన్నట్లు వోచర్సు కలెక్టర్ల దగ్గర produce చేస్తే డబ్బును release చేస్తారు

(శ్రీ జి సి కొండయ్య —Tractors యిచ్చిన తరువాత 5 మైళ్ళు 6 మైళ్ళు ఒకచుట్టు తిరగడానికి ఒక place నిర్ణయించి దానికైన tractors వెళ్ళినట్లయితే లారీలమాదిరిగా tax వేస్తున్నారు అని చెపుతున్నారు అటువంటిది ఏదైన గవర్నమెంటు దృష్టికి వచ్చినదా?

(శ్రీ ఎ బలరామిరెడ్డి —అటువంటిదేమిలేదు బాడుగకు తోలితే మాత్రం taxation వగైరాలు లారీలకు ఉండే నిబంధన అన్నిటికి వారుకూడ

గురి కావలసిన పద్ధతి పర్యవుతుంది Agriculture purpose కే ఉపయోగించు కుంటే యిటువంటి కట్టుదిట్టములు ఉండవని మనవి చేస్తున్నాను

(శ్రీ వి సత్యనారాయణ —1963-64 సంవత్సరములో West Godavari District లో Collectors కు tractors loan యివ్వడం గురించి కొన్ని applications పెట్టారు కాని sanction కాలేదు 1964-65 లో అయినా అవి sanction చేయిస్తారా ?

(శ్రీ ఎ బలరామిరెడ్డి —1963 - 64 సంవత్సరంలో ఈ పద్దుక్రింద మొత్తం కేటాయించబడలేదు 1964-65 లో 10, 20 లక్షల రూపాయలు ఈ రూపంగా అప్పులు యివ్వాలని ప్రయత్నం చేస్తున్నాము

(శ్రీ పి రాజగోపాల నాయుడు —ప్రతివ్యక్తికి 20 వేల రూపాయల వరకు ఋణాలు యిస్తున్నారు దీనికి security తీసుకుంటున్నారా ?

శ్రీ ఎ బలరామిరెడ్డి —వాళ్ళకు ఉండే భూమిని తనఖా పెట్టుకొని సెక్యూరిటీ మీదనే ఈ అప్పులు యిస్తున్నారు

AFFORESTATION OF 'INDRA KILADRI' HILL AT VIJAYAWADA

814—

* 2220 Q —*Sri A Venkateswara Rao* — Will the hon Minister for Agriculture be pleased to state

(*a*) whether the Central Government agreed to give any grant for afforestation of the "INDRA KILADRI" Hill at Vijayawada, and

(*b*) if so the details thereof?

Sri A Balarami Reddy —

(*a*) and (*b*)

No Sir But according to the pattern of Central Assistance given to the Soil Conservation Schemes the scheme is eligible for 25% subsidy and 50% loan from the Government of India

EXPORT OF PADDY

815—

* 2297 Q —*Sri V Visweswara Rao* (*Put by Sri G Bapanayya*) — Will the hon. Minister for Agriculture be pleased to state

(*a*) the quantity of paddy exported from our State during the year 1962-63 and upto October, 1963 , and

(*b*) the names of the States to which the same is being exported ?

Sri A Balarami Reddy —

(*a*) During 1962-63 40,577 tons of paddy and during 1963-64 (upto October end), 36,458 tons of paddy were exported outside Andhra Pradesh State by rail

(*b*) The above quantities of paddy were exported to Madras, Mysore and Kerala States

(శ్రీ) పి రాజగోపాలనాయుడు —ఈ మధ్య నెల్లూరునుండి ధాన్యం ఎగుమతి నిషేధించారు, అందువలన చిత్తూరు జిల్లాకు రవాణా కష్టమైపోయిన్నది చిత్తూరు జిల్లాకైనా నెల్లూరు జిల్లానుండి ధాన్యం రావడానికి అంతరాయం కలిగించకుండా వుంటారా?

(శ్రీ) ఎ బలరామిరెడ్డి —నెల్లూరు జిల్లానుండి యితర జిల్లాలకు ధాన్యం ఎగుమతి నిషేధం ప్రస్తుతం లేదు నెల్లూరు జిల్లాలోనే ధరలు విపరీతంగా పెరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వపు అనుమతితో ఒకసారు అయిదారు వారాలు మాత్రం ఈ ఎగుమతులు నిషేధించాము ఆ తర్వాత ఆ నిషేధం తొలగింపబడింది

(శ్రీ) జి సి కొండయ్య —ధాన్యపు ఎగుమతి నిషేధం తొలగింపబడిందని మంత్రిగారు అన్నారు తిరిగి impose చేసినట్లుగా మా information ఆ information మంత్రిగారికి అందినదా?

(శ్రీ) ఎ బలరామిరెడ్డి —ఎగుమతులపై నిషేధం పెట్టలేదు అయితే అక్కడ ఎగుమతి చేసేవారు purchase చేసే quantity లో 40% Procurement క్రింద Government of India తరపున సేకరించడం జరుగుతున్నది

(శ్రీ) వావిలాల గోపాలకృష్ణయ్య —ఈ విధంగా 40% నెల్లూరు జిల్లాలోనే సేకరిస్తున్నారా, లేక ఆంధ్ర ప్రదేశ్‌లోని మొత్తం అన్ని జిల్లాలలో ధాన్యం కదిలేచోట చేస్తున్నారా?

రెండవది, మన రాష్ట్రంలో ధాన్యం తక్కువగావుండి, fair price shops పెట్టమని అడుగుతున్నప్పుడు, యితర రాష్ట్రాలకు సరఫరాలకై మనం నష్టపడుతున్నామనే విషయం ప్రభుత్వం గమనించిందా?

(శ్రీ) ఎ బలరామిరెడ్డి —మనం Southern Zone లో వున్నామనే విషయం గౌరవ సభ్యులు మరచిపోకూడదు Southern Zone లో ఒక రాష్ట్రంనుండి మరొక రాష్ట్రానికి ఎగుమతులను నిషేధించలేము మనకు గడ్డు పరిస్థితి ఏర్పడినప్పుడు fair price shops కావాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంవారు మన సహాయానికి వస్తున్నారు

(శ్రీ) వి సత్యనారాయణ —40% కంపల్సరిగా మిల్లర్సునుండి సేకరిస్తున్నారన్నారు ఇప్పుడు, ఆంధ్రదేశపు ధాన్యాగారమని పిలువబడే వెస్ట్ గోదావరిలో కూడా ధరలు చుక్కల నంటుతున్నాయి ఈ 40% లో 20% రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని తాలూకా, జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో చౌకడిపోలను తెరవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా?

(శ్రీ) ఎ బలరామిరెడ్డి —అలా తీసుకున్నప్పటికి, మన తాలూకా కేంద్రాలలో వాటిని నిల్వచేయడానికి storage లేదు ఎక్కడనో పెట్టినట్లయితే, అవి ప్రమాద వశాత్తు చెడిపోయినట్లయితే, తిరిగి అది మా గొంతుమీదికి వస్తుంది సెంట్రల్ గవర్నమెంటువారికి యిస్తున్నాము వారు మనకు కావలసి వచ్చినప్పుడు యిస్తున్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో 850 fair price shops function చేస్తున్నవి, వాటికి కావలసిన ధాన్యం యిస్తున్నాము 40% వారు

సేకరించడం వలన ధరలు ఎక్కువయి పోతున్నాయనే వాదంతో నేను ఒప్పుకొనడంలేదు శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాలలో పంటకొద్దిగా దెబ్బతిన్న కారణంచేత ఆ జిల్లావారు తూర్పు గోదావరి జిల్లా మొదలైన ప్రాంతాల నుండి ధాన్యం కొనడంచేత కొంతవరకు ధరలు పెరిగినవి ప్రభుత్వం ధరలను అదుపులో పెట్టడానికి తీవ్రంగా ఆలోచిస్తున్నది ధరలను అదుపులో పెడతామని మనవి చేస్తున్నాను

SRISAILAM DEVASTHANAM TRANSPORT SERVICE

816—

* 1323 (3587-F) Q —*Sri Tenneti Viswanadh m [Put by Sri T K R Sarma]* —Will the hon Minister for Labour and Transport be pleased to state

(*a*) whether he has received a memorandum from Sarvasri T K R Sarma, P Venkatakrishna Reddy and D V Subba Sastry, Members of the Legislature, requesting that Srisailam Devasthanam Transport Service should be excluded from the purview of the Scheme of the Nationalisation of Bus Service in Kurnool District ,

(*b*) if so, what action do the Government propose to take ?

The Minister for Labour and Transport (Sri B V Gurumurthy) —

(*a*) Yes Sir, in March, 1963

(*b*) In view of the Judgment of the Supreme Court quashing the three schemes of the Road Transport Corporation to nationalise the Transport Services in Kurnool District, no action is called for on the said memorandum

EXEMPTION TO EX RULERS FROM PAYMENT OF MOTOR VEHICLES TAX

817—

* 912 Q.—*Sri N Venkata Swamy* —Will the hon Minister for Labour and Transport be pleased to state

(*a*) whether the ex-rulers and ex-zamindars are exempted from paying Motor Vehicles Tax , and

(*b*) if so, the reasons therefor ?

Sri B V Gurumurthy —

(*a*) Ex-rulers are exempted from payment of Motor Vehicles Tax, but ex-zamindars are not exempted from it

(*b*) The Government of India, while integrating certain States into neighbouring Provinces or into Centrally administered areas or Unions, guaranteed, certain rights and privileges to the rulers concerned, which they used to enjoy before With reference to the above guarantee the ex-rulers are exempted from payment of Motor Vehicles tax

శ్రీ ఎ వెంకటేశ్వరరావు —Ex-rulers ను ఎందుకు exempt చేయవలసి వచ్చింది?

శ్రీ బి వి గురుమూర్తి —వారికి అంతకుముందువున్న కొన్ని రైట్స్‌ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ చేశారు అది దృష్టిలో వుంచుకొని exemption యివ్వడం జరిగింది

(శ్రీ ఎ వెంకటేశ్వరరావు —ఇది ఎంత కాలం ఉంటుంది?

(శ్రీ బి వి గురుమూర్తి —ఆ కాలపరిమితికి సంబంధించిన ఫొగ్టా నా వద్ద లేదు Exemption యిచ్చారు, అది ప్రస్తుతం అమలులో వున్నది

(శ్రీ జి బాపనయ్య —ఎందువలన మాజీ సంస్థానాధీశులకు యీ విధమైన exemption యివ్వవలసిన అవసరమొచ్చింది, వారికి ఎన్ని కార్లు, బస్సులు వున్నాయి, ఆ information ప్రభుత్వం వద్ద వున్నదా? అలాగే జమీందారులకు కూడా యిచ్చే విషయం consideration లో వున్నదా?

(శ్రీ బి వి గురుమూర్తి — జమీందారులకు అటువంటిదేమీ లేదు

Mr Speaker —There is a kind of covenant entered into between the ex-rulers and the Government, in pursuance of that policy private cars are exempted

(శ్రీ జి బాపనయ్య — తమకు తెలిసిన information మాకు తెలియకే మంత్రిగారికి ఆ ప్రశ్న వేశాము

Mr Speaker — There is a covenant, otherwise they won't be exempted I don't think any ex-ruler is maintaining any bus

(శ్రీ ఎ వెంకటేశ్వరరావు — మాజీ సంస్థానాధీశుల పేరుమీద exemption తో ఎన్ని కార్లు నడుస్తున్నాయి? ఆ వివరాలు వున్నాయా?

(శ్రీ బి వి గురుమూర్తి —మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు నిజాంగారు, బంగనపల్లి నవాబుగారు, వీరిద్దరి విషయం consideration లో వున్నది మిగతావారి విషయం consideration లో లేదు

Mr Speaker —Questions and answers are over

WRITTEN ANSWER TO QUESTION

Reservoir On Pulativanka

808—

* 663 Q — *Sarvashri V K Adinarayana Reddy and C K Narayana Reddy* — Will the hon Minister for Public Works be pleased to state,

(*a*) whether any steps have been taken to expedite technical sanction towards construction of reservoir on Pulativanka near Mamadur of Gooty Taluk, Anantapur district, and

(*b*) the steps taken to start its construction?

A —

(*a*) Steps are being taken to expedite to sanction to the scheme The detailed investigation has been completed The plans and estimates are under finalisation in Superintending Engineer's office

(*b*) Steps will be taken to start the work after administrative sanction is accorded to the scheme

BUSINESS OF THE HOUSE

Mr Speaker —We will continue general discussion on the budget

(శ్రీ పి సుందరయ్య —అధ్యక్షా, సత్యాగ్రహులపై లారీఛార్జీకి సంబంధించి నిన్న నాలుగు నాలుగున్నర గంటల సమయంలో నేనొక adjournment motion యిచ్చాను

Mr Speaker —Perhaps you gave it to the Secretary

(శ్రీ పి సుందరయ్య —నిన్న సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో యిచ్చాను

Mr Speaker —I have not yet received, I have sent it to the office, I have not yet received it back

(శ్రీ ఎ వెంకటేశ్వరరావు —నేను కూడా మొన్న యిచ్చాను

Mr Speaker —Tomorrow I will give my ruling

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య —అధ్యక్షా, నేను నాలుగురోజుల క్రిందట adjournment motion యిచ్చాను, లారీఛార్జీలు అరెస్టులకు సంబంధించి

Mr Speaker —Such things I send to the office, again they send it to me with the office note

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య —ఆ విషయాన్ని గురించే నేను మనవి చేయాలనుకుంటున్నాను ఆఫీసుకు మీరు పంపిస్తే, వారు దానిని నిదానంగా పంపిస్తే adjournment motion యొక్క ఉపయోగమే పోతుంది

Mr Speaker —Whenever you give an adjournment motion to me straightaway I cannot give my opinion I will send it to the office and get it examined and then they will put up for orders, that is the practice

(శ్రీ పి సుందరయ్య —అధ్యక్షా, మామూలుగా యిక్కడ adjournment motion 2, 3 రోజుల తర్వాత వస్తున్నది రెండు గంటలు ముందు గనుక యిచ్చినట్లయితే, ఆ రెండు గంటల లోపలనే అది సభముందుకు రావాలని రూలులో వున్నది ఒక కాపీ Concerned Minister గారికి, ఒక కాపీ మీకూ యిస్తాము ఆ రెండు గంటల తర్వాతనే అది వస్తుంది ఇప్పుడు మాత్రం చాలా నిదానంగా రెండు రోజులు పోయిన తరువాత వస్తున్నవి దీనివలన adjournment motion యొక్క ఉపయోగమే పోతుంది పార్లమెంట్ ప్రాసీజర్ నే మనం adopt చేయవలసివున్నది ఈ విషయమై తాము రూలింగ్ యిస్తే బాగుంటుందని నా సూచన Some ruling or some discussion should be there

Mr Speaker —What I usually do is this Mr Sundarayya Whenever a notice is given I go through it, when I feel that it is a matter of urgent nature, immediately I come to a decision, but if I feel it is a matter that can wait for a day or two I usually send it to office

Sri P Sundarayya —If it is not very urgent you will rule it out.

Mr Speaker — I may again consider, I may just consider next day Supposing it is a case where circumstances are very imminent or a case where a calamity has happened involving loss of life or something like that, immediately straightaway I will allow it After all, in an interval of 24 or 48 hours I don't think an adjournment motion loses its importance

(శ్రీ పి రాజగోపాల నాయుడు — అధ్యక్షా, నిన్నా మొన్నా లారీ చార్జీలు జరిగాయనుకోండి రేపుకూడా జరగబోతున్నాయి అందువల్ల దీనిని గురించి చర్చించటం అవసరమని నా అభిప్రాయం

Mr Speaker —That is what you feel

(శ్రీ కె ఎల్ నరసింహారావు (యల్లందు) —మన రూల్సులో సమావేశానికి 2 గంటల ముందు అడ్జర్న్‌మెంటు మోషను యిస్తే ఆ సమావేశంలో తప్పకుండా ఎస్తుందని implication స్పష్టంగా వుంది ఇదివరకు హైదరాబాదు శాసన సభలోగాని, మన శాసనసభలోగాని అదేవిధంగా అనుసరించబడుతోంది Office note కూడ అవసరమనుకుంటే within two hours office quick గా function చేసే పద్ధతి evolve చేయాలిగాని ఆఫీసుకు పంపించినంతమాత్రాన రెండు మూడు రోజులు pending లో పడే ఆచారం అడ్జర్న్‌మెంటు మోషనులకు కూడపెట్టినట్లయితే మెంబరు అర్జన్సీ feel అయి నోటీసు యిస్తాడు కాబట్టి, అతని అభిప్రాయం దెబ్బతినే అవకాశం వుంటుంది Note అవసరమైతే 2 గంటలలో office note వచ్చేటట్లు పెచ్చరిక చేయడం మంచిదనుకుంటాను

Mr Speaker —Very good, I will do one thing, hereafter as soon as you give me notice I will go through it and straight away pass orders in your very presence Is that sufficient for you ?

Sri P Sundarayya —We don't want you to pass orders like that We want that the question should come before the House

Mr Speaker — If I feel it is a case for allowing I will say "Allow it" in your presence straight away, otherwise I may stright a way disallow it I think that will solve the problem

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య —మరు రోజుకైనా విధిగా వచ్చేటట్లు చేస్తే బాగుంటుంది

Mr Speaker —I do agree that all urgent adjournment notices should be disposed of as quickly as possible

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య —నేను కారణం గురించి చెప్పదలచుకోలేదు అడ్జర్న్‌మెంటు మోషనుకు యివాళ యిస్తే రేపటికైనా నిర్ణయం రాకపోతే దాని effect పోతుంది

Mr Speaker —One thing I can assure the hon Members, it was not intentionally done

(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య —We are not blaming anybody The adjournment motion has got its own importance and we want that it should be given the importance that is due to it వెంటనే రావాలి

పార్లమెంటులో ఆ మాటే వస్తున్నది మనం యింకొక రోజునైనా తీసుకోవచ్చుగాని call attention మాదిరిగా treat చేస్తే నష్టం వస్తుంది తమరు చెప్పినట్లుగా ఆ రోజే తేల్చండి, లేకపోతే మరో రోజునైనా house కు వచ్చేటట్లు చేస్తే బాగుంటుంది

Mr Speaker —I will consider that, as far as possible I will try to adhere to the very rule

శ్రీ పి సుందరయ్య —అధ్యక్షా, మనం రోజూ 8 గంటలకు సమావేశం అవుతాము రూల్సు ప్రకారం 2 గంటల ముందు యివ్వాలంటే ఉదయం 6 గంటలకు మా యిళ్ళకు వచ్చి యివ్వడం బాగుండదు, సాధ్యం కాదు మన ఆఫీసు సాయంత్రం 5 గంటలవరకు పనిచేస్తుంది కాబట్టి ఏ 8 గంటలకో యిస్తే మరురోజు 8½ కు వచ్చేటట్లు చేయాలి

Mr Speaker —I will see

GENRAL DISCUSSION ON THE ANNUAL FINANCIAL STATEMENT (BUDGET) FOR THE YEAR 1964-65

శ్రీ ఎమ్ లక్ష్మణస్వామి (కంకిపాడు) —అధ్యక్షా, నిన్న నేను మాట్లాడుతూ కంకిపాడు చుట్టూ ఒక లక్షమంది ప్రజలున్నప్పటికీ ఆ కేంద్రంలో ప్రజలకు అవసరమైన ఏ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని చెప్పాను ప్రసూతి సౌకర్యంగాని, వైద్యసౌకర్యంగాని ఆ ప్రాంతంలోలేదనే విషయం గమనంలోకి తీసుకోవాలని కోరుతున్నాను ఇదివరకు ఆ పల్లెటూళ్ల కేంద్రంలోవున్న ఒకే ఒక పాలిటెక్నిక్‌ను వుయ్యూరునుంచి బెజవాడకు మార్చారు దానిమీద జిల్లా పరిషత్తువారు ఒక తీర్మానం కూడా చేశారు ఉయ్యూరులోనే దానిని నిలపాలని రెండు సంవత్సరాల క్రిందటజరిగిన Gereral Election లో అది పెద్ద ఆందోళనకర సమస్యగా వచ్చింది అయినప్పటికి దానిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు ఆరోగ్యశాఖా మంత్రి శ్రీ శివరామ ప్రసాద్‌గారు జిల్లా పరిషత్తు చైర్మనుగావున్న రోజుల్లో తీర్మానం చేసినా, యీ రెండు సంవత్సరాలలో ఎలాంటి చర్యాతీసుకోకపోవడం చాల విచారకరమైన విషయం అంతేకాక ప్రభుత్వం నిన్న యిచ్చిన సమాధానాలనుబట్టి విజయవాడ కాలేజీలో విద్యార్థులకు అవసరమైన accommodation లేదనే విషయంకూడ గుర్తించి అంగీకరించినట్లు తెలుస్తోంది కాలేజీలు పెట్టేటప్పుడే బస్తీలలోనే ఎక్కువగా పెట్టకుండా పల్లెటూరి కేంద్రాలలో పెట్టితే బాగుంటుంది కంకిపాడు చుట్టూ 5-6 మైళ్లలో పది High Schools వున్నాయి

(*Mr Deputy Speaker in the Chair*)

అక్కడ ఒక కాలేజీవుంటే అందరికీ అదుబాటులో వుంటుంది అక్కడ కాలేజీ పెట్టినట్లయితే బెజవాడలోవచ్చి మకాం పెట్టి పెద్ద ఖర్చులు భరించనక్కర లేకుండా యింటి దగ్గరనుంచివచ్చి చదువుకోడానికి అవకాశం వుంటుంది కనుక, అక్కడ ఒక కాలేజీపెట్టే విషయం ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించాలని

కోరుతున్నాను నా నియోజక వర్గంలో 9 high schools వున్నాయి ఒక్క girls high school కూడ లేదు ప్రభుత్వం వారు secondary education ఉచితంగా యిచ్చేనిర్ణయం చేశారు కాబట్టి దానికి ఎక్కువ అవకాశాలుండాలి కంకిపాడు చుట్టూ 2 మైళ్లకు ఒక high school వున్నది 5 High schools కు ఒక్క girls high school కూడ ఏర్పాటు చేయడం చాల అవసరం కేవలం బస్తీలలోనే విద్యాసంస్థలను వైద్యసంస్థలను కెంద్రీకరించకుండా పల్లెటూరి కేంద్రాలలో అవసరమైనచోట కేంద్రీకరించాలనీ అందులో కంకిపాడును విద్యా, వైద్య కేంద్రంగా మార్చాలని మరొకసారి ప్రభుత్వాన్నికోరుతున్నాను నా నియోజక వర్గం కృష్ణాడెల్టాకు ప్రారంభంలో వుండడంవల్ల సౌకర్యంతో బాటు ఒక్క అ సౌకర్యంకూడ అనుభవిస్తోంది డెల్టా కాలువలు—బందరు కాలువ రైవస్ కాలువ, ఏలూరు కాలువ, కృష్ణా ఈస్ట్ బ్యాంక్ కెనాల్—యీ నాలుగు కాలవలు మా నియోజకవర్గంనుంచి వెళ్లడంవల్ల రైతులకు ప్రజలకు రాకపోకల సౌకర్యాలులేక యిబ్బంది పడడం జరుగుతోంది లోగడవున్న యిబ్బందికి తోడు దాళవాసాగువల్ల, చెరుకుకు నీటి సప్లయి చెయడంవల్ల ఇదివరకు సంవత్సరానికి 8 మానాలుండే కాల్వలు 11 మాసాలుండడంవల్ల ప్రజలు యింకా యిబ్బంది పడుతున్నారు డెల్టా ప్రాంతంలో ఉపయోగం దృష్ట్యా వున్న కాలువలవల్ల కలిగే యిబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైవస్ కాలవమీది రామవరపుపాడు, ఎరికేపాడు, వేట్లూరు గ్రామాలకు బందరుకాలువమీది తిడిగడప, చినపులిపాక అనేగ్రామాలకు, ఈస్ట్‌బ్యాంక్ కెనాల్‌మీద దేవరపల్లి చాగంటిపాడు, బట్రాతిపాలెం, వుయ్యూరు మద్దూరు, చోడవరం, పెదపునిపాక గ్రామాలకు తప్పకుండా bridges కట్టే విషయం ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాను చాగంటిపాడు, చిట్రాతిపాలెం గ్రామాలకు గత ఎన్నికలలో మంత్రివర్యులు వాగ్దానాలు చేశారు బై-ఎలక్షనులోకూడ ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రిగా రానున్న శ్రీ బ్రహ్మానందరెడ్డిగారువచ్చి ఆ రెండు గ్రామాలకు వంతెనలు కట్టించడానికి అవసరమైన డబ్బు allot చేస్తామని వాగ్దానాలు చేశారట వారు ఆ వాగ్దానాన్ని నిలుపుకొన్నట్లయితే నాకంటే సంతోషించేవారు మరొకరు వుండరు పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని గూర్చి ఆలోచించాలి కూలిరేటు చాల ఎక్కువగా వుంటోంది నిరుద్యోగులు ఎక్కువగా వుంటున్నారు సగంమంది జనాభా వ్యవసాయ కూలీలుగా వున్నారు వారికివచ్చే కూలి తిండానికి సరిపోదు ఇండ్ల స్థలాలు కొనుక్కోవాలంటే ఎకరం 6 వేల నుంచి 10 వేల వరకువున్నది అలాంటిచోట భూమి కొనుక్కొని యింటివసతి ఏర్పాటు చేసుకోవడం కష్టమైన విషయం 9—10 గ్రామాల నుంచి మహాజర్లు పెట్టుకున్నారు వాటిమీద action తీసుకోలేదు గత 10 సంవత్సరాలలో ఒకేఒక గ్రామానికి యిళ్లస్థలాలు మంజూరు అయినాయంటే ప్రభుత్వం తగినశ్రద్ధ తీసుకోలేదనే విషయం స్పష్టం అవుతోంది ఇండ్లస్థలాల సమస్య పరిష్కరించేటప్పుడు ప్రభుత్వం ఇవ్వవలసిన భాగమే కాకుండా ప్రభుత్వ పోరంబోకులలో ఇండ్లు కట్టుకుని ఉంటున్న వారిని లేపకుండా వారికి పట్టాలు ఇచ్చేవిషయం కూడా ఆలోచించాలి పట్టాలు మంజూరుచేసే విషయం చాలా ముఖ్యమైన విషయం ఎక్కువ గ్రామా

లలో ఇండ్ల స్థలాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుతున్నాను కంకిపాడు చుట్టూ ఉన్న గ్రామాలలో ఎలక్ట్రిసిటీ ఉంది అక్కడ వ్యవసాయ కార్మికులు చాలా మంది ఉన్నారు పనిలేని వారు చాలా మంది ఉన్నారు రైతాంగంలో డబ్బు కలిగినవారున్నారు, పెట్టుబడి పెట్టకలిగిన వారున్నారు ఇటువంటి వారిని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు ఆంధ్ర ప్రదేశంలో ప్రజల జీవన ప్రమాణం పెంచడానికి చిన్న పరిశ్రమలు నెలకొల్పడం అవసరమని సూచిస్తూవచ్చారు అక్కడ తగిన పెట్టుబడి ఉన్నది కార్మికులుగా వచ్చే వారు చాలా మంది ఉన్నారు టెక్నికల్ సహాయంఇస్తే ఆ ప్రాంతంలో చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు నెలకొల్పి ప్రజల జీవన ప్రమాణం పెంచడానికి ఎక్కువ అవకాశాలుంటాయి ఈ విషయం ప్రభుత్వం తీవ్రంగా పరిశీలించి అనుకూలమైన నిర్ణయం చేయాలని సభ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను

శ్రీ వి నారాయణరెడ్డి (కమలాపూర్) —ఉపాధ్యక్షా ఆర్థికమంత్రిగారు ప్రవేశపెట్టిన బడ్జెటును నేను అభినందిస్తున్నాను దానికి కొన్ని కారణాలున్నాయి వారు నేరుగా కొన్ని విషయాలు ఒప్పుకున్నారు ఏమన్నారంటే జాతీయ ఆర్థికవ్యవస్థ కొన్ని కారణాలవల్ల స్తంభించిపోయిన సూచనలు అగుపడుతున్నాయని చెప్పారు అదికాక బడ్జెటుయొక్క లక్షణాలు కొన్నింటిని వారు వివరించారు తక్షణ లక్ష్యం ఆహారధాన్యాల సమృద్ధికొరకు ప్రయత్నం చేయాలన్నారు ధరల పెరుగుదల అరికట్టడానికి అన్నిరంగాలలోను కృషిచేసి ఉత్పత్తిని సాధించాలని వారు వివరించారు బడ్జెటు ప్రసంగంతోబాటు handouts ఇచ్చారు అందులో ముందుగాంచే ఇప్పుడు చాలా అభివృద్ధి కరంగా classified accounts చేసి చక్కగా మనదేశంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నదో, దాని ప్రభావం మనరాష్ట్రంపై ఎట్లాపడుతున్నదో వివరించారు అది సరిపోదు ఇప్పుడే ముఖ్యమంత్రిగారు ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ మనం కేంద్రం తాహతులో ఉన్నాము కాబట్టి ఆర్థిక పరిస్థితులు అంత చక్కగా లేక పోవడం, మనం అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి అంత వేగంగా పోవడానికి వీలులేదని జవాబు చెప్పారు నిజమే, 10, 12 సంవత్సరాలుగా ప్రణాళికలు వేసుకుని ఏటేటా బడ్జెటు ప్రసంగంలో చెబుతూనే ఉన్నాము రాష్ట్రప్రభుత్వాలు ఎంత చేయాలని కృషిచేసినా చేయలేక పోతున్నాయి దానికి కారణం central impact అని చెప్పవలసి ఉంది దానిని ఈ బడ్జెటులో గుర్తించారు ప్రశ్నలకు సమాధానాలలో ముఖ్యమంత్రిగారు తదితర మంత్రులు మేము కేంద్రానికి అది సిఫార్సు చేశాము, ఇది సిఫార్సు చేశాము, లక్ష్యాలు సాధించాలని ప్రయత్నం చేస్తున్నాము కాని ప్రాజెక్టులకు క్లియరన్సు రాకపోవడంవల్లనో డబ్బు తొందరగా దొరక్కపోవడంవల్లనో ప్రతి ఎంత తొందరగా సాధించదలచుకున్నామో సాధన కావడంలేదని చెబుతున్నారు అది హర్షించవలసిన విషయం ఈ సందర్భంలో నాకు ఒకటి జ్ఞాపకం వస్తోంది 1853 లో బ్రిటిషు పార్లమెంటులో గ్లాడ్‌స్టన్ Chancellor of Exchequer గా ఉండేవారు 100 సంవత్సరాలకు పూర్వం వారు బడ్జెటు ప్రవేశపెడుతూ అయిదు గంటలసేపు మాట్లాడారు 100 సంవత్సరాలకు పూర్వం బ్రిటిషు

పార్లమెంటులో కూడా బడ్జెటు ప్రతిపాదన కేవలం set of accounts, book keeping అని చెప్పకపోయినా taxation proposals, taxes ఎట్లా వేయాలో పన్నుల భారం ఎట్లా పడుతుందో మాత్రమే చెప్పేవారు Social justice అనేది అంతవరకు తీసుకురాలేదు Book keeping లేకుండెను మనవద్ద కూడా book keeping గానే వ్యవహరిస్తున్నారు దానిని సవరణ చేయవలసిన అవసరం ఉంది 1957 వ సంవత్సరంలో బ్రిటిషు పార్లమెంటులో Chancellor of Exchequer బడ్జెటు ప్రవేశపెడుతూ social justice కు డెవలప్‌మెంటు బడ్జెటు ఇంత ఉంటుంది, నాన్ డెవలప్‌మెంటుకు ఇంత కేటాయించారని వివరంగా చెప్పారు అంకెలు కావాలంటే ఎంతో కష్టం అవుతుంది ఈరోజులలో బడ్జెటు ఉపన్యాసం ప్రిపేర్ చేయాలంటే Bureau of Economics and Statistics వారు ఇచ్చిన అంకెలు ఒకరకంగా ఉంటాయి, ప్లానింగ్ వారు ఒకటి చెబుతారు, ఇన్‌ఫర్మేషన్ బ్యూరో నుంచి మరొకరకంగా వస్తాయి మనవద్ద కో ఆర్డినేషన్ లేకుండా పోతోంది ఈమధ్య రాష్ట్రప్రభుత్వంవారు ప్లానింగ్ సెల్ ఏర్పాటుచేశారు దానివల్ల కొంత ఉపయోగకరంగా బడ్జెటు అంకెలు రాగలవని ఆశిస్తున్నాము గ్లాడ్‌స్టన్ 100 సంవత్సరాలకు పూర్వమే చెప్పినట్లు బడ్జెటుకు కొన్ని లక్ష్యాలుంటాయి, purpose ఉంటుంది ఉద్దేశం ఉంటుంది కేవలం బడ్జెటు ఒక ఖాతాగా జమ, ఖర్చు అని చెప్పడం కాదని చెప్పారు ప్రతి సంవత్సరం బడ్జెటును బ్రిటిషు పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు ఆర్థిక పరిస్థితుల వత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఆర్థికవ్యవస్థకు అనుగుణంగా బడ్జెటును prepare చేస్తారు Rigidity ఉండదు, elasticity గా పరిస్థితులనుబట్టి taxation proposals వస్తాయి incidence of taxation ఏ class పై ఎక్కువగా పడుతుందో, ఎవరిపై తక్కువగా పడుతుందో చూస్తారు తక్కువ ఆదాయం వచ్చే వారికి incentives create చేయాలనే సిద్ధాంతం ప్రకారం ఇరుగుతూంటుంది ఈ సంవత్సరం నేషనల్ డెవలప్‌మెంట్ కవున్సిలు ముందుగా meet అయి, ముఖ్యమంత్రులు కూడా ముందుగా meet అయి, భ్రాంతరూపంగా సోషలిస్టు సిద్ధాంతం అమలుచేయడానికి token గా కొన్ని సూచనలు చేయాలని decide చేసినట్లు కనిపిస్తోంది ఆ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని బడ్జెటు, ఒరిస్సా బడ్జెటు, మరికొన్ని బడ్జెటులు లోటులేకుండా రెవెన్యూ account లో nominal surplus చూపిస్తూ social security measures కొన్ని చూపిస్తూ ప్రవేశపెడుతున్నారు దానితో budget trend మొత్తం ఇండియాలో ఒక మాదిరిగా ఉన్నట్లు కనిపిస్తోంది deficit budget ఉన్నా centre ప్రభావం ఉంది కాబట్టి central assistance లేకుండా స్టేటు బడ్జెటులు కొనసాగవని uniformity తీసుకురావడానికి ప్రయత్నం జరిగినట్లు కనిపిస్తోంది బడ్జెటు అకౌంటాలలో సవరణలు ఇంకా రాలేదు 1939 నుంచి 1945 వరకు war effort కై ఇంగ్లండులో బడ్జెటులు ప్రవేశపెడుతూ 100 సంవత్సరాలుగా వస్తున్న విధానాలను మార్చి war effort కు వాతావరణం ఎట్లాసృష్టించాలి, గవర్నమెంటు అవసరాలు ఏమిటి, ఎక్కువమందిని ఉద్యోగాలలోనికి తీసుకోవశంవల్ల ఆర్థిక పరిస్థితిలో expansion వస్తుంది కాబట్టి expansion without inflation అనే వ్యవస్థను create

చేసే బడ్జెటులను prepare చేసుకున్నారు ఆర్థిక వ్యవస్థను పరిశీలించి దానిని అవగాహన చేసుకుని ప్రభుత్వం ఎట్లా ఎదుర్కోవాలి అనేది అనుకోకుండా తెచ్చే బడ్జెటులు ఇప్పటికి మనవద్ద జరుగుతున్నాయిని చెప్పవచ్చు పోయిన సంవత్సరం Defence budget ఒకేసారి పెరిగిపోయింది Defence తోబాటు development కూడా జరగాలని ఉద్దేశించి ఈ సంవత్సరం కొంత effort జరిగినట్లు అంకెల వల్ల తెలుస్తోంది కేవలం revenue account లోనే కాకుండా capital accountలో కూడా డబ్బు కేటాయించి ఎక్కువఖర్చు చేస్తున్నామనడం ముఖ్యలక్షణంగా 10, 12 సంవత్సరాలుగా చెబుతున్నాము Mad rush of March—మొదట ఏమీ ఖర్చుచేయరు చివర మార్చిలో ఖర్చుచేస్తారు దానిని ఇప్పటికీ ఏమీ లేకుండా పోతోంది M L As Quarters లో నేను చూస్తున్నాను ఉదాహరణ చెబుతున్నాను మార్చి నెలలో తెచ్చి colours వేస్తూంటారు ప్రతి సంవత్సరం అట్లాగే జరుగుతోంది నాలుగైదు రోజులలో చివర పేపోతున్నారు M L As Quarters లోమాత్రమేకాదు, చిన్నపని అయినా, పెద్దపని అయినా ఎక్కడ జరిగినా జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు మాసాలలోనే జరుగుతుంది అదికాకుండా funds equal గా distribute అయేటట్లుచేసే బడ్జెటులో కొంత మార్పులు తీసుకువస్తే బాగుంటుంది దానిగురించి పోయిన సంవత్సరం కొన్ని సూచనలు చేశాను ఈ బడ్జెటులో అవలంబించలేదు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందని కేంద్రప్రభుత్వం Economic trends మొదలే release చేశారు దానిప్రకారం చూస్తే మన దేశంలో spending ఎక్కువైనా, expansion ఎక్కువైనాగాని ప్రభుత్వ ఆధిపత్యంలో జరిగేపనులు ఎక్కువైనా goods and services ఎక్కువైనప్పటికి inflation ఎక్కువవుతుందని trend తెలుస్తున్నది ధరలు విపరీతంగా పెరిగాయి ఒక సర్వే చేశారు దానిలోని కొన్ని అంకెలు చూపిస్తాను దానితో తేలిపోతుంది Increase in prices of selected commodities మొత్తం దేశంలో సర్వేచేశారు అది మన రాష్ట్రానికికూడా పనికొస్తుంది అది modest survey report అనుకుంటాను ఆహార ధాన్యాలు ధరలు ఎంత పెరిగాయో దీనినిబట్టి తెలుస్తుంది ఒక క్వింటాలు యూనిటు తీసుకుందాం గోధుమలు ఒక క్వింటలు 80 రూపాయలు పైన ఇప్పుడుంది ఒక సంవత్సరం పూర్వం 63 రూపాయలు ఉండేది 27% పెరిగింది అదేమాదిరిగా బియ్యం క్వింటలు 67 రూపాయలు పైన ఉంది పోయిన సంవత్సరం 51 రూపాయలు అనగా 31% పెరిగిపోయింది Gram క్వింటలు 63 రూపాయలు పోయిన సంవత్సరం 47 రూపాయలు 34% పెరిగింది కందిపప్పు క్వింటలు 75 రూపాయలు పోయిన సంవత్సరం 46 రూపాయలు, 76% పెరిగింది పంచదార ఫ్రీ మార్కెట్టులో లేదు కాబట్టి 91% పెరిగింది Lead, tin 105% పెరిగింది Controlled commodities, imported commodities, 500% పెరిగినవి వీటిని చూస్తూ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆర్థికమంత్రిగారు వారి ప్రసంగంలో admit చేశారు అది చాల సంతోషమైన విషయం ధరలు పెరుగకుండా ఏమి measures తీసుకోవాలో సలహా యిప్పలేదు ఒకే మాత్రం చెప్పారు అది ఎంతవరకు ఒప్పుకోతగినదో సంసయాస్పదం. అన్ని రంగాలలో ఉత్పత్తి

అధికం చేయాలి, దానితో ధరలు అదుపులో ఉంటాయని వారి వాదన, కాని ఈ మధ్య కొన్ని classical economic theories మన ప్రస్తుత ఆర్థిక పరిస్థితులలో పని చేయడంలేదనీ వాటిని రద్దు చేయాలనీ ఒక వాదన వచ్చింది Affluent society లో క్రొత్త సూత్రాలు ఏర్పడితేనేగాని వీలులేదు Classical economic theories ప్రకారం production ఎక్కువైతే ధరలు తక్కువవుతాయనడం పొరపాటు ప్రొడక్షన్ చాలవరకు ఎక్కువయినది పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి ఎక్కువైనది ఎక్కువయినంత మాత్రాన ధరలు తగ్గిపోలేదు ధరలు తగ్గాలంటే measures అవసరం ఉదాహరణ చెప్పాలంటే ఈ మధ్య జపానులో ఒక సర్వే జరిగింది జపాను పార్లమెంటులో Prime Minister చెబుతూ- పోయిన 56 సంవత్సరాలలో ఆర్థికరంగంలో expansion చాలా అయినది, 17%, 18% వరకు పెరిగిందని వారు అంకెలు చూపించారు నాదగ్గర ఉన్నది చదువుతాను 1959 లో fastest economic growth చెందినది జపాను 1959 లో 17.9% 1960 లో 13.2% 1961 లో 14% ఈ మాదిరిగా economic growth మాత్రం చాల దండిగా జరిగింది కాని corsumer price index చూస్తే ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతోంది 1963 లో మాత్రం 7.6% జపానులో పెరిగితే West Germany లో Britain, France, Italy లలో 4.5 శాతము మాత్రమే పెరిగింది హర్షించవలసినది ఏమంటే మొత్తం ప్రపంచంలో fastest economic growth అయినది జపాను దానితో ధరలు ఎక్కువ కావడానికి ఏమీ సంబంధం లేదని చెప్పవలసిన అవసరముంది ధరలు అదుపులో పెట్టడానికి stringent measures తీసుకోవాలి అటువంటి measures కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాలి కేంద్ర ప్రభుత్వం economic trends ను మొన్ననే శ్రీ కృష్ణమాచారిగారు release చేశారు Inflation రోజుకు రోజుకు పెరిగిపోతోంది Economic growth జరుగుతోంది ధరలను అదుపులో పెట్టడానికి ఏమి measures తీసుకోవాలో చెప్పనేలేదు ఈ క్లిష్టమయిన పరిస్థితిలో ధరలను అదుపుతో పెట్టకపోతే మన economy shatter అవుతుంది 1942 నుంచి 1946 వరకు చూశాము War effort కోసం చేశారు 1946 నుంచి Western Countriesలో ముఖ్యంగా ఇంగ్లండులో counter inflation measures ఎన్నో చేశారు మన economy పెరుగుతోందిగాని ధరలను అదుపులో పెట్టడానికి stringent measures కావాలి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ముందంజవేసి కేంద్ర ప్రభుత్వానికి సలహాలు యిస్తే బాగుంటుంది ఏదో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దానిని అమలు చేద్దాం లేకపోతే చేయజాలం అంటే అయేదికాదు అందుకోసం నేను సూచించేదేమంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలను కేంద్ర ప్రభుత్వానికి యిస్తే నేగాని ధరలను అదుపులో ఉంచజాలదు ఈ మధ్య ఆడిట్ రిపోర్టుచూస్తే ప్రతిదానిలో gross irregularities కనిపించాయి అది చూస్తూంటే supremacy of the legislature ఉందాలేదా అని అనుమానం కలుగుతున్నది పార్లమెంటే ప్రజాస్వామ్యంలోపల అసెంబ్లీకి, పార్లమెంటుకి supremacy అన్నింటికంటే ముఖ్యమైనది Control of finances లో పార్లమెంటుకి supremacy లేకపోతే crisis వచ్చినపుడు ఎదుర్కొనడానికి పాలసీలను divert చేయడానికి

వీలుండదు ఆర్థికరంగంలో 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు రూపాయలు ఖర్చు పెడుతూనే ఉన్నాం 1957-58 లో 63 కోట్లనుంచి 186 కోట్ల రూపాయలు రెవిన్యూ అకౌంట్సుపైన ఖర్చు పెడుతున్నాము Administrative services క్రింద 17 కోట్ల రూపాయలు ఎక్కువ అవుతోంది Developmental activities ఈ సంవత్సరం కొంత బాగా అగపడుతోంది Developmental activities క్రింద 50,21 % అగపడుతోంది Non developmental activities క్రింద 49 79 % కేటాయించారు పోయిన సంవత్సరం non-developmental activities క్రింది ఎక్కువ కేటాయింపు చేశారు ప్లాను నాన్-ప్లాను అనే items తీసుకువస్తే బడ్జెటు చదవడానికి కష్టం అక్కడే మనం పొరబడుతున్నాము Plan, non-plan అనే classification తీసివేసి development, non development అని re classify చేయాలి Economic and functional budget systemగా ఏర్పాటు చేసుకుంటే ఏ functional representationకు ఎంత percentage ఉందో చక్కగా తెలుస్తుంది మనకు ఇచ్చే ఆ hand-outs లో percentage అగపడదు Functional representation ఎట్లా ఉంది, ఏ క్లాసుకు ఎట్లా ఉపయోగపడుతుంది, inflationary trend ఎట్లావస్తుంది, Income group ఏమవుతుంది తీసుకోవాలంటే చాలాకష్టం అవుతుంది Comparative figures యితరదేశాలనుంచి దొరుకుతాయి పనదేశంనుంచి మనరాష్ట్రంనుంచి అగపడవు Classified accounts కోసం Budget Bureau ను strengthen చేసి Research Bureau పెట్టేసి non-officials ను attach చేసి ఎప్పటికప్పుడు reform చేసి hand outs యిస్తే మనలను ఎన్నుకున్న మామూలు ప్రజానీకానికికూడా బడ్జెటు ఎట్లాఉంటుందో తెలుస్తుంది ఆ అవకాశం వారికి కల్పించాలని ప్రభుత్వంతో తమద్వారా చెబుతున్నాను బడ్జెటరీ రిఫారమ్స్‌కొరకు ఎన్ని అయినా చెప్పవచ్చును కాని మొత్తము economic settingని చూసుకొని expansion ఎట్లాఅవుతుందనేదానికి గాను పద్ధతులు ఏర్పాటుచేయాలని మనవి చేస్తున్నాను ఈ సంవత్సరము రెవిన్యూ అకౌంటులో nominal surplus 15 లక్షలు అని చూపించారు కాని over all deficit 7 కోట్లవరకు పోతుంది Compensatory allowance, D A పెంచడము, social security measures తీసుకొన్న కారణముగా surplus deficit గా మారుతుంది Deficit budget expansion economy లో అంతచెడ్డకాదనుకోండి అయినా రెవిన్యూ అకౌంటులో 1957-58 నుంచి surplus చూపిస్తున్నట్లు లెక్కలను బట్టి తెలుస్తున్నది 1962-63 సంవత్సరమున్న 1963-64 లో 13 కోట్లకు పైగా ఖర్చుపెట్టాము ఖర్చుపెట్టే సామర్థ్యము బాగాకల్గినది కాని దానిఫలితాలు ఎక్కడాచూపించలేదు 1963-64 బడ్జెటు అంచనాలలో plan outlay కి 49 కోట్లు 87 లక్షలుకేటాయిస్తే రివైజ్డు బడ్జెటులో 63 కోట్లు 78 లక్షలకు పెరిగినట్లు చూపించారు పోయిన 2 సంవత్సరాలకన్న ఈ సంవత్సరము 13 కోట్లు, 91 లక్షలు ఎక్కువగా ఖర్చు చేశారు ఆ ఖర్చును చూసుకొని వచ్చేసంవత్సరానికి 72 కోట్లు 84 లక్షలు కేటాయించాలని అనుకొన్నారు కాని కేంద్రప్రభుత్వము 69 కోట్లు 35 లక్షలవరకే limit చేయాలని ఆదేశించారు. కేంద్రప్రభుత్వమునుంచి సహాయము 48 కోట్లు

మాత్రమే దొరుకుతుంది అంటే 29 49 లక్షలు మిగులువుంటుంది అది ఎక్కడినుంచి తెచ్చి spend చేద్దామని అనుకొంటున్నారో వివరించలేదు ఇప్పుడున్న బకాయిలను వసూలుచేస్తాము అని, బుణాలు తీసుకొంటాము అని, నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేంద్రము తీసుకొన్నట్లయితే కొంతడబ్బు మిగులుతుందని కొన్నిసూచనలుచేశారు నాగార్జునసాగర్ పైన సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నాముకదా దానికి వడ్డీ ఇస్తున్నాము అది అంతా మిగులుతుంది అని అంటున్నారు ఏమైనవ్పటికి 1964-65 లో దాదాపు 30 కోట్లరూపాయల deficit అని అనుకోవాలి మొత్తముపైన 37 కోట్లవరకు effort కావాలని అనుకొంటున్నాను ప్లానుబజ్జెటు 302 కోట్లనుంచి 312 కోట్లకు పెంచారు కాబట్టి ఈ deficit కూడ 37 కోట్ల 40 కోట్లవరకు పోవచ్చు ఈ లోటును ఎట్లాభర్తీ చేస్తారో తెలియదు Expenditure లోeconomy ని observe చేయాలని సభ్యులు సూచనలుచేయడం జరిగింది అది ఎట్లాచేస్తున్నారో గవర్న మెంటుతరపునుంచి సమాధానము ఏమీరాలేదు Administrative expenses పెరిగిపోతున్నవి 1957-58 లో 18 కోట్లు services కొరకు ఖర్చుపెడితే ఇప్పుడు 35 కోట్లు ఖర్చుఅవుతోంది Services contribution చాల ముఖ్యమని అనుకొంటున్నాను Administration లో ఏయే reforms తీసుకొనిరావాలని ఎన్నికమిటీలు వేసినా పలితము ఇంకవరకు ఏమిలేదు ఇతరరాష్ట్రాలలో Administrative Reforms Committee లను తీసుకొనివచ్చారు Economy ని తీసుకొనిరావాలని చర్యలు తీసుకొంటున్నారు ఇతర రాష్ట్రాలతో పోల్చడము సబబుఅనుకోను ఇతరదేశాలతో పోల్చవచ్చు, ఇతర రాష్ట్రాల లోనిసంగతి మనతీరుగానేవుంది మనకంటె ఎక్కువఏమీలేదు ఏమైన మద్రాసు, మైసూరురాష్ట్రాలలో కొన్ని ఇండస్ట్రీస్ develop కావచ్చు దేశము మొత్తముపైన administrative reforms చాల అధ్వాన్న పరిస్థితులలో వున్నవి అందువల్ల మనరాష్ట్రము ముందంజవేసి ఆ కమిటీచేసిన recommendations ను అమలులో పెడితే నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది procedural difficulties లేకుండా red-tapism తక్కువ చేసేదానికి వీలు కలుగుతుంది బ్యూరో క్రెటిక్ మేనేజిమెంటు కావాలా, profit managment కావాలా అంటే tax payer profit management కావాలని అంటారు Bureaucratic management intellectual కావచ్చు చాల కాలము నుంచి వస్తున్నది Static గా వుండరు ఏమి కొత్తదనము తీసుకొని రావాలన్నా కుదరదు దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను నేను 3 సంవత్సరాల క్రితము చీఫ్ సెక్రటరిగారికి ఉత్తరము వ్రాస్తే మొన్న జవాబు వచ్చింది ఒక పటేలును suspend చేసి inquiry చేయాలని అంటే రూ 500 తెచ్చి deposit చేయాల న్నారు ఆ డబ్బును deposit చేసి 8 సంవత్సరాలయినది ఆ డబ్బు వాపసు కాలేదు ఇంతవరకు ఆ పటేలు suspend కాలేదు అందువల్ల టోటన్‌హామ్ సిస్టమ్‌ను పెట్టుకొని చేసినట్లయితే ముందుకుపోలేము క్షేయోరాజ్య స్థాపనకు గాను కొన్ని లక్ష్యాలను పెట్టుకొన్నాము వాటిని సాధించాలని అనుకొన్నపుడు ముఖ్యముగా కావలసినది administration దానిలోవున్న లోపాలను ఒప్పుకొంటు

న్నారు ఇలా corruption వుంఎని చెబుతూపోతే administration loose అయిపోతుంది అసలు effort లేకుండాపోతుందని మనవి చేస్తున్నాను ఈ మధ్య సెంట్రల్ మినిష్టరు సుబ్రహ్మణ్యంగారు మాట్లాడుతూ Public undertakings, private management వుండవలసిన అవసరము వుందని చెప్పారు దానిలో tax payers వుంటారు కాబట్టి మామూలు అడ్మినిస్ట్రేషన్‌కు దానికి తేడావుందని చెబుతున్నారు Bureaucratic management వున్నా దానిని కొంత tighten-up చేసి incentive ఇస్తే బాగుంటుంది ఉద్యోగస్థుల జీతాలలో వున్న anomalies ని తీసివేయాలని కమిటీని వేస్తే ఆ కమిటీ మరికొన్ని anomalies ని తెచ్చిపెట్టినది దానికి ఇంకొక కమిటీని ఏర్పాటు చేయవలసిన అవసరము వస్తుందో ఏమో నాకు తెలియదు ఏది చేసినా imaginative approach తో ప్రభుత్వము చేసినట్లయితే బాగుంటుంది 12 సంవత్సరాల నుంచి ప్రణాళికలు వేస్తున్నాము వ్యవసాయానికి సంబధించిన అనుకొన్నంత ఉత్పత్తి సాధించలేదు మైనరు ఇరిగేషన్ ైన, rural electrification పైన ఎక్కువ ఖర్చు పెట్టాలి మన రాష్ట్రములో 28,987 గ్రామాలుంటే 4300 గ్రామాలకు మాత్రమే విద్యుచ్ఛక్తి వచ్చింది ఎంత వరకు village economy ని బాగు చేయగలో అంత వరకు దేశము బాగుపడదు సోషలిస్టు సమాజస్థాపన కుదరదు Development decade అని United States లో pamphlets పంచి ప్రచారము నాగిస్తున్నాడు Under developed countries ఈ ప్రచారాన్ని చురుకుగా చేస్తున్నవి అంతకు ముందే మనము ప్లాన్సును వేసుకొన్నాము కాని development decade అని 1960 నుంచి 1970 వరకు చేయాలని, national economy 4%,5% కావాలని చెప్పారు జపాను 17% నుంచి 19%కి పెరిగినది మన దగ్గర 2% development కూడాలేదు 1970 నాటికి 5% వరకు పెంచడానికి ప్రయత్నము చేస్తున్నారు Administration ను decentralise చేశారు Development decade అని అంతకుముందే పెట్టుకొన్నాము Development and defence కొరకు అని రెండు మార్గాలుగా పోవలసిన అవసరముంది అవసరమున్నా కాని, diversion, divided line లేకుండా చేసుకోవాలి మన ముఖ్యులు, లెజిస్లేటర్సు, మనదగ్గర వున్న civil administration war front ; పోయేదికాదు వీరంతా development కొరకు ప్రయత్నము చేయాలి అని మనవిచేస్తున్నాను డెవలప్‌మెంట్ వర్క్స్ ఎందుకు కుంటుపడుతున్నాయో నాకు అర్థం కావటంలేదు డిఫెన్స్ డెవలప్‌మెంట్ రెండూ కలసి చేయాలనుకొన్నప్పుడు అది ఒక సూత్రం అని చెబితే సూత్రాలతో, మంత్రాలతో ముందుకు పోతే శ్రేయోరాజ్యం స్థాపించలేమని మనవిచేస్తున్నాను వీటన్నింటికి కారణం విద్యలేక పోవటమేనని నేను చెబుతున్నాను Educational and economic growth అవసరమని మనం గుర్తించాలి విద్య అంటే పాఠాలు చదువుకొని స్కూల్ ైనల్ పాస్ కావటం కాదు పెద్దపెద్ద ప్రాజెక్టులు నిర్మాణం చేసే technical knowing people మన వద్ద లేరు అడవుల్ని ప్యాన్సు రిసోర్సెస్ మనం యుటిలైజ్ చేసుకోలేక పోతున్నాము దానిని యుటిలైజ్ చేసుకోవాలని ఈ పన్నెండు సంవత్సరాలలోనూ ఎవరూ గుర్తించలేదు దానిని

గుర్తించినప్పుడే ఫారిన్ ఎక్స్‌చేంజ్ save చేసుకోగల్లుతాము, ఫ్యాక్టరీలు నిర్మించగలుగుతాము, ఉత్పత్తిని సాధించగలుగుతాము ఎంప్లాయిమెంటు పొజిషన్ ఎక్కువగా పెరిగితే శ్రేయోరాజ్యం స్థాపించగలము విద్యకు 20 కోట్ల రూపాయలు ఇవ్వటంకాక అసలు విద్యావిధానమే మార్చాలి అప్పుడే ఎంప్లాయిమెంట్ పొజిషన్ బాగు పడుతుంది. Education for employment అన్న స్లోగన్ పెట్టుకొన్నప్పుడే మన ప్రణాళికలు బాగు అవుతాయని మనవి చేస్తూ సెలవు తీసుకొంటున్నాను

శ్రీ వాసుదేవరావు (పలుజూర్‌నగర్) — అధ్యక్షా, ఆర్థికమంత్రిగారు ప్రవేశపెట్టిన బడ్జెటు ప్రతిపాదనలను నేను సమర్థిస్తున్నాను నిన్నటిరోజు స్వతంత్రపార్టీ నాయకులు లచ్చన్నగారు మాట్లాడారు, లచ్చన్నగారు మాట్లాడుతుంటే మేము అంతా మాట్లాడాలా అక్కరలేదా అనే భయం మాబోటి కుర్ర వాళ్లకు కొంత వేసింది మొత్తం ప్రసంగం విన్న తరువాత వారు తమ ప్రసంగంలో గాంధీగారు బ్రతికివుండగా వారు చనిపోయేముందు ఏవో కొన్ని విషయాలు లచ్చన్నగారికి స్పష్టంగా చెప్పినట్లు, అసలు గాంధీగారే బ్రతికివుంటే వీరు ఇప్పుడు చెప్పే వాదాలను గాంధీగారు తప్పకుండా బలపర్చేవారనే ఉద్దేశం మాలో కల్గించారు చాలా విచారకరం భారతదేశం మొత్తంపైన స్వతంత్ర పార్టీ యొక్క లక్ష్యాలను గుర్తులో పెట్టుకొన్నప్పుడు ముఖ్యంగా ఆంధ్ర ప్రజానీకం స్వతంత్రపార్టీకి సహకారం ఇస్తుందని లచ్చన్నగారు ఆశించిన విధంగా ముందు రాబోయే ఎన్నికలలో వారు తప్పకుండా గుర్తిస్తారు ఇంతకు మించి సమాధానం చెప్పవలసిన అవసరంలేదని నేను భావిస్తున్నాను

ఇక, విశ్వనాధంగారు పెద్దలు, పూజ్యులు మాట్లాడారు కాని ఒక విషయం విచారంగా కన్పిస్తున్నది కర్నూలు జిల్లాలో రోడ్డు రవాణా జాతీయ విస్తరణ పథకాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రింకోర్టు చేసిన నిర్ణయాలకు సంబంధించి ముఖ్యమంత్రి సంజీవరెడ్డిగారు ఈ భారతదేశములో న్యాయస్థానాలకు తగిన గౌరవం చేకూర్చటానికి, దేశం మొత్తం మీద ఒక విశిష్టమైన సాంప్రదాయాన్ని అమలులో పెట్టటానికి, ఎవరితో సంప్రదించకుండానే, స్పాన్టేనియస్‌గా ఉదాత్తమైన నిర్ణయాన్ని తీసుకొని రాజీనామా ఇచ్చారు అందుకు వారూ అభినందనలు తెలిపారు దేశం మొత్తంకూడా అభినందనలు తెలిపింది ఇక, విశ్వనాధంగారి భాషలో చెప్పాలంటే సంజీవరెడ్డిగారు ఎత్తిపొడుపు మాటలు అంటున్నారని, అది సరైనది కాదని మనవిచేశారు మేము అర్థం చేసుకొన్నంత వరకూ ఎత్తి పొడుపు మాట ఎక్కడా వున్నట్లు కన్పించలేదు కాకపోతే అసలు ప్రభుత్వం వాస్తవంగా ఏమి చేసిందీ, ఏ పద్ధతిని ప్రభుత్వం వ్యవహరించిందీ అనే విషయాన్ని సభ్యులకు ప్రజానీకానికి తెలియజేయాలనే సదుద్దేశంతో వారు వున్న విషయాన్ని చెప్పారు అసలు జాతీయ విస్తరణ కార్యక్రమాన్ని ఏ ప్రాంతానికి విస్తరింపచేసినప్పటికీ పక్షపాతం జరిగిందని చెప్పేవారు తప్పకుండా వుంటారని గమనించినప్పటికీ ఈ జాతీయకరణ ప్రభుత్వం సదుద్దేశంతో చేసిందని చెప్పుకోటానికి, తమ అభిప్రాయం చెప్పటానికి ఏమీ అభ్యంతరం లేదని మనవి

చేస్తున్నాను సంజీవరెడ్డిగారు ఏ ఉదాత్తమైన ఆశయంకోసం ఈ నిర్ణయం తీసుకొన్నారో వారి ఆ ఆశయాలను, వారియొక్క చిత్తవృత్తిని శంకించకుండా ఎత్తిపొడుపుగా మాట్లాడారనటం సరైనదికాదేమోని వినయంగా మనవి చేసుకొంటున్నాను

ఇక, బడ్జెటుగురించి ప్రస్తావించాలంటే ఈ సంవత్సరపు బడ్జెటు గతసంవత్సరపు బడ్జెటుకంటె మెరుగ్గావుందని భావిస్తున్నాను ఎందుకంటే కొత్త పన్నులు లేవు కాబట్టి ఇదివరకే పెంచుచేశారు, ఇది ఏమంత అభినందనీయమైన విషయం అని అనవచ్చు పన్నులు ఇదివరకు పెంచుచేసినప్పటికీ మన ప్రణాళిక అంచనాల బట్టి మనయొక్క ఆర్థిక వనరులను పెంపొందించుకొనే ఉద్దేశంతో గత్యంతరం లేక ఏ మేరకు పన్నులు పెంచుకోవలసివచ్చిందో ఇదివరకే వివరంగా ఉంది ముఖ్యంగా ఈ బడ్జెటులో నల్గొండ, కడప జిల్లాలలోని మెట్ట ప్రాంతాలలో ప్యాకేజ్ విస్తరణ పథకాలను అమలు జరపాలని ప్రభుత్వం భూనుకోవటం, వ్యవసాయ విద్యాలయాన్ని ఏర్పాటు చెయటానికి నిర్ణయం తీసుకోవటం, ఆంధ్రదేశంలో పండే పంటలకు సరైన మార్కెటు సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో భారతదేశంలో ఎక్కడాటుచెయబోతున్న పంట్లఎగుమతి కార్పొరేషన్‌లో రాష్ట్రప్రభుత్వం తన వాటా కట్టుకోవటం, ఆంధ్ర షెడ్యూల్డ్ జాతుల సహకార ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ యొక్క కార్యకలాపాలను తెలంగాణాలో విస్తరింప చేయాలనుకోవటం, స్థానిక సంస్థల డిపాజిట్లు ఏ ట్రెజరీలో కాని పెట్టుకొని దానిమీద ఫలితం పొందకుండా వుండటానికిబదులు సహకారరంగంలో పెట్టుకోవటానికి కావలసిన సౌకర్యాలు కల్పించే విషయం ఆలోచించటం, విద్యారంగంలో ముఖ్యంగా బాలికలకు స్కూల్‌ఫీజ్ మాఫిచేసే విషయంలో, కుటుంబ పెన్షన్ నిబంధనలను సరళించి వితంతువులకు, వారి పిల్లలకు కూడా వర్తింప చేయాలనే నిర్ణయం తీసుకోవటం కాంపెన్సేటరి అలవెన్స్ ముఖ్యనగరాలకేగాక తాలూకాలలో వుండే కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులకు కూడా వర్తింప చేసే నిర్ణయం తీసికోవటం ఇవన్నీ ప్రశంసనీయమైన నిర్ణయాలని చెప్పకోవలసి వుంది. కాని కొన్ని ముఖ్య విషయాలు వున్నాయి కమ్యూనిటీ రేడియోలు స్థాపించాలని డిపాజిట్ కట్టి రెండు సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న వారు వున్నారు, గ్రామ పంచాయితీలలో ప్రభుత్వం నిర్దేశించిన కమ్యూనిటీ రేడియోలలోనే వార్తలు వస్తాయా, పంచాయితీలు తాము స్వంతంగా నిర్ణయం తీసుకొని సులుపైన ధరకు లభ్యమయ్యే రేడియో ఏదైనా తమ ఇష్టమైనది కొనుక్కోటానికి అనుమతించే తమకు వీలు అయినచోట, తమకు కావలసిన ధరలో రేడియో కొనిపెట్టుకోవచ్చునన్న విషయం గురించి ఆలోచించ వలసిన అవసరం వుంది ఇక, హరిజనుల ఇండ్ల స్థలాలకు సంబంధించి చూస్తే నల్గొండ జిల్లాలో గత మూడు సంవత్సరాలనుండి కొంత డబ్బు కేటాయించటం, ఏ సంవత్సరమూ ఒక నయాపైసకూడా ఖర్చుపెట్టకుండా వున్న స్థితి కనపడుతున్నది అసలు, సోషల్ వెల్‌ఫేర్ యాక్టివిటీస్‌ను సమితి, జిల్లా పరిషత్తులకు ఇచ్చి ఇదివరకు నుండి వున్న రెడ్‌టేపిజమ్ గురించి బాధపడుతుండగా మళ్లీ ఇంకా రెండు మూడు ఆఫీసులచుట్టూ కాగితాల కోసం తిరగవలసిన పరిస్థితి

కల్పించటం సరైనది కాదు అందువల్ల ఇవివరకు వున్నమాదిరిగా ఇలెక్టర్ల క్రిందే డైరెక్ట్ అజమాయిషీ క్రింద వుంచితేనే వాటికి సరైన న్యాయం చేకూరుతుందని మనవి చేస్తున్నాను

ఇదే అభిప్రాయాన్ని యీ శాసనసభలో ఉన్నటువంటి అనేకమంది హరిజన శాసన సభ్యులు కూడా గవర్నమెంటుకు రిప్రజెంటు చేశారు ఈ విషయం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం దీనిని ఆలోచించవలసిన అవసరం ఉన్నదని మనవి చేస్తూఉన్నాను మెడ్యూలు కులాల జాబితాలో ఆంధ్రప్రాంతంలో వున్న లంబాడీలనేమో ఆ మెడ్యూల్స్ కులాలు యొక్క జాబితాలో వేశారు కాని తెలంగాణాలో ఉన్నటువంటి లంబాడీలకు అటువంటి సౌకర్యం లేదు అన్నారు ప్రభుత్వమేమో కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తున్నది ఆ విషయంలో యింతవరకు ఏదైనా నిర్ణయం ఖచ్చితంగా జరిగినట్లు లేదు ఒకే ఆంధ్రదేశంలో తెలంగాణా, ఆంధ్ర రెండు రీజియన్స్‌లో ఉండెటటువంటి లంబాడీల విషయంలో యీ డిస్క్రిమినేటరీ యేటిట్యూడ్ యేదైతే ఉన్నదో అది సరియైనది కాదని తెలంగాణాలో ఉండే లంబాడీలను కూడా మెడ్యూల్డు కులాలు జాబితా క్రింద తీసుకొని అన్ని మెడ్యూల్డు కులాలకు ఉండేటటువంటి సౌకర్యం వారికి కూడా కలుగ జేయవలసినటువంటి అవసరం ఉన్నదనే విషయం నేను మనవి చేస్తూ ఉన్నాను

ఇక బంజరు భూముల సమస్య ఉన్నది ఇంతకుముందు ఇదే శాసనసభలో అనధికార తీర్మానం ప్రవేశపెట్టబడినప్పుడు కూడా చాలా దీర్ఘమైన చర్చలు జరిగినాయి ప్రభుత్వం బంజరు భూములను పట్టాలకు యివ్వడంలేదు అనేది యే మాత్రం కూడా సత్యమైన విషయంకాదు ప్రభుత్వం బంజరు భూములను పట్టాలకు ఏదో ఒక పద్ధతిలో యిదివరకు యిచ్చుకుంటూవచ్చింది అధ్యక్షా ఒక్క ముఖ్యవిషయం మనవి చేస్తాను అసలు యీ బంజరు భూముల సమస్య శాశ్వతంగా పరిష్కారం కాకుండా ఉండడానికి ప్రతిపక్షంవారు సృష్టిస్తూనే ఉన్నారు అసలు యీ బంజరు భూములు పట్టాలు యిచ్చే విషయంలో న్యాయంగా జిల్లా, తాలూకా గ్రామాల స్థాయిలో ఒక జంగిల్ లా అమలులో ఉన్నదని చెప్పడానికి కూడా నేను వెనుకకు పోదలచుకోలేదు యీ తారీఖు వరకు యిన్ని భూములు కాస్త మనం పట్టాలకు యిచ్చినామంటే మళ్ళీ "దున్నుకోండిరా" అని వాళ్ళకు చెప్పి వాటిని ఆక్రమించుకుంటే, వీళ్ళు 5 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాల నుంచి ఆక్రమించుకుంటున్నారు వీళ్ళకు పట్టాలు ఎందుకు యివ్వరు అనేటటువంటి ఏజిటేషన్ ప్రారంభం అవుతుంది యీ రోజున కూడాను, యీ రోజు వరకు ఆక్రమణలో ఉన్నవాళ్లకు పట్టాలు యిచ్చినప్పటికిని రేపటినుండి కూడా మరల యీ ఉద్యమం కొనసాగుతుందనే విషయం నేను మీకు మనవి చేస్తున్నాను ఇది రాజకీయ ప్రయోజనాలతో పెచ్చుగా రాజకీయప్రయోజనాలు సాధించుకోడానికి ఆధారపడి వున్నదని మనవి చేస్తున్నాను అంతే కాకుండా యీ విషయంలో ప్రభుత్వంమట్టుకు చాలా నాన్ సీరియస్‌గా ఉన్నదనే విషయాన్ని నేను మనవి

చేస్తున్నాను అసలు ఎక్కడయితే చట్టాన్ని ఉల్లంఘించి ఆక్రమించుకుంటున్నారో అటువంటి వారిపైన శిక్ష ఏమైనా ఉన్నదా లేదా, లేకపోతే చట్టవ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి attitude encourage చేసేటటువంటి trends గవర్నమెంటు లెవెలులో కూడా ఉంటాయా, ఇది చాలా సీరియస్ అయిన వ్యవహారం ప్రభుత్వం నిజంగా, ప్రభుత్వానికి బంజరు భూములను పట్టాలకు యివ్వాలి, పేదవాళ్లకు యివ్వాలనే ఉద్దేశం ఉన్నది ప్రభుత్వం యంత్రాంగం ఉన్నది ఎంత బంజరు భూమి యీరోజున పట్టాలకు యిచ్చినాము ఎంత యిచ్చేదానికి వీలువున్నది, దాన్ స్టేటిస్టిక్స్ తెప్పించుకుని ఖచ్చితంగా ఒక కమిటీని ఏర్పాటుచేసి శాశ్వతంగా యింతకన్న అసలు పట్టాలకు యిచ్చే భూమి లేదు, దీని విషయం ఆలోచన అనవసరం అనే అభిప్రాయం మాకందరకు కలుగజేసిండు చాలా అవసరమని మేము మనవి చేస్తూ ఉన్నాము తెలంగాణా ప్రాంతీయసంఘం యింతకు ముందు ఒక తీర్మానం చేసినది అయ్యా, 10 పర్సెంటు బంజరాయి అనేది కేవలం అది ఒక నినాదమే తప్ప యే గ్రామంలో చూచిన యీవేళ 10 పర్సెంటు బంజరాయి లేదు, చాలావరకు ఆక్రమింపబడి ఉన్నది 5 పర్సెంటు అని కాని, ఒక మేరకు పెట్టుకొని ఆ మేరకైన రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుందని మేము యీ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాము

అధ్యక్షా, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే యిప్పుడు డెమొక్రసీలో లేవిని గురించి సత్యాగ్రహం జరుగుతున్నది అసలు సత్యాగ్రహం తలపెట్టిన వాళ్లు సత్యాగ్రహం చేస్తున్నారా, లేపోతే ప్రభుత్వం యొక్క మెషినరీయే పెచ్చుగా సత్యాగ్రహం చేస్తున్నదో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం మేము చూస్తున్నంతవరకు ప్రతిపక్షంవారు ప్రారంభించిన సత్యాగ్రహంకంటే ప్రభుత్వం చేస్తున్న సత్యాగ్రహమే చాలా గట్టిగా ఉన్నదని విశ్వసిస్తున్నాను ఇంతవరకు ఏదైతే ఎన్సస్ జరిగిందని అంటున్నారో కేవలం అది మేము చూస్తున్నాం అసలు మా కళ్లముందర మా కళ్లముందర సత్యాగ్రహం పేరుతో జరిగే ఎక్స్‌సే ఎక్కువ ప్రచారమవుతున్నది కాని ప్రభుత్వం, ప్రభుత్వ పోలీసు, రెవిన్యూ అధికారులు వాళ్లు అసలు దానిని సత్యాగ్రహం అనాలో, యింకా పరమ సత్యాగ్రహం అనాలో మాకు తెలియకుండా ఉంది ఆయితే మాకు యీవేళ సత్యాగ్రహం యెవరు చేస్తున్నారు అనేది ప్రధానమైన విషయం కాదు సత్యాగ్రహం కమ్యూనిస్టు పార్టీ చేస్తున్నదా, ప్రజాపార్టీచేస్తున్నదా, స్వతంత్రపార్టీ చేస్తున్నదా యీ సమస్య యే కాదు అసలు యీ సత్యాగ్రహం ఎవరి పేరుతో చేస్తున్నారు అసలు వారికి సంబంధించినటువంటి సమస్యలు ఏమి ఉన్నాయి అనే వాటిని మట్టుకు తుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఉన్నదని నేను మనవి చేస్తున్నాను అది ఎలా అంటే, అయ్యా, అసలు పన్ను విధానం ప్రధానంగా ఏదో ఒక న్యాయ సూత్రంమీద ఆధారపడి పన్నును విధించవలసినటువంటి అవసరం ఉన్నది మన భారతదేశంలో యీ ఆంధ్ర దేశానికి రైతే వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదు, మనం ఎన్ని కబుర్లు చెప్పినప్పటికిని అసలు రైతుకు మనం కలుగజేస్తున్న

సౌకర్యం అంటూ యేమిటని ఆలోచించినప్పుడు ముఖ్యంగా మెట్టభూములకు ప్రభుత్వం యే సౌకర్యములు కలుగజేస్తూ, పన్ను వసూలుచేస్తూ వున్నదని అనేటటువంటి బేసిక్ ఇస్యూ మనం ఆలోచించినప్పుడు అదేమంత న్యాయంగా కనపడదు అసలు సత్యాగ్రహం అంటూ చేయవలసిన అవసరం లేదని నేను మనవి చేస్తూ వున్నాను ఎందుకంటే అసలు యీ అసంబ్లీలో మన అభిప్రాయాలను ప్రకటించుకొని స్పష్టంగా యీ సమస్య పునఃపరిశీలన చేసేటందుకు కావలసినటువంటి యొక్క ఆలోచన చేసేటటువంటి అవకాశం ఉన్నదని మనవి చేస్తున్నాను అయ్యా, నా స్వంత అభిప్రాయం యేమి అంటే యీ రోజున అసలు ఏ రైతు అయితే రాజ్యానికి వెన్నెముక అంటున్నామో, ఏ రైతు ఎక్కువ పండించనిదే యీ రాజ్యం అభివృద్ధి చెందదు అనుకుంటున్నామో, యే రైతు బీద స్థితిలో ఉన్నాడని లక్షల, కోట్ల కొలది రూపాయలు అప్పుల పూర్వకంగా మనం యిస్తున్నప్పుడు యిది ప్రత్యక్షమైన యెవిడెన్సు, ఆ రైతు దగ్గర శక్తి లేదు కాబట్టే మనం అప్పు యిస్తున్నాం కాబట్టి అందుకని అటువంటి రైతును కాస్త చెక్ చేయకుండా అసలు లాండ్ రెవెన్యూను నయాపైసా లేకుండా కూడా యెత్తివేసేటటువంటి ఆలోచన యేదైనా ఉంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను మనవి చేస్తున్నాను ఇది ఎట్లా అవుతుంది, అసలు ఏమి చెపుతున్నారు అంటే "where there is a will there is a way" మనము దానిని గురించి తీవ్రంగా ఆలోచించాలి ఎందుకు చెపుతున్నాను అంటే నేను ఉదాహరణకు మనవి చేస్తున్నాను రైతులు యీ రోజున పండించే పంట వున్నది యీవేళ సేల్స్‌టాక్స్ వున్నది ఇది చాలా ఉత్తమమైనటువంటి పన్ను విధానం యీవేళ రైతులు పండించేటటువంటి అగ్రికల్చరల్ ప్రొడక్ట్సు మీద సేల్సు టాక్సు ఇంకా కొంచెం అధికంగా పెంచినట్లయితే సర్‌ప్లస్ ప్రొడ్యూస్ మీద ఆ పన్ను కాస్త ఎక్కువగా వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ లాండు రెవిన్యూను వసూలుచేసేదానికి మనం యిప్పుడు మనకు అందజేసిన లెక్కల ప్రకారం సంవత్సరానికి సుమారు 19 కోట్ల దాకా వస్తే యిందులో 5,6 కోట్ల రూపాయలు కాస్త వీళ్లమీద వెచ్చించేదానికి పోతావుంది అందుకని దీనిని అసలు యీ లాండు రెవిన్యూను మొత్తముగా అసలు రైతాంగంమీద యీ భూమి మీద శిస్తు తీసుకోము అనేటటువంటి ఆలోచన యేదైనా ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అందుకు కావలసినటువంటి ఆలోచన చేయడానికి సక్రమమైనటువంటి యేదైనా ఒక అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చి ఒక కమిటీని వేసి విచారించడం చాలా అవసరమని నేను మనవిచేస్తూ ఉన్నాను అధ్యక్షా, సత్యాగ్రహం చేసేటటువంటి నాయకులకు, పార్టీలకు మాది ఒక విజ్ఞప్తి వున్నది అయ్యా, మన అభిప్రాయాలు యిక్కడ చెప్పుకుందాము సత్యాగ్రహాన్ని మీరు విరమించండి, అదే సందర్భంలో ప్రభుత్వంతో కూడా మేము మనవి చేసేది ఏమిటంటే కేవలం ఎవరో పార్టీ ప్రయోజనాలు-ఏ ఉద్యమం ప్రారంభించినా ఏపార్టీకైనా ఒక ప్రయోజనం ఉండనే ఉంటుంది అసలు పార్టీ ప్రయోజనాల కోసం మొదలుపెట్టినారు అనే దృష్టికాకుండా ఒక హవుస్ కమిటీని కాస్త మనం ఏర్పాటుచేసుకుని యీ సమస్యలో ఉన్న సాధకబాధకాలన్నీ కూడా చర్చించుకుని

న్యాయంగా రైతు యీ పన్ను భారాన్ని మోసేటటువంటి స్థితిలో ఉన్నాడా లేడా అనేది ఆలోచించాలి యిప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు ధరలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి వాటిని తగ్గించాలని, ఏమిటి జస్టిఫికేషన్ అని నేను అడుగుతున్నాను రైతు పండించినటువంటి ధాన్యానికి రైతు కష్టేటటువంటి శిస్తుకు ఒక ప్రక్కన ఎడిషనల్ లేవి, వేయాలని మనం చెబుతూ, వేస్తూ యీవేళ రైతుకేమైన సరిసమైన ధర కాస్త గిట్టుబాటు అయ్యే స్థాయికి ధరలు పెరిగితే లేదు, లేదు, రైతులకు యీధరలు కాస్త తగ్గించాలని ఒక ప్రక్క ఆందోళన జరుగుతున్నది అల్లా కాకుండా రైతు పండించే సరకుకు ఒక పిక్సెడ్ ప్రైస్‌లైన్ గ్యారంటీ యివ్వాలి మార్కెటు సౌకర్యాలు కూడా కలుగ జేయాలి వీటన్నిటి విషయంలో ఎన్నింగా ఆలోచించి ప్రభుత్వం యేదైనా సముచితమైన నిర్ణయం చేస్తుందని ఇది కేవలం ఎవరో ఆందోళన చేస్తున్నారనే దృక్పథం అనవసరమని ఆంధ్రదేశంలో రైతాంగం ముఖ్యంగా కాంగ్రెస్ సంస్థకు ప్రభుత్వానికి అండదండగా ఉండేటటువంటి వారు ఆ దృక్పథంతోటి ప్రభుత్వం యీ విషయాన్ని అసలు మొత్తం లాండు లేవి అనేది లేకుండ చేసే ఆలోచన చెయాల్సిన అవసరం ఉన్నదనేటటువంటి సమస్య ముఖ్యమైనదని నేను ప్రభుత్వంతో విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను

(శ్రీ పి రాజగోపాలనాయుడు —అధ్యక్షా, సోదర సభ్యుడు చేసిన ఉపన్యాసం చాల సంతోషంగా చాల ఆశాజనకంగా ఉన్నది మొట్టమొదట వారు స్వతంత్రపార్టీని దాని నాయకులైనటువంటి లచ్చన్నగారిని విమర్శించడానికి పూనుకొని స్వతంత్రపార్టీ ఆశయాన్ని పూర్తిగా ఎలపరచారు శ్రీ రాజాజీ మొట్టమొదటి సారిగా ఈ land tax అనేది remove చేసేదే స్వతంత్ర పార్టీ ప్రధాన ఉద్దేశ్యమనిచెప్పి ప్రకటించినారు ఆ ఆశయాన్ని సభ్యులు బలపరచినందుకు వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను వారు చెప్పిన మాటవిని రెవిన్యూ మంత్రిగారు కనుక ఈ భూమి శిస్తును కనుక తీసివేస్తే లప్పనిసరిగా సత్యాగ్రహమే ఉండదని నేను తెలియజేస్తున్నాను దానికి మంత్రిగారు అంగీకరిస్తారో లేదో తెలియజేయాలని కూడ కోరిక, పోతే చీఫ్ మినిష్టరుగారు ఉపన్యాసం చేసినారు అదికాకుండా కాంగ్రెస్ సభ్యులంతాకూడ ఒక ప్రశ్న లేవదీస్తున్నారు ఏమంటే ఎన్నికలద్వారా ప్రభుత్వాన్ని మార్చేదానికి వీలున్నపుడు, అసెంబ్లీలో చర్చలు చేసేదానికి వీలున్నపుడు ఒక శాసనాన్ని మార్చాలనిచెప్పి సత్యాగ్రహాన్ని ఎందుకు చేయాలనేది ప్రశ్న అది ప్రజాస్వామిక వ్యతిరేకమనిచెప్పి కాంగ్రెసు నాయకులైన ఎస్.నిజలింగారెడ్డిగారు, కాంగ్రెస్ సభ్యులందరూకూడ అడుగుతున్నారు అది నిజముగా సమాధానం చెప్పవలసినటువంటి ప్రశ్న నేను మరల ముఖ్యమంత్రిగారిని, కాంగ్రెస్ సభ్యులను మరొక ప్రశ్న వేస్తున్నాను దానికి వారుకూడ సమాధానం చెప్పవలసింది కేరళలో మీరు ఏమి చేశారు, కేరళలో ఎన్నికలు జరిపినారు కాన్‌స్టిట్యూషన్‌ను అనుసరించి, ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ మెజారిటీ సంపాదించినది Constitution లో provisions ప్రకారం కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినది రాజ్యంగ బద్ధమైన ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఒకశాసనమును మార్చడానికి ఈ నాడు సత్యాగ్రహం చేయవచ్చునా అని

అడిగేటటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి Constitution లో నిమిత్తం లేకుండా ప్రజలను లేపి, బెబ్బులు పెట్టి ఎంకుకని అలాగ పడగొట్టడానికి ప్రయత్నం చేసినది పడగొట్టడానికి సాధ్యం కాకపోతే ప్రెసిడెంటుగారు ఉన్నారు కనుక ప్రెసిడెంటుద్వారా దానిని పూర్తిగా సూపర్ సేడ్ చేసినది ఇది సరి అయినటువంటి విధానమా ?

అలాంటి కాంగ్రెసు ఈ నాడు ప్రజలకోసం చేస్తున్న సత్యాగ్రహాన్ని ఈ లాగుచేయవద్దని ప్రతి పక్షులకు నీతులు బోధిస్తారు మీరుచేసింది right, ప్రతి పక్షాలు చేస్తే తప్పు ఈ లాగుమీరు బోధించేటట్లయితే, ధర్మం అనేది ఏమి ఉన్నది ! ఈ అసెంబ్లీలో మనము కొన్ని ధర్మములను ప్రతిష్టించవలసిన అవసర మున్నది దేశం మొత్తం మీద అన్ని పార్టీలకు ఒకే ధర్మం ఉండాలి కాంగ్రెసుకు ఒక ధర్మము, ప్రతి పక్షాలకు ఒక ధర్మము అని ముఖ్యమంత్రిగారు గాని, కాంగ్రెసు నాయకుడుగాని, సభ్యుడుగాని బోధించితే, అది సరి అయినది కాదని నేను సవినయంగా మనవిచేస్తున్నాను రెండవది, ఎందుకుగాను సత్యాగ్రహము చేస్తున్నరని అంటున్నారు ఆ విషయంకూడా చెప్పుతాను Budget speech లో చివర ఒకమాట అన్నారు ఆర్థికశాఖా మంత్రిగారు We have to realise that the Chinese threat to our northern borders is still there and the need for vigilance continues The nation has to keep itself in a state of preparedness as we have to deal with a country which is both ruthless and treacherous This is no time for fissiparous tendencies and, now, as never before, the need for National Solidarity is paramount

అధ్యక్షా, Chinese threat అనేటటువంటిది ఉన్నది అందువల్ల అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, అందువల్ల దేశంలో ఐక్యత కావాలని అన్నారు అందరు ఒప్పుకొన్నారు కాని, ఈ ఐక్యతను నిలబెట్టవలసియున్నది ఎవరు ? దీనికి దోహదం చేయవలసింది ఎవరు ? ఈనాడు దేశంలో అన్ని రాష్ట్రాలలోను, కేంద్రాలలోను పరిపాలిస్తున్నటువంటిది కాంగ్రెసు కాదా అని అడుగుతున్నాను సమాధానం చెప్పండి, ఐక్యత ఏ విధంగా వస్తుంది ? ఈ దేశంలో నూటికి 75% ఉన్నటువంటి రైతులయొక్క హక్కులను భంగపరుస్తున్నారు Seventeenth Amendment అనేది తెచ్చి, రైతులేకాదు, వ్యవసాయ కూలీలకు ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు వారికి ఉన్నటువంటి ఇళ్లు వున్నాయి వారితోపాటు, కళాకారులు ఉన్నారు చేనేతవారుగాని, వృత్తిదారులుగాని ఉన్నారు అలాగే కంసాలీలు, వడ్రంగులు ఇలాంటివాళ్ళ ఇళ్ళు ఇళ్ళ స్థలాలు, భూములు అన్నిటికికూడా seventeenth amendment క్రింద, వారికి హక్కులేకుండా చేస్తున్నారు వ్యవసాయ కూలీలు జమీందారులా ? Artisons జమీందారులా ? చిన్న చిన్న రైతాంగం జమీందారులా ? అటువంటప్పుడు Estates Abolition Act లో వీరందరిని చేర్చివేస్తున్నారు వీళ్ళకు ఉండేటటువంటి భూములన్నిటినీ estates అని నిర్వచనంచేసి అందరిని ఎస్టేట్ దార్లుగా చేరిస్తే, ఈ వ్యవసాయ కూలీల, కళాకారుల, చిన్నచిన్న రైతుల భూములు అన్నిటినికూడా తీసుకొనేదానికి వీలున్నదని ఆలాంటి ప్రయత్నం చేయవచ్చునా ? ఈనాడు అత్యవసర పరిస్థితి

నిజంగా ఉన్నట్లయితే పాకిస్తాన్‌తోటి, చైనాతోటి యుద్ధం చేయవలసివస్తే, రైతాంగం, కూలీజనం, కళాకారులు, కార్మికులు, ప్రజానీకము అంతాకూడా ప్రభుత్వాన్ని బలపరచవలసి యున్నది అటువంటప్పుడు, అత్యవసర పరిస్థితి అని చెప్పి Defence of India Rules పెట్టి ఎవరుకూడా ప్రచారం చేసుకోనే దానికి వీలులేకుండా ఏ చట్టమునుకూడా వ్యతిరేకించేదానికీ వీలులేకుండా చేస్తూ Constitution లో amendment ఈ రోజులలో ఎందుకు తెస్తారు? మీరు custodians of people అని చెప్పుకొంటున్నారుకదా, మా మాట వింటున్నారా మేము అంతా రైతుల కుటుంబములో పుట్టినాము, రైతుల కష్ట సుఖాలు మాకు తెలుసును, మేము కూలీలము అని చెప్పుతున్నారే, తప్పనిసరిగా, మీరు చెప్పేది నిజమే అయితే, వారి హక్కులు పోతున్నప్పుడు, ఈ అత్యవసర పరిస్థితి సమయంలో, ఈ national solidarity కావలసినటువంటి సమయంలో ఎందుకు వారిని రక్షించేదానికి మీరు (ఈ ప్రభుత్వము) కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు చెప్పకూడదు? ఈనాడు Seventeenth Amendment తీసుకురావడానికి వీలులేదని దానిని withdraw చేయవలసిందని ఎందుకు చెప్పలేదు? ఒక మిత్రుడు అన్నాడు— గాంధిగారు ఉన్నట్లయితే, అసలు లచ్చన్నగారు చెప్పినదానిని బలపరచి ఉండెవారని, అది నిజమేనా అని మేము అనేది సక్రమంగా అర్థం చేసుకోవలెనని కోరుతున్నాను అసలు ఎందువల్ల సత్యాగ్రహము చేయవలసి వస్తున్నది? Congress దేశానికి ఏ commitment అయితే చేసిందో, ఎన్నికల ప్రణాళికలలో ఏదైతే చెప్పిందో, దానినంతాకూడా సరకు చేయకుండా, వారికి ఇష్టం వచ్చినట్లు ముందుకు పోతూవుంటే, దానిని అరికట్టవలసిన అవసరం ప్రతిపక్షాలకు ఉన్నదా లేదా అని నా ప్రశ్న కాంగ్రెసు దేశానికి ఒక వాగ్దానమిచ్చింది It was a commitment before Gandhiji It has been given by the Congress ఏమని? అసలు ఈ చిన్నచిన్న రైతుల శిస్తులు పూర్తిగా రద్దు చేస్తానని చెప్పడం వల్లనే అంతకు ముందు ఎక్కడో పట్టణాలలో ఉన్నటువంటి రైతులం కూడా కాంగ్రెసును బలపరచడం జరిగింది దేశంలో రైతాంగం ఉధృతమం బయలు దేరి, బ్రిటన్ వాళ్ళంతా గడగడలాడిపోయేటట్లు చేయగలిగినారు ఆలాగే కాంగ్రెసు రైతులను కవ్వించి ఆనాడు గాంధిగారిముందు చెప్పినటువంటి మాట వల్లనే ఆనాడు మీకు (కాంగ్రెసుకు) ప్రభుత్వము వచ్చింది మీరు అధికారము వచ్చిందని మీరు దానిని త్రోసిపుచ్చినారు, ఆనాడు కరాచీలో తీర్మానం చేసినారు, ఆ తీర్మానం చేసినప్పుడు, మీకు (కాంగ్రెసుకు) తెలియదా ఈ దేశాన్ని అభివృద్ధి చేయవలసియున్నదని ఈ దేశంలో ఈలాగు plan చేసి అన్ని అభివృద్ధి కార్యక్రమములు నడపవలసియున్నదని, దీనికి ఎన్నో కోట్లాను కోట్లు రూపాయలు కావలసి యుంటుంది ఆనాడు మీకు తెలిసివున్నట్లయితే, అసలు ఈ భూమి శిస్తు తీసివేస్తేకూడా మనము ఈ దేశాన్ని అభివృద్ధి పరచగలమనేటటువంటి విశ్వాసము, గాంధీగారికి, గాంధీగారి అనుయాయులకు sub-committee సభ్యులకు, కాంగ్రెసు మొత్తానికి ఉండడంవల్లనేగదా భూమిశిస్తు తీసివేసినా పరవాలేదు, ఇతర శిస్తులువేసి దేశాన్ని ముందుకు నడపగలమని మీరు అనుకొన్నది. మతల ప్రకాశం ప్రభుత్వంలో, ఎన్నికలముందు, పదిరూపాయలలోపు శిస్తు

తీసివేస్తామని చెప్పారు కాని ఎన్నికలలో గెలిచిన తరువాత, మేము పది రూపాయలు శిస్తు తీసివేస్తామని చెప్పినాముగాని మేము సత్యహరిశ్చంద్రుడు లాగా చేయవలసి ఉన్నదా? మీరు నక్షత్రకులులాగా పట్టుకోవలసి యున్నదా? ఏమి అని ఆనాడు ఆర్థికశాఖా మంత్రిగా ఉన్న శ్రీ గోపాలరెడ్డిగారు అన్నారు ఈ హక్కులన్నింటిని అసలు ఇచ్చినటువంటి commitments ఏమాత్రం లేదని చెప్పివేసినారు దానితో బాటుగా, Second plan period లో విశ్వనాథంగారు 11 కోట్ల రూపాయలు వసూలు చేస్తామని చెప్పినారు మీరు ఒక plan ముందు పెట్టి చర్చ జరిగిందని అన్నారు ప్రతి పక్ష సభ్యులు కూడా ఆనాడు చర్చ చేసినారు మీరు చెప్పుతున్న 11 కోట్ల రూపాయలు మేము 2nd plan period లో వసూలు చేస్తామని మీరు commit అయినారు దేశానికి commit అయినారు మరల ఎన్నికలలో గెలిచినారు మరల 11 కోట్లు కాక, 21 కోట్లు వసూలు చేసేదానికి మీకు అధికారము ఏమి ఉన్నది? నేను చెప్పేది కాంగ్రెసు వచ్చేటటువంటి హామీలకు ఏమైన విలువ ఉన్నదా అని విలువ లేనప్పుడు, ఈ హామీలకు కట్టుబడి ఉండి తీరాలి అని చెప్పవలసిన బాధ్యత, వారి చర్యలను నిరోధించవలసినటువంటి బాధ్యత ప్రతి పక్షాలకు ఉన్నదా లేదా చెప్పండి అంతేకాదు మీరు ప్రతి పన్ను వేస్తున్నారు ఏ పన్ను వేసినా సరే, మొట్ట మొదట నీటి శిస్తు నాలుగు అణాలు పెంచాలని అన్నారు మరల రూపాయికి నాలుగు అణాలు అదనంగా పెంచాలని అన్నారు వ్యాపార పంటల మీద పన్ను వేసినారు. ఈ లాగు వేస్తున్నప్పుడు, అప్పుడు చర్చలలో మేము చెప్పాము—గవర్నమెంటు తరపున ఆర్థిక శాఖామాత్యులు అసెంబ్లీలో చెప్పే మాట ఒకటి, చేసేది ఒకటి ఈ లాగు అదనపు పన్ను రూపాయిన నాలుగు అణాలు పెచ్చిస్తున్నందువల్ల, వచ్చే డబ్బు ఇంత అని అన్నారు మరల next Budget లో, దానినల్ల వచ్చినటువంటి డబ్బు, ఇంకొక సంఖ్యలో ఉంటుంది అంతకు ముందు ఒకకోటి, 1½ కోట్లు చెప్పి ఉండినట్లయితే next Budget లో దాని సంఖ్య 2 కోట్లు అని చెప్పబడుతుంది, అలాగె వ్యాపార పంటలునైన పన్ను అన్నప్పుడు ఆయన 30 లక్షలు అంచె, 60 లక్షల వరకు దానిమీద వసూలు చేసినారు ఆలాగె purchase taxes విషయంలో, అంతకంచె రెండింతలు వసూలు చేసినారు ఈ విధంగా ఏ పన్ను వేసినప్పటికి అసెంబ్లీలో చెప్పే మాట ఒకటి, అంచె అంచనా వేసేది ఒకటి, వసూలు చేసేది ఒకటి మొన్న కూడా సుందరయ్యగారు అన్ని లెక్కలు చూపించారు నాలుగు కోట్ల కంచె ఎక్కువ రాదంచె 8 కోట్లు వస్తుంది కనుక ఈ deficit financing అనేది సులభంగా జనానికంతా చెప్పేదానికి ఒక cover గా పెట్టుకొన్నారు ఈ నాడు 2 కోట్లు రూపాయలు లోటు వస్తుందని చెప్పుతున్నారు కాని లెక్కలు చూస్తే 2 కోట్లు లోటు కాదు కదా, మరి 2 కోట్లు surplus వచ్చి ఉంటుంది ఈ విధంగా దేశాన్ని ప్రజలను భ్రమలో పెట్టి శిస్తులు వసూలు చేసేదానికి పూనుకొంటున్నట్లయితే తప్పనిసరిగా అవి చెల్లించాలి అన్నట్లయితే, మీరు చెప్పినదానికంచె పెచ్చుగా వసూలు చేయడానికి వీలులేదు ఆలాగు చేసినట్లయితే తప్పనిసరిగా దానిని ఎదిరించవలసి వస్తుందని ప్రతిపక్ష సభ్యులు

చెప్పుతున్నారు మీరు వినక పోయేటట్లయితే, సాత్విక నిరోధులు, సత్యా గ్రహము చేయవలసి వస్తుంది దానిని కాంగ్రెసు సభ్యులు కూడా బలపరచాలని నేను కోరుచున్నాను ఇక శిస్తు వేసే పద్ధతి గురించి ఒక విషయం చెప్పాలి మీరు శిస్తు వేసేటట్లయితే, ఏ విధానాన్ని అనుసరించాలి Revenue Minister గారికి మేము చెప్పినాము శిస్తు కోసం scientific గా ఒక పద్ధతిని ఇచ్చినారు, re-settlement అనేది రాష్ట్రం మొత్తం మీదను re-settlement చేయండి re-settlement చేసినప్పుడు, ఏ విధంగా హెచ్చించవలసి యున్నదో ఆ విధంగా హెచ్చించండి re-settlement లో ధరలు గనుక హెచ్చు ఉన్నట్లయితే, శిస్తు హెచ్చించవలసిందని ఉన్నది దానికి మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము అసలు ధరలు హెచ్చుకాకపోవడమే కాకుండా, ఖర్చులు హెచ్చుతున్నాయనేది మంత్రిగారు గుర్తించాలి ఎప్పుడు చూచిన ధరలు వారు ధరలు ఎక్కువగా పెరిగి పోతున్నాయి ముందు 4 రూపాయలు బస్తా ఉన్నది ఇప్పుడు 15 రూపాయలు బస్తా ఉన్నది గనుక శిస్తు ఎంతకు హెచ్చించ కూడదని చెప్పుతున్నారు కాని re-settlement గనుక చేసినట్లయితే, ధరల శిస్తు తగ్గించవలసి వస్తుందేగాని హెచ్చించడానికి వీలులేదు అది Revenue Minister గారికి తెలుసు Re-settlement గనుక చేసినట్లయితే, ఈ నాడు ఉన్నటువంటి Revenue Demand పాతిక భాగము తగ్గిపోతుందని వారికి తెలుసు అందువల్ల వారు చెప్పుతున్నది ఏమిటంటే 10 ఏళ్లకు గాని re-settlement అరుగదు గనుక తప్పనిసరిగా ఈ పద్ధతి అనుసరించవలసివచ్చిందని Re-settlement Manual లో ధరల వారి ప్రకారం శిస్తు విధించాలని ఉన్నది భూమి రకాన్ను అనుసరించి భూమి శిస్తు విధించాలని ఉన్నది ఆ పద్ధతినేమైనా అనుసరిస్తున్నారా? కాని ఇరిగేషన్ సోర్సెస్ క్లాసిఫికేషన్ పెట్టుకొని వారు విధిస్తున్నారు ఇది చాలాతప్పు దానివల్ల చాలా నష్టంవస్తున్నదని చెబుతున్నాను చిన్న చిన్న చెరువులక్రింద భూమి సాగుచేసుకొంటున్నవారు ఇంతవరకు 10 రూపాయలు కట్టవలసివస్తే యీనాడు 30, 40 రూపాయలు కట్టవలసిన దుస్థితి పర్వడుతున్నది 50 ఎకరాల సోర్సెస్ కానీండి 200 ఎకరాల సోర్సెస్ కానీండి, 5,000 ఎకరాల సోర్సెస్ కానివ్వండి—మొత్తంమీద దానికి ఒక ఆయకట్టు నిర్ణయమై ఉంటుంది సీళ్లు ఇన్ని నెలలకాలం పారుతుంది అని లెక్కవేయబడుతుంది అందువల్ల ఏ సోర్సెస్ క్రింద ఉన్న భూమిలోనైనా ప్రతిఎకరాకు అంతేనీరు వస్తుందిగాని, ఎక్కువ ఎకరాలున్న సోర్సెస్ క్రింద ఎక్కువ తక్కువ ఎకరాలున్న సోర్సెస్ క్రింద తక్కువ ఒక ఎకరానికి నీరువచ్చేదిలేదు ఆ భూమిలో ఉన్న సత్తువబట్టి వంట పండుతుందిగాని హెచ్చుగా వండేదిలేదు గనుక యీ రిసోర్సెస్ క్లాసిఫికేషన్‌ను మార్చాలని కోరుతున్నాను అట్లాచూచినట్లే దీనిలో ఉన్న ఎన్నో చిక్కులు తీరిపోతాయి అందుకు మంత్రిగారు అంగీకరించాలని కోరుతున్నాను బంజరుభూములు దున్నుకోమని ప్రతిపక్షంవారు అందరిని రేచ్చగొడుతున్నారని, భూములు దున్నుకొంటున్నవారికి పట్టాలు ఇస్తే మరల ఇంకోచోట ఉన్న భూమి మరికొందరిని దున్నుకోమని వారే ప్రయత్నించేసి, దీనిని ఎడతెగని సమస్యగా చేస్తున్నారని కాంగ్రెస్‌వారు వాదిస్తున్నారు. మొదట, బంజరుభూములను

దున్నుకోమని చెప్పింది ప్రతిపక్షంవారుకాదు కాంగ్రెస్‌వారే చెప్పినారు అధికారోత్పత్తి చేయాలనిచెప్పి, అందరిని భూమిదున్నుకోని పెచ్చుపంటలు పండించమన్నారు ఆ విధంగా జి ఒ ఇస్యూ చేసినారు ఆ విధంగా దున్నుకొంటున్న వారినుండి పన్నుకూడా వసూలుచేయకుండా కొంతకాలం ఉండినారు కాంగ్రెస్‌వారి సలహావల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహంవల్ల దేశంలో ఉన్న జనం బంజరుభూములు ఆక్రమణచేసుకొని అనుభవిస్తున్నారు అటువంటప్పుడు ఆ భూములపై వారికి పట్టాలు ఇవ్వటానికి తప్పు ఏమున్నది? ఎక్కడో ఒకచోట సైనికులకు రిజర్వుచేసినట్లయితే ఒక గ్రామంలో ఉన్నవారు ఇంకోగ్రామానికి పోయి ఎలా వ్యవసాయం చేస్తారని రెవిన్యూ మంత్రిగారు అన్నారు అటువంటప్పుడు ప్రతి గ్రామంలో కొంతభూమి సైనికులకోసం రిజర్వు చేయివచ్చును మిగిలిన భూమినంతా ఇప్పుడు సాగుచెస్తున్న సాగుదార్లకు పట్టాలు ఇవ్వటానికి ప్రయత్నంచేయాలి ఆ విధంగా యీ సమస్య పరిష్కరించినంతవరకు యీ ఆందోళన కొనసాగుతుంది ఇది సామాన్య ప్రజానీకానికి సంబంధించింది దీనిని ప్రభుత్వం ఖాతరుచేయకపోతే చాలా నష్టం వస్తుందని మనవిచేస్తున్నాను శిస్తులు వసూలుచేయటంలో ఏవిధమైన పద్ధతులు అవలంభిస్తున్నారో మంత్రిగారికి నేను తెలియజేయాలని అనుకొంటున్నాను మంత్రిగారే ఇట్లాంటి ఆర్డర్ వేశారో, లేక ఉద్యోగస్థులే ఇలాగా చేస్తున్నారో మాకు తెలియదు సాధారణంగా శిస్తు చెల్లించేటప్పుడు నాలుగు వాయిదాలలో చెల్లించవలసిఉన్నది సత్యాగ్రహం మొదలుపెట్టారని ప్రభుత్వానికి భయంవేసిందో ఏమో, లేక మరే కారణంవల్లనో, నాలుగు వాయిదాలలో చెల్లించవలసిన శిస్తును ఒకే వాయిదాలో వసూలు చేయమని జీపులు ఇచ్చి రెవిన్యూ ఇన్స్‌పెక్టర్స్‌ను, తహశీల్దార్స్‌ను, ఆర్ డి ఒ లను పంపి, గ్రామాలలో భయాందోళనలు కల్పించి రైతాంగంనుండి ఒకేసారి శిస్తు వసూలుచేస్తున్నారు ఇది బ్రిటిష్‌పీరియడ్‌లోగాని, ముస్లిమ్‌పీరియడ్‌లో గాని, మరే ఇతర పీరియడ్‌లోగాని జరిగిందా? జమీందార్లు, జాగీర్దార్లు అట్లాంటివారు, ఇట్లాంటివారు అని అంటున్నారు వారు ఇలాగే చేశారా? లేదు ఒకేఒక కాంగ్రెసు జాగిర్దారీ హయాంలో మాత్రమే ఒకేసారి శిస్తులు కట్టుకోలేని పేదరైతులనుండికూడా నాలుగు వాయిదాలలో వసూలుచేయకుండా ఒకేసారి వసూలుచేయటం జరిగింది ఈవిధంగా ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప, ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ప్రయత్నంచేసిందా? ఇట్లాంటి కాంగ్రెస్ గవర్నమెంట్‌ను ఎదిరించటానికి ఎవరైనా ఎందుకు ప్రయత్నం చేయకూడదో మంత్రిగారు సెలవివ్వాలని కోరుతున్నాను అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎంతో ఖర్చుపెడుతున్నామని చెబుతున్నారు నేను దానికి సంబంధించిన వివరాలు డిమాండ్స్‌పై చర్చ సందర్భంలో చెబుతాను సోషల్ సెక్యూరిటీ మెజర్స్ అని - దాని కింత కేటాయించాం, దీనింత కేటాయించామని లక్ష రూపాయలు వారికి, లక్ష రూపాయలు వీరికి అని చెప్పి, ఇతరుల కళ్ళు మాయ డానికి ప్రయత్నం చేస్తే అది మంచిది కాదని మనవి చేస్తున్నాను మన ఆంధ్ర ప్రదేశ్‌లో కరువుప్రాంతాలలో శాశ్వతంగా కరువు నివారణకు చర్యలు తీసు కొనటానికి ప్రభుత్వం పూనుకొని అక్కడి రైతులు సక్రమంగా పంటలు పండించే

సౌకర్యాలు కలుగచేస్తే అంతంన్నా సోషల్ సెక్యూరిటీ యీ దేశంలో మరొ కటి ఉండదు మన ప్లానింగ్‌లో ప్రభుత్వం ఎందుకు యీ ప్రోగ్రామ్స్ పెట్టలేదు? దానికోసం మన ప్లానులో ఎందుకు డబ్బు కేటాయించలేదు? ఈ ప్రభుత్వం అటు వంటి సమగ్రమైన చర్యలు తీసుకొని మన ఆంధ్రప్రదేశ్‌లో రుపు నివారణ అయ్యేటట్లు చేసినట్లయితే మనకెంతో అభివృద్ధి కలుగుతుంది ఎందరో స్వయం పోషకులు అవుతారు వారు ప్రభుత్వంమీద ఆధారపడకుండా, వారు ప్రభుత్వానికి ఋణాలిచ్చే స్థితికి వస్తారు ప్రభుత్వం ఇందుకు అభివృద్ధి పథకాలు పెట్ట కుండా ఏదో సోషల్ సెక్యూరిటీ మెజర్స్ పెడుతున్నామని, ఓల్డ్ పెన్షన్స్ ఇస్తున్నామని, యీ బడ్జెట్ చాల సక్రమమైనదని, విస్తృతమైనదని, అభ్యుదయ మైనదని చెబితేమాత్రం సరైనది కాదని నేను మంత్రిగారికి సవినయంగా మనవి చేస్తున్నాను

శ్రీ మహమ్మద్ తహశీల్ (భద్రాచలం) —అధ్యక్షా, ఈ సత్యాగ్రహం సందర్భంలో కొన్ని విషయాలు ఏజన్సీ ప్రాంతాలుగురించి చెప్పవలచుకొన్నాను ప్రధానంగా ఏజన్సీ ప్రాంతాల్లో భూములకు పట్టాలు లేవు ఈ 2-ఎ భూములకు మాత్రం పట్టాలు ఉంటున్నవి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఏజన్సీ ఏరియాలో తూర్పు గోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాలలో భూము లకు పట్టాలు లేవు అనేక సంవత్సరాలనుండి గిరిజనులు ఆ భూములు సేద్యం చేస్తున్నప్పటికి వారికి పట్టాలు యివ్వటానికి ప్రభుత్వానికి ఏమి అభ్యంతరమో అర్థం కావటంలేదు వారు భూమిని సేద్యం చేసుకొంటున్నప్పటి వారికి భూమి లేదనే కారణంచేత ప్రభుత్వంవారు యిచ్చే అప్పులు, సాయములు తిరిగి పుచ్చుకో టానికి యిచ్చే సబ్సిడీ లోన్స్ వారికి దొరకకపోవటం జరుగుతున్నది ఆ విధంగా వారికి చాలా అన్యాయం జరుగుతున్నది గిరిజన ప్రాంతాలలో ప్రాయిబల్ బ్లాక్స్ అని పెట్టారు వాటివల్ల ఉపయోగం ఏమిటో తెలియదు. ప్రాయిబల్ బ్లాకులని చెప్పి, సెంట్రల్ గవర్నమెంట్‌వారు యిచ్చే ఫండ్స్ అన్ని షెడ్యూల్డ్ ట్రయిబ్స్‌వారికి చెందకుండా మిగతావారు కాజేసేదానికోసం ఉపయోగపడు తున్నది కారణం ఏమిటంటే - వారి భూములకు పట్టాలు లేకుండాపోవటమే. వారు సాగుచేసుకొంటున్న భూములకు పట్టాలకోసం వారంతా సత్యాగ్రహం చేయటం న్యాయమైనటువంటిది అనేక వందలమంది ఈనాడు గ్రామాలనుండి 30, 40 మైళ్లు కాలినడకను ప్రయాణమై వచ్చి సత్యాగ్రహంలో పాల్గొని వారి కోర్కెలను వెల్లడిస్తున్నారు అటువంటివారిని హేళన చేయటంగాని, యీ సత్యాగ్రహంలో పాల్గొన్నవారికి భూములు లేవని, వారంతా కార్మికులని, భూములు కలవారు ఎవరూ పాల్గొనుటలేదని అవహేళన చేయుటంగాని సరియైన పని కాదు నిన్న ఒక మిత్రులు మాట్లాడుతూ నందిగామలో ఎవరో ఒకరు రజకులు సత్యాగ్రహం చేశారని అన్నారు రజకులు సత్యాగ్రహం చేయటానికి వీలు లేదా? మంగళ్లు సత్యాగ్రహం చేయటానికి వీలులేదా? ఈ సత్యాగ్రహం గవర్నమెంట్‌లో అదనపు భూమి శిస్తు రద్దు చేయాలనే ఆందోళనతో జాటు ఖంజరు భూములకు పట్టాలు కావాలనే ఆందోళన కూడ వున్నదనేది ఆ మిత్రులు గమనించాలని కోరుతున్నాను. ఏ కులంవారు

ఆ కులం వృత్తి (కులాలవారీగా) చేసుకోవాలనుకున్నప్పుడు, వెంకటేశ్వర్లుగారు ఇక్కడ శాసన సభ్యుడుగా రావలసిన అవసరం లేకుండా వారి కులం వ్యవహారం చేసుకొనే పరిస్థితి ఉంటుంది ఆ విధానానికి మనం పోవలసిన అవసరంకాదు కనుక వారిని హేళన చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు వారు తమ హక్కుల కొరకు పోరాడుతున్నప్పుడు ప్రభుత్వం వారి కోరికల గురించి జాగ్రత్తగా ఆలోచించటంపోయి ప్రభుత్వ పార్టీలోని వారు వారిని హేళన చేయటం సరైన విధానం కాదని మనవి చేస్తున్నాను ఇప్పటికైనా ప్రభుత్వం యీ బంజరు భూములు సాగుచేసుకొంటున్న వారికి పట్టాలు వెంటనే ఇవ్వాలి గిరిజన ప్రాంతాలలో ఉన్న గిరిజనులందరికి 2-ఎ భూములకు పట్టాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను ప్రభుత్వ అధిక శిస్తు విధించిన తర్వాత ఏమి వాదన చేస్తున్నదంటే- మేము అనేక అభివృద్ధికరమైన కార్యక్రమాలు చేస్తున్నామని, రైతులకు అనేక సౌకర్యాలు కలుగజేశామని, రైతులు పండించే పంటలకు గ్యారంటీ ఇస్తున్నామని వాదన తీసుకురావటం జరుగుతున్నది ఈ నాడు ఆంధ్రదేశంలో వర్జీనియా పొగాకు ఎండిచే ప్రాంతం అధికంగా ఉంది అయితే యీ వర్జీనియా పొగాకుకు ఇవాళ సరైనటువంటి మార్కెట్ లేదు I L T D కంపెనీ దగ్గరకు తీసుక వెడితే, వారు కొనకుండా త్రిప్పివేస్తూ ఉంటే ఈ నాడు రైతాంగం అనేక మైన బాధలు పడుతున్నారు వేలకు వేల రూపాయలు దానిమీద పెట్టుబడి పెట్టిన తరువాత కనీసం పెట్టుబడిలో నాలుగవవంతు అయినా రానటువంటి పరిస్థితిలో, రైతుల యొక్క ఆందోళన గమనించకుండా రైతుల యొక్క సమస్యలను మేము పరిష్కారం చేస్తున్నాము అని చెప్పడంలో సరైనటువంటి వస లేదని నా యొక్క అభిప్రాయం ప్రభుత్వం యిప్పటికైనా రైతులు పండించిన వర్జీనియా పొగాకుకు సరైన rate వచ్చే దానికోసం, ఇది కంపెనీ కొనేదానికోసం ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉన్నది ప్రభుత్వం దీనిని గురించి సరైనటువంటి ప్రయత్నం చేయటంలేదు అనేక దఫాలు శాసన సభలో అనేక మంది వర్జీనియా పొగాకు గురించి చెప్పినప్పటికీ దానియందు సరైన శ్రద్ధ తీసుకోవడంలేదు రైతు పొగాకును ఎండించిన తరువాత, దానికోసం ఆందోళన చేయడంలోనే ఈ కాలం అంతా గడచిపోవడం, రైతుల దగ్గర పొగాకు అక్కువ రేటుకు కొనుక్కున్న తరువాత, ఈ ఆందోళన అంతా ఫలించి, లేకపోతే ప్రభుత్వం అప్పటికి తెలివి తెచ్చుకొని ఆ ఏర్పాటుల దగ్గరనుంచి పొగాకును విడుదల చేసే దానికోసం ప్రయత్నం చేసినప్పుడు రావలసినటువంటి లాభాలు రైతులకు రాకుండా వర్తకులకుపోయి వాళ్ళు బాగుపడేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఈ పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారో అర్థం కాదు దీనికి అనేక సంవత్సరము నుంచి ఆందోళన చేస్తున్నారు దీనిని గురించి ఒక అనుమానం రావడానికి అవకాశం ఉంది రైతులదగ్గర ఉన్నప్పుడు పొగాకుకు మార్కెటు లేకుండాపోవడం వర్తకులచగ్గరకు వచ్చేటప్పటికి మార్కెటు దొరకడం అనేది ఎందుకు కలుగుతూ ఉన్నది అంటే మంత్రులు, వర్తకులు యిటువంటి పద్ధతి ఏర్పాటు చేసుకుంటున్నారేమో, లాలోచి పడుతున్నారేమోనని అనుకోవలసిన పరిస్థితి ఉన్నది పొగాకు

సరైనటువంటి రేటు వచ్చేదానికోసం పొగాకు రైతులదగ్గరనుంచి కంపెనీ కొనేదాసికోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను

STATEMENT BY THE FINANCE MINISTER *re* FORMATION OF A NEW COUNCIL OF MINISTERS

(Mr Speaker in the Chair)

Sri K Brahmananda Reddy — I want to make an announcement with your permission Sir

As you are aware, Sir a few days ago, after Dr Sanjiva Reddy, Chief Minister, has tendered his resignation, the Governor has asked me to assist him in the formation of a new council of Ministers I have accepted the same and I wanted a few days' time Just now I met the Governor and submitted a list of names I am coming straight from the Governor, and I went to take the first opportunity to inform the House

I have advised the Governor to form the new Council of Ministers with me as Chief Minister, in place of Dr N Sanjiva Reddy, the retiring Chief Minister, and continue the other members of the Cabinet as members of the Cabinet as they are now He has kindly agreed

As the Legislature is sitting in budget session, I do not want to cause any dislocation in the arrangement of portfolios as well, for the present

Tomorrow at 12 15 Noon is the Swearing in Ceremony at Raj Bhavan Formal invitations to all members, to you Sir, members of the Legislative Council and members of the Parliament from our State will have come I extend to all hon Members of the House invitation to kindly partake in the swearing in ceremony proceedings tomorrow

Thank you, Sir.

GENERAL DISCUSSION ON THE ANNUAL FINANCIAL STATEMENT (BUDGET) FOR THE YEAR 1964-65

శ్రీ ఎ బలరామిరెడ్డి — మంత్రులు వ్యాపారస్థులతో లాలూచి పడుతున్నారు అనే ఆరోపణ చేస్తున్నారు అది న్యాయమైనది కాదు అది వారు ఉపసంహరించు కోవాలని కోరుతున్నాను

శ్రీ మహమ్మద్ తహసీల్ —అధ్యక్షా, రైతాంగం అనేక సంవత్సరముల నుంచి ఆందోళన చేస్తూఉన్నా వర్జీనియా పొగాకు సకాలంలో విడుదల కావడం లేదు, సరైన market రావడంలేదు అన్నప్పుడు రైతుల దగ్గరనుంచి పదోపరక ధరకు చిన్న వ్యాపారస్థులు పెద్ద వ్యాపారస్థులు కొనుక్కొని, రైతుల దగ్గర నుంచి విడుదలైన తఱుణం మార్కెట్ దొరికి వ్యాపారస్థులు బాగుపడుతున్నారు గాని రైతులు మాత్రం బాగుపడడంలేదు ఈ విధానం సరైనటువంటిది కాదు. దీనిని ప్రభుత్వం ఎందుకు మార్చుకోలేక పోతున్నది. మార్చుకోలేకపోవడం మూలంగా మంత్రులకు కొంత బాధ్యత ఉన్నదని ఆరోపణ చేయడం అవ్యాయం

కాదని నాయొక్క అభిప్రాయం దానిని ఉపసంహరించుకోవలసిన అవసరం లేదని నేను మనవి చేస్తున్నాను

Mr Speaker —The word "లాలోచి పడుతున్నారు" You withdraw, otherwise, I will have it expunge it from the proceedings

(శ్రీ మహమ్మద్ తహసీల్ — లాలోచికి ఏ పదం అనాలో నాకు తెలియదు అది చెబుతే చెపుతాను

Mr Speaker — It is not for me to say as to what word you should use ఇంత చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు, ఆ పదం లేకుండా వేరే పదం ఉపయోగించడానికి నాకు తెలియదు అంటే I cannot understand Better withdraw it That means, you are colluding with others

Sri P Sundarraiah — Ministers may not agree or they may agree with it It is an accusation against the Minister It is a serious accusation లాలోచిపడుతున్నారు అంటే — అది పూర్తిగా పొరపాటు అని వాదించవచ్చు, గట్టిగా చెప్పవచ్చు లాలోచి అనేది parliamentary సంప్రదాయం అవునా కాదా? It is an accusation against Ministry It is a very serious accusation also కాని accusation చేయడం సరికాదు అన్యాయం అని చెప్పడం మాత్రం నాకేమి అర్థంకావడం లేదు దానిని మీరు ఖండించండి లాలోచిలేదు అర్థరహితంగా మాట్లాడుతున్నారు అని గట్టిగా వాదించండి మంత్రివర్గంమీద నేరారోపణ చేసేదాని కోసం శాసనసభలో చొక్కు లేదా అనేది మా point అయినప్పుడు అది unparliamentary ఎలా అవుతుంది?

Mr Speaker — Any how, I feel personally that the word 'Lalochi' is such a word that it should not be used in that connection properly

(శ్రీ పి సుందరయ్య — ఈ మంత్రివర్గం లాలోచి పడుతున్నప్పుడు, పెట్టుబడిదారులతో లాలోచి పడుతున్నదని చెప్పకపోతే ఏమిచెప్పాలి వ్యాపారస్థులు అంటే

మిస్టర్ స్పీకర్ — వ్యాపారస్థులతోగాని, యితరులతోగాని మంత్రులు లాలోచిపడి ఈ విధంగా చేస్తున్నారు అంటే

Sri P Sundarraiah — That is our strong opinion here

Mr Speaker — It may be your strong opinion

(శ్రీ పి సుందరయ్య —I say this is Capitalist Government ఇది పెట్టుబడిదారి, కోటీశ్వరుల ప్రభుత్వం వాళ్ళకోసం పనిచేసే ప్రభుత్వం వీళ్ళే యింకేమి కాదు వాళ్ళ తాబేదారులుగాకూడ యిది పని చేస్తున్నదని మేము అంటాము అనుకోండి, are we unjustified in saying so? How is it unparliamentary?

Mr Speaker —You can say they are working as agents of capitalists That is allright
కాని వాళ్ళతో లాలోచిపడి కాదు

(శ్రీ పి సుందరయ్య —వీళ్ళు పెట్టుబడిదారుల ఏజెంట్లు, తాబేదారులు అని తెలుగుపదం చెప్పాను Agent గా పనిచేసే వాళ్ళు అంటే—agent అనేది యింకా గట్టి పదం అవుతుంది Agent is much worse than లాలోచి. ఇది political criticism ఒక మంత్రిని గురించిగాని మంత్రివర్గం అంతా ఈ రకంగా చేస్తున్నది అంటే political criticism అవుతుంది బలరామిరెడ్డిగారు వర్తకులతో లాలోచిపడి చేస్తున్నారు అంటే .

Mr Speaker —I think the better word will be "షరీక్" (shareek) You say Government is trying to advance the interests of capitalists What he means

(శ్రీ ఎ బలరామిరెడ్డి — "షరీక్" (shareek) అనినాకూడ collude అవుతుంది Collude అయితే మాత్రం

Mr Speaker —You need not take seriously that any allegations are made against you

(శ్రీ మహమ్మద్ తహసీల్ —Agency ప్రాంతాలలో Estates యింకా రద్దు కాకుండా ఉంచడం చాల అన్యాయం భద్రాచలం డివిజన్‌లో చూచుకొన్నప్పుడు తాలుకా ముగ్గురు ఎస్టేట్‌దారుల క్రింద ఉన్నది నూగూరు, చర్ల ఆలపాక వీటిని గురించి నేను ఈ శాసనసభకు ఎన్నికైన దగ్గరనుంచి, ఘుమారు 8 సంవత్సరములనుంచి ఆందోళన చేస్తున్నప్పటికినీ వాటిని రద్దు చేయకుండా ఉండేదానికి కారణాలు ఏమిటో యిప్పటి వరకు తెలియడంలేదు రెవిన్యూ మంత్రులు అనేకమంది మారినారు రెవిన్యూ మంత్రిగా ఉన్న ప్రతివారు వీటిని అతిత్వరలో రద్దుచేస్తామని చెపుతున్నారు రామచంద్రరెడ్డిగారు వీటికి legislation అవసరంలేదు Regulation తో రద్దుచేయవచ్చునని గత శాసనసభ సమావేశంలో చెప్పడం జరిగింది కాని ఈనాటివరకు వీటిని గురించి చర్యలు తీసుకోలేదు అక్కడిప్రజలు ఈ నాటికి కూడ స్వాతంత్ర్యం అంటే ఏమిటో తెలియకుండా బాధలుపడుతున్నారు జమిందారి విధానంలో ప్రజలయొక్క పరిస్థితి ఏవిధంగా ఉంటుందో మన అందరికి తెలిసినవిషయమె స్వతంత్రం వచ్చి 16 సంవత్సరములు అయింది మనమందరం స్వతంత్ర వాయువునుపీలుస్తున్నాము మనమంతా ప్రపంచంలోని మిగితా వారందరితో సమానం అని చెప్పుకొనే ఈ రోజులలో యింకా జమిందారీ విధానాన్ని అట్లే పెట్టుకోవడం గౌరవప్రదమైన విషయంకాదు అందువలన తక్షణమే ఒక రెగ్యులేషన్ ద్వారా రద్దుచేయడానికి రెవిన్యూమంత్రిగారు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను

ఆత్యఘా ఏజన్సీ ప్రాంతములో రోడ్లు చాలా అధ్వాన్నముగా వున్నవి భద్రాచలంవె వు గోదావరిమీద ఒక వంతెన నిర్మిస్తున్నారు చాలా సంతోషం.

ఒకటి, రెండు సంవత్సరాలలో పూర్తి అవుతుందనుకుంటాను అయితే మిగతా ప్రాంతాలలో, భద్రాచలంనుండి—కూనవరంకు వెళ్లాలంటే మధ్యలో మూడు వాగులు వున్నాయి వాటిపై కూడా వంతెనలు నిర్మించవలసిన అవసర మున్నది భద్రాచలంనుండి వెళ్లడిప్రాంతాలకు వెళ్లడానికి అప్పుడు అవకాశం కలుగుతుంది మిగతా ప్రాంతాలు కూడా అదేవిధంగా వెనుకబడివుండే ప్రమాదమున్నది వర్షాకాలంలో అక్కడ 30 మైళ్లు ప్రయాణం చేయాలంటే మూడురోజులు పడుతున్నది ఇది ఎంత కష్టమైన విషయమో ఆలోచించవలసి నదిగా కోరుతున్నాను తక్కువడబ్బుతో కనీసం ఒకొక్కవాగుపైన ఒకొక్క సారి బడ్జెటులో చేపట్టడానికి ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాను

భద్రాచలంలో 24 పడకలుగల చక్కని భవనంతో ఒక District హాస్పిటల్ తయారయినది దీనికి కావలసిన staff, furniture కూడా సమకూర్చడమైనది 1950 వ సంవత్సరంలో అక్కడ కలరా వుధృతంగా వ్యాపించిన సందర్భంలో దానిని ఏర్పాటుచేశారు ఆతర్వాత కలరా తగ్గిపోయినది అందువలన ఆ హాస్పిటల్ వృధాగా పడివున్నది ఆతర్వాత దానిని టి బి హాస్పిటల్‌గా మారిస్తే బాగుంటుంది ఏజన్సీప్రాంతాల మిగతా వెల్లడి ప్రాంతముల ప్రజలకు ఈ సౌకర్యం లేక అనేకమంది అకాలమరణానికి గురి అవుతున్నారు కనుక దీనిని టి బి హాస్పిటల్‌గా మార్చవలసిందిగా కోరుతూ నేను యింతటితో సెలవుతీసుకుంటున్నాను

(శ్రీ) కె అప్పారావు—ఆధ్యక్షా, ఈ బడ్జెటు సమావేశంలో, ముఖ్యంగా అపోజిషన్ మిత్రులు ఈ అవకాశాన్ని తీసుకుని అడిషనల్ లాండ్ టాక్సెస్ కానివ్వండి దీనిని గురించి చేస్తున్న సత్యాగ్రహం కానివ్వండి, బంజరు భూముల పంపకం విషయం కానివ్వండి, కేంద్రీకరించి అనేకవిమర్శలు చెబుతున్నారు (శ్రీ) సుందరయ్యగారు ధరలను ఎంతమాత్రం అదుపులో పెట్టడంలేదని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని ప్రప్రథమంగా చెప్పివున్నారు అంతకుముందు మాట్లాడిన మిత్రుడు ప్రభుత్వం వర్తకులతో 'పెరీకు' అవుతున్న దనే మాటకూడా యిక్కడ అన్నారు అవంతా చూస్తుంటే చాలా అన్యా యంగా కనుపిస్తున్నది ఈమధ్య పత్రికలలో ఒకవార్త చదివాము ఆహార వస్తువుల విషయానికి సంబంధించి ఈమధ్య హైదరాబాదులో ఒక సమావేశం జరిగింది "C M WARNS FOOD TRADE" అని పత్రికల heading లో చది వాము ఆ రెండు రోజుల grain dealers యొక్క సభకు ప్రారంభోత్సవంచేస్తూ ముఖ్యమంత్రిగారు చెప్పిన విషయాలలో కొన్ని అంశాలు ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకువస్తాను

" the greatest problem facing the people was that of food grains production They were not worried even if the production of cars was reduced or for that matter all the factories in the country were closed

But, if the food problem could not be solved and allowed to assume dangerous proportions, the hungry millions would revolt against

the businessmen and those connected with the grain trade Then no government or merchants would be safe Such a danger would arise when they allowed hunger deaths as in the days of the Bengal famine the most important aspect of the problem was reduction of the gulf between the producer price and consumer price of food grains "ఇది అన్యోన్య సంబంధం కలిగిన విషయం ప్రొడక్షన్ సందర్భంగా కానివ్వండి, కన్‌స్యూమర్స్ సంబంధంగా కానివ్వండి, వుండవలసిన ధరవరలు, వీటి మధ్యే మార్గంగా మనం వ్యవహరించాలి ప్రజలు, ప్రభుత్వాన్ని వర్తకులో కొన్ని పెట్టేయిబ్బందికి ఒక రకమైన తిరుగుబాటు లేవదీసే పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి గారికి చెబుతూ, ఒక విధమైన వార్నింగ్ food grain dealers కు యిచ్చి వున్నారు ఇంక, ప్రభుత్వం యీ సమస్య పట్ల ఔదాసీన్యం వహించి వున్నది అంటారా? ప్రభుత్వం వర్తకులతో లాలూచీగా వ్యవహరిస్తుందని అంటారా? అది ఎంత మాత్రం సమంజసం కాదని నేను మనవి జేస్తున్నాను common man యొక్క reference బడ్జెటు స్పీచ్‌లో లేదు, Common man problems యిందులో ఉదహరించబడలేదు అని సుందరయ్యగారు చెప్పారు బ్రహ్మానందరెడ్డిగారు బడ్జెటు ప్రసంగాన్ని చదువుతూవుంటే, Common man, peasantry, అడుగునవున్న సామాన్య ఉద్యోగులు, సన్నకారి రైతాంగం వీరందరి యొక్క సమస్యలు ఎన్ని ప్రభుత్వం ఆలోచిస్తున్నదో తెలియలేదా, వీటన్నింటిని యిప్పుడు నేను, ఈ స్వల్ప సమయంలో ఏకరువు పెట్టడం సాధ్యం కానిపని అధ్యక్ష మహాశయా! కొన్ని విషయాలు మాత్రం ఈ సందర్భంలో నేను మనవిజేస్తాను ఈ రోజున పెద్దయెత్తున మనం ఎన్నో ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం వీటి results మనకు వెంటనే రాకపోవచ్చు మన భావిత రానికి యివి వుపయోగపడితే మన ధర్మాన్ని మనం నిర్వర్తించిన వారమవు తామని మీరే అన్నారు భావితరానికి సంబంధించి మనం కొన్ని త్యాగాలు చేయాలి అన్నారు అయితే సుందరయ్యగారు 16 సంవత్సరాలు పార్లమెంటరీ లైఫ్‌తో విసుగెత్తిపోయామని చెప్పారు 16 సంవత్సరాలు చూసినా, కష్టజీవులు యింకా నరకయాతన లనుభవిస్తూనే వున్నారని చెప్పారు ఈ నాటికే యింకా కూడు గుడ్డావంటి నిత్యావసర వస్తువుల లోటు ఎంతో కనిపిస్తునే వున్నది అన్నారు అయితే, అలా బెజవాడనుండి హైదరాబాదుకు వస్తూవుంటే పవిత్రమైన కృష్ణా సవంతిపై యీనాడు విద్యుత్ కాంతులతో ప్రకాశం బారేజి కనిపిస్తుంది కొంత దూరంవస్తే పాలేరుపై వంతెన కనబడుతుంది బుడమేరు డైవర్షన్ అనీ, ఉప్పుటేరు వెడల్పు, స్కీము అనీ, నాగార్జున సాగర్, పోచంపాడు వంటి పెద్ద పెద్ద విషయాలున్నాయి ఆ విషయాలలోనికి నేనిప్పుడు వెళ్ళడంలేదు ఇవి యింకా అనేకం చిన్న స్కీమ్సు మనకు బడ్జెటులో కనిపిస్తాయి ఉప్పుటేరుపై వంతెన నిర్మాణం ఈ పదేళ్లలో జరిగింది ఆ వంతెన అలాగే వుండిపోయింది ఏడు సంవత్సరాలు దిమ్మలు వంగిపోయి, క్రుంగిపోయి వున్నవాటిని నిలదీసి, పరిశీలించి పనిచేశారు Common man ఆ వంతెనపై వెళ్లడంలేదా? అని అడుగుతున్నాను ఇవన్నీ Common man కు సంబంధించినవి కావా? కష్టజీవులు

శ్రామిక జీవులు సన్నకారు రైతులు కొండరాళ్ళను కొలిచి చేస్తున్న పనులను ప్రయోజనం పొందడంలేదా ? ఇటువంటి విషయాలు వున్నాయి

ఉద్యోగులు-గ్రామ ఉద్యోగిగాని, మరొకరుగాని—వీరంతా పైకిరావాలనే ఒక పద్ధతిలో నడుస్తున్నాము పన్నులు తగ్గించాలి, పనులు చెయ్యాలనే విషయం వున్నది పన్నులు వేస్తేనేగాని పనులు జరుగవు పనులుచేసి ఫలితాలు వస్తేనేగాని పన్నులిచ్చేశక్తి ప్రజలకు రాదు అందువల్ల మధ్యేమార్గంగా వ్యవహరించాలనే విషయంతప్ప యింతకంటే యిప్పుడు చెప్పుకునేది ఏమీ లేదు శ్రీ విశ్వనాధంగారు నా నియోజకవర్గంలోకి సత్యాగ్రహం సందర్భంలో ఉపన్యాసం ఇవ్వడానికి మధ్యాహ్నం రెండుగంటలకి వెళ్ళారని నేను విన్నాను నాకు ఒక సత్యాగ్రహంలో పాల్గొనవలసిందని, ఆ meeting లో పాల్గొనవలసిందని telegram యిచ్చారు సత్యాగ్రహం అంటే మనందరం నమ్మకం వున్నది చెయవచ్చు కాదని ఎవరూ అనరు కాని, అవసరమైనప్పుడు సత్యాగ్రహం చేసుకోడానికి ఎవరికైనా స్వేచ్ఛ వున్నది కాని, సత్యాగ్రహంలో సత్యం లేనప్పుడు, ధర్మం లేనప్పుడు, అహింస లేనప్పుడు, క్రమపద్ధతి లేనప్పుడు ఏమవుతుంది ? ఆగ్రహంతప్ప మరొకటి వుండదు ఈ ఆగ్రహం ఫలితంగా బెజవాడలో ఆఫీసులలోని బీరువాలు, files చెల్లాచెదురుగా పడేసినట్లు పత్రికలలో బొమ్మలు చూస్తున్నాము ఈవేళ వచ్చిన paper లో నెల్లూరులోని ఒక సబ్-కలెక్టరు చొక్కా చింపేసినట్లుగా వున్నది ఇది సత్యాగ్రహమా ? శాసనోల్లంఘనం చేయదలచుకున్నాము, పికెటింగ్ చేయదలచుకున్నాము అని స్పష్టంగా చెప్పితే దానికి తగినట్లుగానే ప్రభుత్వం చేస్తుంది అది వేరువిషయం అంతేగాని, సత్యాగ్రహం అంటూ పోలీసువారు ఏదో చేశారు కాబట్టి మేము అట్లా చేశామని చెప్పడం, పోలీసువారి నడిగితే అది వెర్రితలలు వేస్తుంటే, పరిస్థితి నదుపులో పెట్టడానికి చేయవలసివచ్చింది అని చెప్పడం, ఉద్రేకం యిది చేయించింది, అసలు సత్యాగ్రహులుకారు, యింకెవరో యీ సత్యాగ్రహం గొడుగుక్రింద చేశారని వారనడం—ఈరకమైన పరిస్థితి ఎక్కడకు తీసుకు వెడుతుంది ? దాని స్వరూపాన్ని తేటతెల్లంచేసి చెసుకోవచ్చు అట్టి పరిస్థితు లేవని పునరాలోచించుకొని ప్రభుత్వంమీది బరువు భారం వుంచి మళ్ళా వ్యవహరించుకోవచ్చు అందులో హారపాటేమీ లేదు నిన్న విశ్వనాధంగారు మాట్లాడుతూ యిది దత్తపుత్రుని రాజ్యంలా వుందన్నారు ఇది దత్తపుత్రుని రాజ్యం కాదు. సంజీవరెడ్డిగారు రాజీనామా యిచ్చారు దానినిగురించి లచ్చన్నగారు, విశ్వనాధం గారు ఆమధ్య statement విషయంలో ప్రస్థావించారు దాని బాగోగులు, లోతు పాతులు—సుప్రీంకోర్టు యిచ్చిన విషయాలోకి నేను వెళ్ళదలచుకోలేదు అసలు statement అవసరం వుందా లేదా అనేది ఒకటి వున్నది మిత్రులు కొన్ని విషయాలు చెప్పారుకాబట్టి నేను చెబుతున్నాను Statement అవసరం, ఎందుచేత యివ్వలేదు, యివ్వాలనుకున్న statement యిస్తే ఎట్లా వుండేది అని నాకే అనిపించినప్పుడు ప్రజలకు అనిపించడంలో ఆశ్చర్యంలేదు. ఈ తర్వాతవారు కాకపోయినా భావితరాలవారైనా చరిత్ర తిరిగేసుకొంటారు. అందులో statement లేనప్పుడు మూడుకోట్ల జనాభగల ఆంధ్రదేశానికి

ముఖ్యమంత్రిత రాజీనామాయిచ్చారట, ఏదో ముసుగులేనిదే రాజీనామాచేయడం జరుగుతుందా అనుకొంటారు అటువంటప్పుడు statement కూడ వుంటే facts చెబుతుంది సుప్రీంకోర్టు తీర్పుకు శిరసావహిస్తూ—అదికూడ సరైన లీగల్ అడ్వయిజు లేనికారణంచేత అని ఒకప్రక్క చెబుతూ ఆ statement అక్కడ యివ్వడానికి వీలుపడనిది, ప్రజలముందు మాద్వారా వుంచుతున్నారు తప్ప వేరేమీకాదు ఆ statment చూచినా, దానికి annexure గా వున్న map చూచినా దాని బాగోగాలు అదే చెబుతుంది కాబట్టి నే నావిషయాలలోకి వెళ్ల దలచుకోలేదు సిన్ని మిత్రులు రాఘవులుగారు చక్కగాచెప్పారు రాముడు సీతనుగురించి ఒక్క నిందావాక్యం వినినప్పటికి ఆమెను అడవులకు పంపించేశా డన్నారు రాఘవులుగారు యింకొక విషయంచెప్పలేదు, పితృవాక్య పరిపాలనకు రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్లారనే విషయం చెప్పలేదు న్యాయస్థానాన్ని గౌరవించాలనే దృష్టితో మన ముఖ్యమంత్రిగారు తప్పుకున్నారప్పుడు నాకు అది గుర్తుకువస్తోంది దత్తపుత్రరాజ్యం అని విశ్వనాధంగారన్నప్పుడు నాకు మరొకవిషయం గుర్తుకువస్తోంది, ఇది దత్తపుత్ర రాజ్యంకాదు ఇది భరతునిరాజ్యం సంజీవరెడ్డిగారు పార్టీలీడరు "మీరుండ వలసిందేనని, తప్పదని" పార్టీ చెప్పింది ఆయన సేవలకుగ్గడిస్తూ, వుండ వలసిందని కోరింది ఆయన అడుగుజాడలలో వ్యవహరించడానికి—ఇది భరతుని రాజ్యం, బ్రహ్మానందరెడ్డిగారు పర్యాటుచేస్తున్నారంటే నేను ఒప్పుకుంటాను గాని దత్తపుత్రరాజ్యం అంటే ఒప్పుకోవడానికి వీలులేదు అదెంతమాత్రం కాదు మేమేకాదు, ప్రజానీకంకూడ ఒప్పుకోదని మీద్వారా సవినయంగా మనవిచేస్తున్నాను ఈ శిస్తుపెంపకం అసలు స్వరూపం ఏమిటి? పెరుగుదల సబబా, యీ సత్యాగ్రహం ఎంతవరకు అవసరం అనే విషయాలు చెప్పకుండా అందులోకి వెళ్లారని మిత్రులు అనవచ్చు శిస్తులు పెంచేటప్పుడే పార్టీలోగాని, శాసనసభలోగాని ఎవరికీ ఏమీ తీసిపోకుండగనే మేము మాట్లాడినాము నూటికి 70-80 మంది వున్న రైతాంగం కష్టసుఖాలు చెప్పడంలో మేము వెనుకాడలేదు ఆ తరువాత ఒక బిల్లుతెచ్చి అపోజిషనువారు పెట్టినప్పుడు కష్టసుఖాలు చెప్పుకోడం జరిగింది శిస్తులు ఒకేసారిగా 20%, 30% పెంచడం సమంజసంకాదని మేముచెప్పినప్పుడు, సాధకబాధకాలు వెల్లడించినప్పుడు దరిమిలా ఒక amended Act చేయడంజరిగింది నిన్న మిత్రులు దాట్లగారనుకుంటాను 5-15-0 వుండేదల్లా రూ. 17½, 21 అయిపోయిందన్నారు అది correct కాదు 5-15-0 తరం, నీటితీరువ రూ ½ సెస్సు, గతంలో పెరిగిన నీటితీరువ 17½ చిల్లర ప్రతిరైతు కట్టుతున్నాడు, ఏరూపేణా అయినా ఈనాడు సెస్సులో తగ్గవచ్చు, నీటితీరువ double కావచ్చు ఏవిధంగా చూచినా minimum తగ్గించి గతంలో consolidated గా కట్టే 17 రూ లు 21 రూ లు అయ్యేపద్ధతిలో ఒక amendment కూడా చేసుకున్నాము ఆ Amendment Act ప్రకారం నా నియోజకవర్గంలో 25-30 వేల ఎకరాలకు రాయితీజరిగింది శేషించిన భాగానికి 27½, 30 రూ.ల వరకు వుండగా 25 వేల ఎకరాలకు 20½, 21 రూ లు వుండడం జరిగింది, అంతేగాని, 5-14-0 ది 21 రూ లు అవ్వడంకాదు, లోగడ రైతు

ఏ బాపతు అయినా చెల్లిస్తున్నది యీనాడు 20-21 అయింది తప్ప— అంటే 4 రూ లు పెరిగింది మిగిలినవైటులు, మిగతా భూములకు 67½ కట్టుతున్నమాట యథార్థం అయితే అక్కడకూడా 100% పెరగడంకాదు అంతరంటే తక్కువ percentage లోంచే పెరిగింది అయితే ఒక అన్యాయం వున్నది Tail end భూములకు, saline nature ఉన్న ప్రాంతాలకు, submission ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు రాయితీ చెయ్యాలన్నప్పుడు స్వల్పరాయితీ చేశారు అది కాదనను దానివల్ల కొన్ని అనుకూలాలు జరిగాయి 7 రోజుల లోపే కాదు 7-2-0 తరం కూడా re-settlement జెసేరోగా ప్రస్తుతం ఒక్క వ్యవస్థ వున్నది 7-2-0 తరానికి కూడా వర్తింపజేయాలని నేను రెవిన్యూ మంత్రిగారికి అనేక సార్లు విన్నవించాను దానివల్ల అదనంగా రైతాంగానికి సదుపాయం జరుగుతుందనే విషయంలో సందేహం లేదు Re-settlement చేయవలసిందే కాని, నేను చెప్పిన పద్ధతిలో న్యాయం జరుగుతుంది ముర దెబ్బతినేప్రాంతాలు, సైలెను నేచరువున్న ప్రాంతాలు విటి విషయం తిరగదోడితే బాగుంటుందని సలహా యిచ్చినప్పుడు—ఇది 2-3 సంవత్సరాలు పట్టుతుంది, అందాక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడకుండా చేయవలసి వుందని వారు చెప్పారు, అదికూడ నిజమే ఇప్పుడు ప్రతిపక్ష మిత్రులు చాలమంది చెబుతున్నారు Re-settlement కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకోవలసిందిగా నేను కూడ చెబుతున్నాను ఎన్ని సదుపాయాలు చేసినా, రాఘవులుగారు చెప్పినట్లు అతివృష్టి, అనావృష్టి వంటివి మన చేతిలో లేనటువంటివి వీటిని control చేయలేం నాగరికత ప్రపంచంలో ఓహో కొన్ని రాజ్యాలవారు వర్షాలు లేనప్పుడు పైనుంచి వర్షాలు పడేటట్లు చేశాయనే విషయం పుస్తకాలలో చదవడం తప్ప—మనవల్ల కానటువంటి factors కొన్ని వున్నాయి చేసే సౌకర్యాలన్నీ

(Mr Deputy Speaker in the Chair)

అందరికి అందుబాటులో ఉన్నట్లు లేదు, crop insurance వగైరాలు ఇంకామనం ఏర్పాటు చేసుకోవలసి ఉంది, అలాంటప్పుడు, అనేక కార్యక్రమాలు మనం చేసుకోవలసి ఉన్నప్పుడు, అడినపు శిస్తు వేసుకోవడం అవసరమే కాకుండా 30 సంవత్సరాలు క్రితం నుంచి ఉన్న తరాలు refixation జరిగితే శివారు ప్రాంతాలకు నేను మనవిచేసిన ప్రాంతాలకు గతంలో ఏమైనా అన్యాయాలు జరిగి ఉంటే, equity fair plan వారికి లభిస్తుందని ఇదివరకే మనవిచేసాను ఈ సందర్భంలో కూడా అదే సంగతి మరొక సారి మనవిచేస్తున్నాను ఎన్ జి వోలను కూడా కొంత పెంపుదల చేసారు కొద్దిగా, అయిదారు రూపాయలు మాత్రమే పెంచినప్పటికి, రెండు కోట్ల రూపాయలు అయేటట్లున్నది గ్రామోద్యోగుల విషయంలో కూడా కొంత అలజడి వచ్చింది దానికి తగ్గించి వారి కష్టసుఖాలను విచారించడానికి ముఖ్య మంత్రిగారు శ్రద్ధ వహించారు, సంతోషం అయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాధిస్తున్నా చేయవలసింది చాలా ఉంది ఇపుడు చేస్తున్నది కూడా అందరికి అందుబాటులో ఉండడం లేదు. సహకార సంఘాల మెంబరుషిప్పు విషయంలోకూడా ఎంతవరకు ఆచరణ సాధ్యమో చూడవలసిఉంది. పరిశ్రమలు, ఇరిగేషన్, పవర్ విషయంలో

అనేక సదుపాయాలు చేసుకొని ఉన్నాము రూరల్ వాటర్ సప్లై విషయంలో ఇటీవల అనేక సదుపాయాలు చేసి ఉన్నాము ఒక్క విషయం చెప్పి ముగిస్తాను రోడ్ల విషయంలో చాలా వెనుకబడి ఉన్నాము నా నియోజకవర్గం గురించి చెబుతాను కర్నూలులో ఉన్నప్పటినుంచి గత పది సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాము కైకలూరు నుంచి ఏలూరు 12 మైళ్లు ఉన్నది కొల్లేటి ప్రాంతం నుంచి right across వెళ్లే రోడ్డు అది దానిని highways వారు తీసుకున్నారు అయితే అక్కడ రెండు వంతెనల గురించి కొల్లేటి ప్రాంతంవారు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు 10, 15 లక్షలు ఖర్చు అయినప్పటికి ఆ రెండు వంతెనలు నిర్మాణంచేస్తే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు కలుపుతూ రెండు జిల్లాలకు సదుపాయం కలుగుతుందనేది గతంలో చెప్పినదే మరల చెబుతూ ముగిస్తున్నాను

శ్రీ జి రామస్వామిరెడ్డి —అధ్యక్షా, ఆర్థికమంత్రిగారు ప్రతిపాదించిన బడ్జెటులో ఎంతో అభివృద్ధి కనిపిస్తోంది అందుకు తమద్వారా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను క్రొత్త పన్నుల ప్రతిపాదన లేకుండా అనేక రకాల పనులు చేసుకోడానికి సూచనలు ఇచ్చారు వ్యవసాయ రంగంలో అభివృద్ధికై పండ్ల ఎగుమతి కార్పరేషన్ పెట్టారు Consumers Co-operative Societies అభివృద్ధి చెస్తున్నారు Old age pensions కై 4 లక్షల నుంచి 25 లక్షల వరకు కేటాయింపు పెంచించారు ఎంతో అభివృద్ధి కరమైన కార్యక్రమం చూపెట్టి ఆంధ్ర ప్రజానీకానికి ఎంతో ఆశ కలిగించారు పన్నులు లేవు అని గ్యారంటీ ఇచ్చారు. దానితో రైతాంగం కొంత వరకు సంతృప్తి చెందుతుంది అనుకుంటాను ప్రతి తాలూకాకు ఒక లాండ్ మార్ట్ గేజ్ బ్యాంకు పెట్టాలని ప్రభుత్వం ఆశించింది క్రొత్త ప్రాజెక్టులు కట్టుకుంటున్నాము భూముల అభివృద్ధి చేసుకోవలసిన అవసరం, అధికాహారోత్పత్తి సాధించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది లాండ్ మార్ట్ గేజ్ బ్యాంకులు ఎంతైనా అవసరం దానికి ఎక్కువగా కేటాయింపు చేయాలని కోరుతున్నాను ఒక విషయం సంతోషంగా ఉన్నది చిన్ననీటివనరులకై కేటాయింపు 10 లక్షలనుంచి 15 లక్షలకు పెంచడంవల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను మైనర్ ఇరిగేషన్‌క్రింద అభివృద్ధి చేయడానికి అవకాశంఉంది అయితే రెండు మూడు విషయాలు ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తాను గుంటూరు జిల్లాలోని పొగాకు ఉత్పత్తిదారులైన రైతుల సమస్య చాలా క్లిష్టముగా ఉంది Call attention motion కూడా చాలామంది ఇచ్చారు పొగాకు వ్యాపారంవల్ల భారత ప్రభుత్వానికి ఎంతో విదేశ మారక ద్రవ్యం లభించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆ ఎక్సైజ్ పన్నులో వాటా లభిస్తోంది అందువల్ల ఆ రైతుల అభివృద్ధి చాలా ముఖ్యమైన విషయం ఈనాడు ఆ వ్యాపారం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది పొగాకు వ్యాపారం గుత్త పెట్టుబడిదారులైన ఐ ఎల్ టి డి కంపెనీ, నేషనల్ కంపెనీ బి ఐ టి. కంపెనీల చేతులలో ఉన్నది. ఈ మోనాపలీ వ్యాపారస్థులు ధరలు రైతాంగానికి

గిట్టుబాటు ధరలు కాకుండా అదుపులో ఉంచి రైతాంగానికి అపారమైన నష్టం కలిగిస్తున్నారు Western Countries తోనైనా Asiatic Countries తోనైనా, రష్యాతోనైనా ఎవరితోనైనాసరే, ఈ వ్యాపారాన్ని State Trading Corporation ద్వారానే జరిగితే రైతులకు న్యాయం జరుగుతుందని ఉద్దేశ్యం State Trading Corporation ఈ సంవత్సరం కాకపోయినా వచ్చేసంవత్సరమైనా తీసుకొని రైతులను ఆదుకోవాలి, రైతులకు సక్రమమైన ధరలు రావాలని ప్రభుత్వ దృష్టికి తెస్తున్నాను పొగాకు పంటకు సక్రమమైన గిట్టుబాటు ధరలు రాక పోవడమే కాకుండా coal distribution విధానంవల్లకూడా రైతులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి బొగ్గు వ్యాపారస్థులు ఒక association క్రింద form అయి సక్రమంగా తూకం వేయకుండా రైతాంగానికి చాలా కష్టం కలుగ జేస్తున్నారు ఈరోజున పెపరులో చూచాను బొగ్గుపై కంట్రోలు తీసివేశారని, దానిని సక్రమంగా అమలు చేస్తే కంట్రోలు లేనప్పుడు రవాణా చేసుకునే అవకాశం ఉంటే రైతులు హర్షిస్తారు కష్టం ఉండదు అది వెంటనే అమలు లోనికి వస్తుంది అనుకుంటాను పొగాకు రైతుల సమస్య తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలని మరల కోరుతున్నాను దేశంలో జరిగే సత్యాగ్రహం గురించి మిత్రులందరూ, ఇప్పుడే అప్పారావుగారు మాట్లాడారు సత్యాగ్రహం అవసరం లేదని దానివెనక వున్న రాజకీయ ఉద్దేశాలే ప్రధానమైన కారణమని అప్పారావుగారు చెప్పారు ఎవరయితే కష్టాన్ని భారాన్ని మోస్తున్నారో వారు ఎక్కువగా సత్యాగ్రహంలో పాల్గొనకుండా, ప్రోత్సహించకుండా ఉన్నారంటే వారికంటె పిరే ఎక్కువబాధ పడుతున్నట్లున్నది న్యాయమైన వ్యవహారం కాదు ప్రజా సమస్యలను తీసుకుని పోరాడినా, దానిని సత్యాగ్రహమని అన్నా, మాకు అభ్యంతరం లేదు రాజకీయ ఉద్దేశాలతో ఈ విధంగా అరాజకాన్ని రేకెత్తిస్తున్నారంటే ప్రభుత్వం సహించి ఊరుకోపడం న్యాయంగా లేదు మొన్న Indian Express లో చూచాను విజయవాడలో Second Class Judicial Magistrate Office మీద దాడిచేసి అక్కడ ఉన్నవారిని కొట్టినట్లు కూడా ఉంది దాదాపు జిల్లా హెడ్ క్వార్టర్సువంటి ముఖ్య స్థలం అది అక్కడే భద్రత లేకపోతే ఎక్కడో మారు మూల గ్రామాలలో భద్రత ఎట్లా ఉంటుంది? ప్రభుత్వం ఉందా, లేదా అనిపిస్తోంది అటువంటపుడు అసమర్థపు ప్రభుత్వం అన్నాకూడా తప్పు లేదు నా ఉద్దేశంలో ప్రభుత్వం తీవ్రమైన చర్య తీసుకోవాలి ప్రతిపక్షంవారు చేయవలసిన ఆందోళన ఇటువంటిదికాదు ప్రజల సమస్యలను తీసుకుందాము, అవినీతి, లంచగొండితనం - ఇటువంటి సమస్యలపై ఆందోళన చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు కంట్రాక్టులలోను ప్రాజక్టులలోను దుబారా జరుగుతోందని ఆందోళన చేస్తే సంతోషిస్తాము ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకోవాలని తమద్వారా కోరుతున్నాను లాండ్ రెవెన్యూ రెమిషన్‌కు సంబంధించి బ్రిటిషు ప్రభుత్వంకాలంనుంచి ఉన్న విధానం మార్చి సులభతరం చేశారు అందుకు రైతాంగం తరపున ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను దేశంలో Nationalization of Buses విషయమై చాలా గొడవగా ఉంది బ్రిజిలలో సంతృప్తి లేదు ప్రభుత్వం శక్తి వేరే పరిశ్రమలమీద ఉపయోగిస్తే

బాగుంటుంది కనీసం 30, 40 మైళ్లు ఉండే చిన్న చిన్న రూట్లు local గా ఇచ్చి long routes ప్రభుత్వం చేపడితే బాగుంటుందని నా ఉద్దేశం దానిని ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతూ విరమిస్తున్నాను

శ్రీ పి వి మోహనరావు (ఘన్‌పూర్) —అధ్యక్షా, ఆర్థిక మంత్రిగారు ప్రవేశపెట్టిన బడ్జెటుపైన చేసిన ప్రసంగంలోను, రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరిగిన రైతు సత్యాగ్రహం గురించి ఒక ముక్క అయినా చెప్పకపోవడంవల్ల ప్రభుత్వం ఏరకంగా ప్రజల సమస్యలు, ప్రజలకోరికలపట్ల నిర్లక్ష్యభావాన్ని చూపుతుందో స్పష్టంగా అర్థమవుతోంది అయితే చాలమంది మిత్రులు ఏమి ప్రబోధం చేస్తున్నారంటే సత్యాగ్రహం అంటే అభ్యంతరంలేదు గాని ఈ సందర్భంలో కాదని, సత్యాగ్రహం చేసేవారికి అభిమానం లేదని నమ్మకంలేదని రకరకాలుగా చెబుతున్నారు చివరకు ఏమి చెబుతున్నారంటే—మొత్తం మీద రైతాంగానికి పన్ను భారం ఉందని చెప్పడం వాస్తవం, దానిని కూడా ప్రభుత్వం ఆలోచించాలని కొందరు సభ్యులు చెబుతున్నారు అయితే సత్యాగ్రహం ఏదో కొందరు చెబుతున్నట్లు వస్తున్నటువంటిదికాదు, పన్నుభారాన్ని మోయలేమని దాదాపు రెండు సంవత్సరాలనుంచి అనేక పద్ధతులద్వారా ప్రభుత్వదృష్టికితేవడం జరిగింది చివరకు గత్యంతరం లేనప్పుడు లాభంలేని పరిస్థితులలో సత్యాగ్రహ పద్ధతిద్వారా, ప్రదర్శనలద్వారా ప్రభుత్వానికి గుర్తుకుతేవాలని దిగడం జరిగింది సత్యాగ్రహం చేస్తున్న సమయంలోపల ఒక ఉదాహరణ మీముందు పెట్టదలచాను మొట్ట మొదట వరంగల్లులో నేను సత్యాగ్రహానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు మాదళంపైన పోలీసులు పడి అనవసరంగా, పెచ్చరిక చేయకుండా లారీ చార్జీ చేయడం జరిగింది నాబట్టలు చింపడం జరిగింది కర్రెలతో కొట్టడం జరిగింది అటువంటి ఘట్టమును పత్రికలో వేరు విధముగా చిత్రించారు నేను వెళ్లికలెక్టరు యొక్క చెయ్యిలాగానని పత్రికలలో విపరీతమయిన ఆభూతకల్పనలతో అబద్ధాలు ప్రచారం చేయడం జరిగింది అంతేకాకుండా ఆంధ్రప్రభవారు ఒక సంపాదకీయం వ్రాస్తూ దానిలో ఒక పేరాలో నన్నుగురించికూడా వ్రాయడం—నేను కలెక్టరాఫీసులో దూరానట, ఆయన చేయిలాగానట అందువల్లనన్ను అరెస్టు చేయడం జరిగిందని వెర్రితలలు వేస్తున్న సత్యాగ్రహం ఎంతవరకు పోతుందోనని వ్రాయడం జరిగింది ఆ వార్త ఎక్కడినుంచి వచ్చింది? Confirm చేసుకునే వేశారా? మొత్తంమీద ప్రజా ఉద్యమాన్ని పెడత్రోవనుపెట్టడానికి ఒక ప్లాను ప్రకారం సత్యాగ్రహాన్ని దెబ్బకొట్టడానికి ఉద్దేశపూర్వకంగా వ్రాసిన ఘటన అది అని మీ ముందు స్పష్టం చేయదలచుకున్నాను అయితే ఈ రకంగా ప్రచారం చేయడంవల్ల సత్యాగ్రహం ఆగుతుంది, మనోనిబ్బరం పోతుందని భావించారు గాని దానికి విరుద్ధముగా అంచనాలకంటే చాల బ్రహ్మాండమయిన మార్పు జరుగుతున్నది కొంతమంది వ్యక్తులుగా బయలుదేరినవారితోపాటు వందల కొలది ప్రభలు కట్టుకొని ప్రదర్శనలతో చాల ఉత్సాహంగా రైతులుముందుకు వస్తున్నారు కేవలం కమ్యూనిస్టులకుచెందిన ప్రతిపక్ష రైతులేకాదు, కాంగ్రెసు రైతాంగం ముందుకురావడం జరుగుతున్నది తమతమ జండాలతోరావడం ప్రధానమైన విశేషం ఇదికేవలం ప్రతిపక్షం చేస్తున్న ఆందోళన అనే దృష్టితో

త్రోసిపుచ్చదలచుకుంటే దానికి చెప్పవలసిన సమాధానం లేదు ప్రజలే నిర్ణయిస్తారు మొత్తం ప్రజా ఉద్యమం రోజురోజుకు విస్తృతం అవుతున్నది కాబట్టి ఇప్పటికైనా ఆ విషయం దృష్టిలో పెట్టుకొని రేపువచ్చే ముఖ్యమంత్రిగారు ఇతర రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు మారినప్పుడు చట్టాలు మార్చిన విధముగా యిక్కడకూడా సానుభూతితో సమస్యను ఆలోచనచేసి రైతాంగానికి మనశ్శాంతిని యిచ్చే విధముగా చట్టాన్ని వాపసు తీసుకోవాలని కోరుకున్నాను ఇక బంజరు భూముల సమస్య ఉంది. పటకం జరగకుండా కేవలం ప్రతిపక్షాలు నిరోధిస్తున్నారని అపవాదు వేయడం జరిగింది అపవాదులు వేసిన మిత్రులే పోయిన సెషను సందర్భంలో చెప్పిందేమంటే ప్రతిపక్షాలవారే దున్నుకోమని చెబుతూంటే స్థానిక ప్రజలతో మేము కూడా దున్నుకోమని చెబుతున్నామని చెప్పిన మాటలు ఉన్నాయి అది రికార్డులోఉంది చదివితే స్పష్టంగా అర్థమవుతుంది ఆరకంగా చెప్పవలసిన అవసరం ఎందుకువచ్చింది ఇప్పుడెందుకు కాదంటున్నారంటే ఈ ఉద్యమం ముందుకు పెచ్చిన సందర్భంలో కాదన్నా యిదివరకు చెప్పినమాటలు రికార్డయి ఉంటాయి సాక్ష్యంగా కనిపిస్తాయి ఇంతవరకు ఆ భూములను యివ్వనందువల్ల దున్నుకునే వారు తావానులు చెల్లిస్తూ కష్టాలుపడుతున్నారు కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయడం చాలా అవసరం మిలిటరీ వారికి యివ్వడానికి, గీనికి పోటీ పెట్టడం న్యాయంకాదు మిలిటరీ వారికి యివ్వవలసి వచ్చినప్పుడు ఇవ్వకుండా యివ్వవలసినదేనని వెల్లడి చేయడం జరిగింది ఆ నాటినుంచి దున్నుకొన్నవారి భూమి తీసి యివ్వాలంటే సరియైనదికాదని చెబుతున్నాను ఈ రెండు సమస్యలు సత్వరంగా పరిష్కారంచేస్తే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళన తగ్గుముఖం పట్టడానికి వీలవుతుంది ఏపద్ధతితోనైనా avoid చేయడానికి పూనుకుంటే అంచివేయడానికి మాస్తే అధికారంద్వారా, బలంద్వారా అణచవచ్చునుగాని దేశంమొత్తంగాజరుగుతున్న ఆందోళన ప్రజానీకపు వెల్లువను అణచడం సాధ్యంకాదని పలహ్యాన్ని ఆశిస్తున్నారో దానికి దెబ్బతగులుతుందని గుర్తు చేయదలచుకున్నాను నిజాం కాలంలో హైద్రాబాదు ప్రభుత్వ హయాంలో కొన్ని మార్పులు కావాలని కోరితే మార్పులు తెచ్చే అలవాటు నిజాంకు ఉండె, కాని ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెసు ప్రభుత్వంలో పరిస్థితులు వేరువిధముగా ఉన్నవి మా ప్రాంతానికి సంబంధించినంతవరకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నవి కాబట్టి కిస్తులు మాఫీ యివ్వాలని అనేక సందర్భాలలో కోరడం జరిగింది దానిపైన మంత్రి గారు వరంగల్లు జిల్లాలో కిస్తు మాఫీ యివ్వడంకోసం ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని హామీయివ్వడం జరిగింది. ఆ హామీతోపాటు తెలంగాణా ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలోవలె 15 మార్చి వరకు రెవిన్యూ వసూలుచేసే గడువు జి ఓ ను తెలంగాణాకు extend చేయడం జరిగింది extend చేసిన జి ఓ ద్వారా రైతులకు మేలు జరుగుతుందనుకుంటూ ఉండగా ఆ జి ఓ ను cancel చేయడం జరిగింది అయితే మాముందు కలెక్టరు రిప్రజెంటు చేసినప్పుడు రివిన్యూ మంత్రి గారితో స్వయముగా మాట్లాడినప్పుడు సానుభూతితో ఆలోచనచేసి కలెక్టరుతోచెప్పి అమలు జరిపిస్తామని చెప్పారు

ఇక్కడకు వచ్చిన తరువాత 15 మార్చి గడువు జి ఓ ను cancel చేస్తూ జనవరి 31 కి శిస్తు యివ్వాలని జి ఓ పంపించడం జరిగింది ప్రజల పట్ల అభిమానం చూపుతూ చెప్పే మాటలకు ఆచరణలో చేసేదానికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది వారు కోరింది ఏమిటి? మార్చి 15 వరకు గడువు యివ్వాలన్నారు ఆ విధముగా గడువు యిచ్చినందువల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం యేమీలేదు ఆంధ్రా పద్ధతిని తెలంగాణాకు యిచ్చినటు వంటిది లాక్కొవశం కేవలం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది కాని అంతపుమించి ఏమీకాదు మార్చడానికి అధికారం ఉండవచ్చు రైతుల స్థితిగతులను ఆలోచించి సహకారం చేస్తానని నటించి, తరువాత ఆ రకమైన చర్య ద్వారా రైతాంగం పట్ల నిర్లక్ష్యము ఏహ్యాభావం చూపే సంఘటన అది దానికి రాజకీయ ప్రాధాన్యత లేకపోలేదు సత్యాగ్రహ ఉద్యమ ప్రభావం తెలంగాణా రైతుల మీద చాల తీవ్రంగా ఉంటుందనే దురుద్దేశ్యంతో జి ఓ cancel చేయడం జరిగింది అందుచేత తీవ్రంగా ఆలోచన చేసి అవసరమైనవి తీసుకురాకూడదని మనవి చేస్తున్నాను ఒక వైపున ఆంధ్ర తెలంగాణా ఒకటిగా ఉండాలని చెబుతూ ఆంధ్ర తెలంగాణా విభేదాలు తెచ్చేపద్ధతి సరియైనదికాదు, (The bell was rung) అధ్యక్షులవారు గంట వాయిస్తున్నారు కాబట్టి ఒకటి చెప్పదలచుకొన్నాను వెంటనే అదనపుభూమిశిస్తును రద్దుచేయడం,బంజరు భూములను పంపకంచేయడం గురించి సత్వర నిర్ణయం చేయకపోతే వారిపట్ల అభిమానం చూపుతున్న ప్రజానీకానికి విరుద్ధంగా చేసినవారవుతారు పరిస్థితి చేయిదాటిపోకముందే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ శలవు తీసుకుంటున్నాను

(శ్రీ వి వి కృష్ణంరాజు (తుని) –అధ్యక్షా, గౌరవనీయులైన బ్రహ్మానంద రెడ్డిగారు ఈ సంవత్సరము బడ్జెటును ఈ సభా వేదికమీద ప్రతి పాదించిన సందర్భములో ఈ బడ్జెటు చాల ఉత్సాహకరముగా వుంది అని, దీనిని ఆమోదిస్తున్నానని మనవి చేస్తున్నాను ఈ సంవత్సరము ఏవిధమైన పన్నులు వేయకుండా ప్రస్తుతమున్న ఆదాయ వ్యయాలను చూసుకొని అన్ని రంగాలలో అభివృద్ధిని చేకూర్చే బడ్జెటు ప్రతి పాదించినందుకు వారిని అభినందిస్తున్నాను ఏ యే రంగాలలో ఏరకముగా చేస్తే ఆమోదము వుంటుందో అదేస్థాయిలో బడ్జెటును పొందుపరచడము జరిగింది ఈ బడ్జెటు సామాన్య ప్రజలకుకాదు ధనిక వర్గానికి సంబంధించినది అని ప్రతి పక్ష సభ్యులు ఆక్షేపించడము జరిగింది. కొత్త పన్నుల విధానము గురించి, బంజరు భూముల పంపకము గురించి జరిగే సత్యాగ్రహము పైన చర్చ జరుగుతున్నది వర్తమానములో దేశాభ్యుదయానికి, సాధన సంపత్తికి కావలసిన కృషి చేయడము ముఖ్య ఉద్దేశ్యము మన దేశ పరిస్థితులను చూస్తే సుమారు 60 వేల జనాభా కల్గిన చైనా దేశము ఉత్తరదిక్కున మకాము వేసినట్లు అందరికి తెలిసిన విషయమే ఏమి ప్రమాద పరిస్థితులు వస్తాయో అనే భయముతో వున్నాము ఇంకొక ప్రక్క పాకిస్తాన్ యొక్క భయము వుంటున్నది ఇలాంటి emergency వున్న పరిస్థితులలో సమైక్యతాభావాన్ని కలుగచేయడమే ముఖ్య ఉద్దేశము సర్వేజనేసుఖినో భవంతు అని చెప్పక తప్పదు ఇలాంటి పరిస్థితులలో వున్నపుడు ప్రభుత్వము యొక్క

పరిపాలనా సమైక్యతను నిరసించడము జరిగింది పన్నుల గురించి మాట్లాడుతున్నపుడు రైతాంగము యొక్క సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని చర్చించాలని మనవి చేస్తున్నాను నీటి పారుదల విషయములో కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము జరుగుతున్నది మనదేశ పరిస్థితులను తెలుసుకొని మన దేశము అభివృద్ధిని పొందాలనే ఉద్దేశముతో అమెరికా కోటాను కోట్ల రూపాయలు పెచ్చించడమే కాకుండా సాంకేతిక నిపుణులను పంపి సహాయపడుతున్నది ఈ రోజున జరుగుతున్న కార్యకలాపాలను మరచిపోకూడదు నీటి సరఫరా, ఎరువుల పంపిణీ చేసుకొని, తద్వారా వ్యవసాయ రంగములో ముందుకు పోవాలనే ఉద్దేశముతో కృషి చెస్తున్న విషయము అందరికి తెలుసు అంతేకాక చిన్న రైతులకు తక్కావీ బుణాలు, subsid, wells ఇచ్చి ఇతర విధాలుగాను, సహాయపడుతున్నది ఆంధ్ర దేశము ధాన్యాగారము అనే పేరును సంపాదించుకొన్నది ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చైతన్యవంతముగా వ్యవసాయము చేస్తున్న విషయము అందరికీ తెలుసు బంజరు భూముల పంపకము గురించి ఎంతో ఆవేదనతో ఉపన్యాసము చేశారు సుమారు 11 లక్షల ఎకరాల వరకు పేద ప్రజలకు పంచడము జరిగినది ఇంకా ఎంత మిగిలి వున్నది అనే లెక్కలు సరికాదని చెబుతున్నారు కాని ఇంకా 8 లక్షలు ఎకరాలున్న మాట వాస్తవము నాగార్జున సాగర్ ప్రాజక్టుకు కొంత డబ్బు తెచ్చుకోవాలి, దానికి కేంద్ర ప్రభుత్వము కొంత బుణాలు ఇవ్వవలసివుంది అక్కడకూడా కొంత సారవంతమైన భూమి వున్నపుడు, దాని ద్వారా కొంత డబ్బును సంపాదించి సత్వరమే ప్రణాళికను పూర్తి చేసుకొని పురోభివృద్ధిని సాధించాలనే ఉద్దేశముతో ప్రభుత్వము కృషిచేస్తున్న విషయము తెలుసు ప్రస్తుతము సుమారు 5 లక్షల పేద వారు సాగుచేస్తున్న విషయము తెలుసు Emergency పేరుమీద ప్రస్తుతానికి పట్టాలు మంజూరు చేయడానికి అవకాశము లేదని ప్రభుత్వము జి ఓ issue చేసినమాట వాస్తవమే, కాని వారిని భూములనుంచి తప్పించడముగాని, మరొకటిగాని జరుగలేదు ఎస్టేట్ మెంటు ఉత్తర్వులేకుండా ఏ వ్యక్తి అయినా భూమిని స్వాధీనము చేసుకొంటే భూమిని వెనుకకు తీసుకొని వెనాల్టీ వసూలు చేయాలని Board Standing Orders వున్నవి కాని అలాంటివి వున్నప్పటికి ప్రస్తుతము సాగుచేస్తున్న చిన్న రైతులను తప్పించవద్దని, ప్రక్క భూములకువున్న శిస్తులే తీసుకోవాలని ఆర్డర్సును జారీచేయడము జరిగింది ఇలాంటి కృషి చేస్తున్నందుకు అభినందించాలితప్ప అంతకంటే వేరే విధముగా మాట్లాడడము న్యాయముకాదని మనవి చేస్తున్నాను పెద్ద పన్నుల విషయములో, బంజరు భూముల విషయములో సత్యాగ్రహము చేస్తాము అని చెప్పినమాట నిజము బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నప్పుడు స్వతంత్రము కొరకు పోరాటము జరుపవలసి వచ్చినది సత్యముకోసము ఒక ఆగ్రహాన్ని వెలిబుచ్చుకొని సత్యాగ్రహము చేశారు కాని ఇప్పుడు చేస్తున్న సత్యాగ్రహాన్ని సత్యాగ్రహము అనుకోవాలా, లేక దురాగ్రహము అని అనుకోవాలా అని మనవి చేస్తున్నాను ఇది సత్యాగ్రహము కాదని అనుకోవాలి, దీనిని దురాగ్రహమనే అనుకోవాలి 25,000 చ॥ మైళ్ల విస్తీర్ణము, 40 కోట్ల జనా

భాతో 16 రాష్ట్రాలుగావున్న ఈ దేశములో ఒక్కసారిగా అభ్యుదయము సాధించాలన్నా, వ్యక్తిగతముగా అందరికి ఆర్థిక స్థోమతను సాధించాలన్నా సామాన్య విషయముకాదని తెలుసు అయినప్పటికి ఈ 14 సంవత్సరాల కాలములోనే ఇంత పెద్ద దేశములో సాధించిన అభివృద్ధిని చూసి రష్యా, అమెరికా దేశాలు ఎంతో అభినందిస్తున్న సందర్భములో పరిస్థితులను సక్రమముగా చెప్పడము సంకుచిత దురాగ్రహము అనే విషయము చెప్పను కాని ఇలాంటి చక్కని స్థాయిలో, తక్కువ కాలములో, ఇంత పెద్ద దేశానికి, ఇంత ప్రణాళికాబద్ధమైన పరిపాలన పెస్తున్న సందర్భములో ఓర్వలేకనా ? ప్రభుత్వముచేసే కార్యకలాపాలు చూసి ఓర్వలేకనే అని అనుకోవాలి ఈరోజున కమ్యూనిస్టు పార్టీకాదు, స్వతంత్ర పార్టీకాదు, అన్ని పార్టీలు ఒక్కుమ్మడిగా కలుసుకొని సామ్యవాద సిద్ధాంతాలను అనుసరించి కాంగ్రెసుమీద దురాగ్రహముతో చేసే కార్యకలాపాలుతప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాను మన ప్రియతమ నాయకుడైన సంజీవరెడ్డిగారు సామ్యవాద సిద్ధాంతములద్వారా దేశము వర్ధిల్లాలి అని, పార్లమెంటరీ వ్యవస్థను మెరుగుపరచాలనే ఉద్దేశముతో నెటివరకుచేసిన అభ్యుదయ కార్యక్రమాలను విస్మరించకూడదని మనవి చెస్తున్నాను తునిలో సత్యాగ్రహము జరిగినది, అక్కడ పైలర్సు, Shops వారు తప్ప పైతాంగములేరు గడ్డం సన్యాసిరావుగారు, కాతా జనార్దనరావుగారు తప్ప మిగిలినవారంతా పైలర్సు, చుట్టల సంఘములవాళ్లు, Paper boys వున్నారు, వారిపేర్లు వ్రాయించిసమాట నిజమే సెక్రటేరియట్ వద్ద విశ్వనాధంగారు సత్యాగ్రహం చెస్తూవుంటే చూశాను, ఎంతో జాలివేసినది అక్కడ కొంతమంది వున్నారు వారంతా కమ్యూనిస్టు పార్టీకి పై అంటూ వుండడమూ ఆయన నిలబడి చూస్తూ వుండడము చూస్తే జాలివేసినది ఆయన కాంగ్రెసులో పండిన మనిషి ఈరోజున అలాంటి అవస్థలలో వున్నారని విచారించాను కాని దానివల్ల పరిణామాలు ఎలా వస్తాయో, దేశసౌభాగ్యానికి వారుచేసే దురాగ్రహము ఎంతవరకు పరిణమిస్తుందో అనేది గుర్తించలేదని విచారముగావుంది విశ్వనాధంగారు కాంగ్రెస్‌లోవుండి త్యాగము చేసినవారు, వర్తమానములో యువకులు యువరక్తములో ఇలా చేయవచ్చు కాని విశ్వనాధంగారిలాంటివారు ఇలా చేయకూడదు అని నాఉద్దేశము

రెండవది ఏమిటంటే అచ్చన్న గారు ఒక విషయం చెప్పారు పన్నుల విషయానికి సంబంధించి కేరళ ప్రభుత్వంకు సంబంధించి సుప్రీం కోర్టులో కొట్టేశారని చెప్పారు పన్నులు వేసినమాట వాస్తవం మా పార్టీలో మేము చర్చించుకొన్నాము వ్యత్యాసాలు వున్నప్పుడు తప్పనిసరిగా సర్దుబాటు చెస్తామని ప్రభుత్వం చెప్పటం జరిగింది ఆ విధంగా ముఖ్యమంత్రి గారు హామీ యివ్వటం జరిగింది నా ఓరియాకు సంబంధించి నేను ప్రభుత్వానికి ప్రజెంట్ చేయటం, ప్రభుత్వం అనంతరామన్ కమిటీ వెయటం జరిగింది ఎక్కడయినా అన్యాయం జరుగుతూఉంటే, పెచ్చు పన్ను వుంటే, తగ్గించి వేవ రైతులకు న్యాయం కలుగచేయాలనే ప్రభుత్వ ఉద్దేశం ఇవన్నీ ప్రభుత్వం చేస్తుందని చెప్పిన తరువాత కూడా ముందుగా ఒక స్లోగన్ లేవదీయాలనే ఉద్దేశంతో చేసేది తప్ప నిజమయిన సత్యాగ్రహం కాదని నిరూపించగలనని సభావేదికమీద మనవి

చేస్తున్నాను ఈరోజు సంజీవరెడ్డి గారి అనుయాయులు బ్రహ్మానందరెడ్డిగారిపై ముఖ్యమంత్రి ఎదవ శాశ్వత రేపటి నుండి పడగుదుకు దేశం నలుమూలలా అంతా ఆనందిస్తున్నారు ఆయన కంఫొజిట్ మద్రాసు స్టేట్ నుండి ఈనాటి వరకు రాజ్యాంగ పరిపాలనా వ్యవస్థలలోనే గాక పార్లమెంటరీ సాంప్రదాయాలలోనూ, అన్ని రంగాలలోను అనుభవసిద్ధమయిన మంత్రి ఆయన చేతులతో ఈ బడ్జెటు ప్రతిపాదింపబడటం, వాటిలో బాలింత విద్యా విషయంలో కాని, పెన్షన్ స్కీము విషయంలో కాని ఇంకా ఇతర రంగాలలో వారు ఎన్నో మంచి సూచనలు వున్నవి వారి హయాములో చక్కని స్థాయిలో పరిపాలన సాగుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు నా అభినందనలు అందిస్తూ సెలవు తీసుకొంటున్నాను

శ్రీ టి చెంచయ్య (సంజీవరాయపాడు) — అధ్యక్షా, ఆర్థికమంత్రిగారు ప్రవేశపెట్టిన బడ్జెటులో మార్పులు లేనందువల్ల నేను దీనిని సమర్థించలేకపోతున్నాను అదనపు భూమిశిస్తు చట్టం ఇక్కడ పాస్ అయిన తరువాత ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెసు సభ్యులు అడుగుతున్నారు నేనొక విషయం అడుగుతాను కర్నూలు ఎసెంబ్లీలో గంజి నాగేశ్వరరావుగారు బంజరు భూములకు సంబంధించి ఒక తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అది ఏకగ్రీవంగా పాస్ అయినది దానిని ఎందుకు జరపలేదని నేను అడుగుతున్నాను అంతేకాదు, పది రూపాయల లోపు శిస్తు కట్టే రైతులను తగ్గిస్తామని ఒక ప్రకటన చేశారు గ్రామీణ ప్రాంతాలలో ఉమ్మడిగా వేయించారు కాని దానిని ఎందుకు అమలు జరపలేదని అడుగుతున్నాను శాసనసభ గౌరవాన్ని వివిధంగా కాపాడుతున్నారో వారికే వదిలివేసుకొని ఆలోచించవలసినదని మనవిచేస్తున్నాను అదనపు శిస్తు చట్టానికి వ్యతిరేకంగా ఆ నాడు పోరాటం సలిపి, సత్యాగ్రహం సలిపి వాయిదా వేసుకోనేటప్పుడు అఖిలపక్ష కార్యాచరణ సమితి స్పష్టంగా చెప్పింది పునరాలోచించనియెడల తిరిగి సత్యాగ్రహం చేస్తామని ఆనాడే చెప్పాము చట్టం అయిన తరువాత ఇది దాని గురించి ఏమీ చేయలేమని చెప్పటం మంచిది కాదు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే, చట్టం మంచిది కానప్పుడు మార్చుకోవాలి కాని అలా రాజ్యాంగం ప్రకారం వీలులేదని చెప్పటం సరికాదని మనవిచేస్తున్నాను వాసుదేవరావుగారు మాట్లాడుతూ అసలు రైతాంగంపై ఈ పన్ను పెట్టటమే మంచిది కాదని, మొత్తంగా పన్నును ఎత్తివేయమన్నారు ప్రస్తుతం అదనంగా వేసిన 8 కోట్లు మాత్రమే రద్దు చేయాలని మేము అంటున్నాము వారు అసలు పన్నే ఎత్తివేయమన్నారు కనుక దీనికి ఎవరు వ్యతిరేకమో ఆలోచించండి వారు పార్టీకి కట్టుబడి ఊరుకొన్నారు కాని ఆంతరంగికంగా దీనికి వ్యతిరేకమే సత్యాగ్రహం ఫైలర్స్ యానాది, ఎరుక సంఘాలు చేస్తున్నాయి కాని రైతులు లేరన్న విధంగా కొందరు మాట్లాడారు పెరెన్నిక గన్న వ్యక్తులు ఒకరిద్దరు చేసినా ప్రాముఖ్యత వస్తుంది, రైతులు, కూలీలు ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి ప్రదర్శనలు చేసినా గుర్తించకపోవటం దురదృష్టకరం అలాంటి అభిప్రాయం వుండటం మంచిది కాదు కనుక వీరి కష్టసుఖాలు కూడా గమనించి ఎందుకు ఇంతమంది

సత్యాగ్రహం చేస్తున్నారనే విషయాన్ని గమనించాలని కోరుతున్నాను యలమంచిలి తాలూకాలో ఈ నెల పదవ తేదీన శాసనసభ్యులు మండే పిచ్చయ్య గారు తహసిల్దారు ఆఫీసు ముందు సత్యాగ్రహం చేస్తూ పడుకొనివుంటే తహసిల్దారు వారి మీదుగా నడచి వెళ్లటం అంటే అది శాసనసభా గౌరవానికి, శాసనసభ్యులకుండే హక్కులకు భంగకరమైన విషయం అని గమనించవలసిందిగా కోరుతున్నాను బెజవాడలో, నెల్లూరులో, అనంతపురంలో అనేకచోట్ల సత్యాగ్రహం చేస్తున్నారు, శాంతియుతంగా చేస్తున్నారు అలాంటివారిపై లారిచార్జి చెయటం మంచిదికాదని మనవిచేస్తున్నాను గుంటూరు జిల్లాలో వర్జినియా పొగాకు పండించే రైతులున్నారు వారి వద్ద వున్న సరకు అమ్ముడు గాక, విడుదల కాక నానా అగచాట్లు పడుతున్నారు దానిని విడుదల చేయించటానికి, అమ్ముడు కావటానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వటానికి పూనుకోవాలి ప్రైవేటు బాంకేనీలను అమపులోపెట్టి సక్రమమైన రేటు రైతాంగానికి వచ్చేటట్లు చూడాలి కార్మికవర్గం దేశ వ్యాపితంగా నిరాహార దీక్షకు పూనుకొన్నారు దాదాపు రాష్ట్రంలో 8 లక్షల మంది నిరుద్యోగులయ్యారు కొందరికి బోనస్ తగ్గించారు ఫ్యాక్టరీలలో 8 వేల మంది నిరుద్యోగులయ్యారు వారు ఎన్నో సమస్యలతో బాధలు పడుతున్నారు అందువల్ల వారు నిరాహార దీక్షకు పూనుకొన్నారు ఇదంతా కమ్యూనిస్టుపార్టీ సృష్టించింది కాదు అదంతా ప్రజానీకంలో వచ్చిన ఆందోళన వారి కోర్కెలను తీర్చటానికి పూనుకోవాలని కోరుతున్నాను ఇరి, మైనర్ ఇరిగేషన్‌కు కేటాయించిన డబ్బు తక్కువగా వుంది ఎక్కడా చెరువుల రిపేరు జరగటం లేదు చెరువులలో నీరు లేక పంటలు పండటం లేదు ఒంగోలు తాలూకాలో మెట్ట ప్రాంతాలలోని చెరువులు బాగు చేయించటానికి అదనంగా డబ్బు కేటాయించి పనులు చేయించాలని కోరుతున్నాను మరొకటి, ఇండ్ల సమస్య పెద్దసమస్యగా తయారైనది దానికి 18 లక్షలు కేటాయించారు ఆ డబ్బు చాలదు జిల్లాకు 60 వేలు కూడా రావటం లేదు అందుచేత మొత్తం రాష్ట్రం అంతకూ ఈ పద్దు క్రింద 2 కోట్లు అయినా కేటాయించాలని కోరుతున్నాను వీటన్నింటిని గమనించి తగు చర్యలు తీసికోవాలని కోరుతూ సెలవు తీసికొంటున్నాను

శ్రీ ఎమ్ రామగోపాలరెడ్డి — అధ్యక్షా, మనం ఏమి మాట్లాడినా, ఏమి నిర్ణయం తీసుకున్నా దేశపరిస్థితి, మన అంతర్జాతీయ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలని మనవిచేస్తున్నాను ఇప్పుడు మనకు చైనా బెడదతో పాటు, పాకిస్థాన్ బెడదకూడ ఉన్నది రెండు దేశాలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయి రావల్పిండి, పెకింగ్, ఢాకాలో ఎన్నో పాతాళ హోమాలు జరుపుతున్నారు ఇటువంటి పరిస్థితిలోపల శత్రువులను ఎదుర్కోవడానికి గవర్నమెంటుకు తప్పక పన్నులు కావాలి ఎవరిమీద భారం అయినా లెక్కచేయవలసిన అవసరం లేదు కాని ఆ పన్నులు వేసేటప్పుడు ఉత్పత్తి తగ్గకుండా చూడాలని నేను మనవిచేస్తున్నాను రైతులకు భారం అవుతుంది అంటే బాధ లేదు అత్యవసరపరిస్థితి ఉన్నప్పుడు ప్రతిమనిషీ త్యాగం చేయవలసి ఉంటుంది కాని ఉత్పత్తిని మాత్రం త్యాగం చేయవద్దని మీతో మనవిచేసుకుంటున్నాను.

ఉత్పత్తి ఎల్లా తగ్గిందంటే బడ్జెటు ఉపన్యాసంలోపటనే పైనాన్సు మినిష్టరుగారు చెప్పినారు కాని వారు ఇచ్చిన కారణాలు వేరు, నేను చెప్పే కారణాలు వేరు వారు ఏమి అంటున్నారంటే వాతావరణ పరిస్థితి మంచిగాలేదు, అతివృష్టి అనావృష్టి కారణాలు సూచించారు తెగుళ్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, అని ఈ విధంగా చెప్పినారు కాని ఈ వాతావరణ పరిస్థితులు మనకు ఎప్పుడు అనుకూలంగా ఉంటవో, ఎప్పుడు వరదలు రావో, ఎప్పుడు తెగుళ్లు రావో అప్పుడే మనం స్వయంసమృద్ధి సాధిస్తాము అంటే కొంచెం విచారించవలసి ఉంటుంది ప్రణాళికలు వాతావరణ పరిస్థితిని అధిగమించాలి వరదలను అధిగమించాలి తెగుళ్లను అధిగమించాలి అప్పుడే మన ప్లానింగు జయప్రదం అయిందని అనుకోవచ్చు మన ఉత్పత్తి పడిపోడానికి ఒకే ఒక కారణం చెప్పాలంటే అది రైతు దగ్గర పెట్టుబడి లేకుండా పోవటం దానికి, 1 2, 3 కారణాలు నేను మంత్రివర్గానికి మనవి చేయదలచుకున్నాను (1) మన రక్షణ నిధికి 4 కోట్ల రూపాయలు కావలసి వచ్చాయి రైతులు సంతోషపూర్వకంగా తమ మిగులును గవర్నమెంటుకు వప్పజెప్పారు (2) ప్రభుత్వం శిస్తు బకాయిలు 5 కోట్ల రూపాయలు వసూలు చేసినది అధికంగా మరొక 5 కోట్లు వసూలు చేసినారు ఈ విధముగా రైతులదగ్గరనుండి రు 14, 15 కోట్లు లాగేసింది ప్రభుత్వం ఇప్పుడు రైతులవద్దర మిగులులేదు అవతల అప్పుపుట్టే సౌకర్యాలు లేవు అప్పుపుట్టే పరిమితి కూడా పూర్తి అయిపోయింది అందుచేత రైతు చేతిలో పైకంలేక తన పొలములలో ఏమీ పెట్టుబడి పెట్టలేని స్థితికి వచ్చినాడు అందుకోసమే మన పంట తగ్గినదని ఒకే ఒక కారణం ప్రభుత్వం గుర్తించాలి ఎందుకంటే మన సైనికశక్తి పెరుగుతున్నది కాని సైనికశక్తి మాత్రం శత్రువుల నెదిరించడానికి చాలదు ఎంతపరకైతే మన ఆర్థికశక్తి బాగుకాదో, మనకు అధిక ఉత్పత్తి ఉండదో అంతవరకు మాత్రం మనం శత్రువులను ప్రతిఘటించలేము ఎందుకంటే అధికోత్పత్తిలోపలనే నిర్బంధమైయున్నది మన రక్షణశక్తి అని మనం అందరం గుర్తించాలి అటుగంటప్పుడు రైతుల మీద అదనంగా పన్ను వేసినందువల్ల రైతులు బాధపడుతున్నారు ఉత్పత్తి దెబ్బతింటున్నదని మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే మనం First Five Year Plan ఆరంభం చేసినప్పుడు మనకు దేశంలో 5 కోట్ల టన్నుల ఆహారధాన్యం ఉత్పత్తి అయినది పోయిన 2 సంవత్సరముల క్రితంవరకు 8 కోట్ల ఆహారధాన్యం ఉత్పత్తి జరిగింది 8 కోట్ల నుండి ముందుకు సాగడంలేదు కాని ఈ పన్ను భారం ఇలాగే ఉంటే అనతికాలంలోపలనే చాల తొందరగా మళ్లీ మనం 5 కోట్ల ఉత్పత్తిని చేరుకుంటామేమో అని మాత్రం భయం నాకు ఉంది ఆందోళన వెలిబుచ్చవలసి వస్తున్నది ఇప్పుడు ఆందోళన చేయాలన్నా, సత్యాగ్రహం చేయాలన్నా, గవర్నమెంటుకు నచ్చచెప్పాలన్నా, ఎల్వాసులో పోటీ చేయాలన్నా విషయాలు ముఖ్యమైనవి ఇవన్నీ రాజకీయ విషయాలు గవర్నమెంటు పార్టీ ప్రతిష్ట నిలబెట్టుకొనడానికి ఈ అదనపు శిస్తును వాపసు తీసుకొనడం లేదు పార్టీ ప్రతిష్టమూలంగా మన ఉత్పత్తి పడిపోతున్నది, అది ఆందోళనకరమైన విషయం ఉత్పత్తి పడిపోవడానికి కారణం చెబుతాను ఒక రూపాయి

కనుక పెట్టుబడి రైతుదగ్గర తక్కువైపోయినట్లయితే 5 రూపాయల పంట తక్కువవుతుంది రు 5 కోట్లు వారిదగ్గర అదనంగా తీసుకుంటున్నారు అంటే దానితో రు 25 కోట్ల పంట తగ్గిపోతున్నది రు 25 కోట్ల పంట దెబ్బతింటున్నది ఈ పంట లోటును పూర్తిచేయడానికి అమెరికానుండి రు 400 లకు టన్ను చొప్పున ఆహారధాన్యాలను తీసుకొనివస్తారు ఇదివరకు 1400 కోట్ల రూపాయల విలువగల తిండిగింజలు అమెరికానుండి తీసుకొనివచ్చారు 600 కోట్ల రూపాయల ప్రతి ఖరీదుచేసినాము గత 12 సంవత్సరాలలో 2 వేల కోట్ల రూపాయలు వృథా అయినవి దాదాపు ఇది First Five Year Plan లో ఖర్చుపెట్టిన మొత్తం ఇంతే ఇంత పెద్ద మొత్తం ఇదివరకు మనం వృథాగా వెచ్చించాము అందుకోసం మీరు 5 కోట్లు పన్ను తక్కువచేస్తే మీకు 25 కోట్ల రూపాయల పంటలు అధికంగా వెంబడే వస్తాయి బ్రహ్మానందరెడ్డిగారు ఒక వకీలు కనుక, వారికి ఈ వాదన మంచిగా అర్థమవుతుంది దయచేసి వారు ఈ పన్ను తీసివేయగున్నా కోసం దానిని ఆపివేయాలని కోరుతున్నాను వారే చెప్పారు అధికోత్పత్తికాలేదని—ఉత్పత్తి పెరగకపోతే అదే నిమ్నోత్పత్తిలో రైతుల ఆదాయం తగ్గినదన్నమాట ఎప్పుడు ఆదాయం తగ్గినదో అప్పుడు అదనపు శిస్తు వసూలుచేసే హక్కు ప్రభుత్వానికి ఉండదు పరిశ్రమల ఉత్పత్తి తగ్గి ఆదాయం పడిపోతుందో అప్పుడు వారు పన్ను వెల్లించరు అదేవిధముగా రైతుకు ఎప్పుడైతే ఆదాయం తగ్గినదో రైతుకుకూడా రెమిషను ఇవ్వాలని కోరుతున్నాను కనీసం సస్పెండుచేసి మంచి పేరు సంపాదించుకొని దేశాన్ని అపకీర్తిపాలు కానీయకండి అని కోరుతున్నాను ప్రతినిత్యము ఒక దేశానికి పోయి అక్కడ ఓచ్చం అడిగి ధాన్యం పుచ్చుకుంటూంటే వారు మనలను ఎంత చిన్న చూపు చూస్తారో మనం గ్రహించాలి మంచి నదులున్నాయి మంచి భూములున్నాయి ఇవన్నీ ఉండగా మనదేశంలో ఎంటలు లేవంటే మనలను ఇతరులు పరిహాసం చేస్తారు ఈవేళ చేస్తున్నారు పెద్దపెద్ద నదులు జన్మస్థానంలో చాల చిన్నజాలులే మన వావిలాల గోపాలకృష్ణయ్యగారు కూడ 7 సార్లు ఓంస్వాహా అంటే పూర్తి నదిని మింగగలుగుతారు కాని క్రిందికి పోయిన తరువాత గోదావరి, కృష్ణా రీతి ఉద్రుతంగా మారిపోతవి అప్పుడప్పుడు భీభత్సం చేస్తూ ఉంటాయని మనకు తెలుసు అందుకోసం ఈనాడు చిన్న సత్యాగ్రహాన్ని అటువంటి ఉద్యమంగ పెరగనీయకూడదు అని మనవి చేస్తున్నాను కొందరి పలుకుబడి పడిపోయిన మాట నిజమే కాని సత్యాగ్రహం మూలంగా పలుకుబడి పెరుగుతున్నది ఉత్పత్తి ఎలా పెరగాలి, దేశ గౌరవం ఎలా పెరగాలనే నా వాంఛ మీకు తెలుసు అందుకోసమే ప్రతి మనిషి లేచి నేను రైతును అని పొట్ట చరుచుకుంటున్నాడు అది చూచి నేను రైతునని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నాను ఎవరు రైతు అయితేనేమి, ఎవరు రైతు కాకపోతేనేమి, కేవలం ఒక్కొక్క విషయం తీసుకున్నప్పుడు దానిని గురించి అన్ని విషయాలు కూలంకషంగా చర్చించాలి అర్గ్యుమెంటు చేయాలి ఇప్పుడు నేను చెప్పే ఆర్గ్యుమెంటుకు ఎవరైనా తగు సమాధానం చెబితే తప్పక నేను శిరసావహించుతాను చెరుకు

ఉత్పత్తి పెరిగినదని అన్నారు అది వేరే నిజమైన విషయం కాదు ఇప్పుడు అదనపు శిస్తుకు అదనంగా రూ 30 ఎకరాన ఒక సెస్సు నిజామాబాదులో ఉన్నది. మూలిగే నక్కమీద తాటికాయ అన్నట్లు ఇంకో 30 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి చెరకుపంట మీద అదనంగా వేస్తున్నారు ఒక సంవత్సరంనుంచి మేము రిపీలెడ్‌గా ప్రతి ధఫా దీనిని తీసి వేయాలని డిమాండు చేస్తున్నాము పేపర్లలో తాటికాయంత అక్షరాలతో, ఫస్ట్ పేజ్‌మీద, లాస్ట్‌పేజ్ మీద వ్రాస్తున్నారు గవర్నమెంటు 12 లక్షల రూపాయలు రైతుల దగ్గర అదనంగా వసూలు చేసినది రేపో మాపో మళ్లీ 12 లక్షలు అదనంగా తీసుకోగలరు ఆంధ్రప్రాంత పొలాలు మంచివి నేను వాళ్లకు పెంచాలని అనడంలేదు నేను మొదటినుంచి చెబుతున్నాను ఆంధ్రప్రాంతం రైతులను చూస్తే నాకు చాల సంతోషం అని - ఆంధ్ర రైతు తాజ్‌మహల్ హోటల్‌లో భోజనం చేస్తాడు తెలంగాణా రైతు చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టతో ఒక కొత్తె కొంత మిరం తీసుకొచ్చి ఎక్కడైతే పందులు కుష్టువ్యాధి మనుష్యులు కూర్చుంటారో అటువంటి ప్రదేశంలో కూర్చొని తింటుంటే చూడడానికి చాల వికారంగా ఉంటుంది ఈనాడు రైతుస్థితి చూస్తున్నదంటే దేశానికి మంచిదికాదు ఇప్పుడు భూములనమ్ముకొని వచ్చి హైదరాబాదులో చెప్పుల దుకాణాలు పెట్టిన వాళ్లు వేలమంది ఉన్నారు, గడియారాల దుకాణాలు పెట్టినవాళ్లు వేలమంది ఉన్నారు ఎన్నో సినీమాలు పెట్టినవాళ్లున్నారు సినీమాలు అమ్ముకొని ఏ బుద్ధిమంతుడైనా వ్యవసాయం చెస్తున్నాడా అని అడుగుతున్నాను బృందావనం యజమాని రైతు అని అంటున్నారు ఆ బృందావనం యజమానిని వ్యవసాయం చేయమనండి, వ్యవసాయం చాలకష్టమైన విషయం Investment in agriculture is stated as a risky investment-hundred percent risky investment, all soul crushing impediments are there వ్యవసాయవృత్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్లను నాశనం చేస్తే దాని బాధ్యత ప్రభుత్వానిది రైతు వ్యవసాయము మానిననాడు భూములన్నీ ఎడారులైపోతాయని తమద్వారా తెలియ దలచుకున్నాను ఈ వాళ భూమి నిస్సారం అయిపోతున్నది ఎందుకంటే, What we are taking from the soil we are not replacing it ఎంతైతే మనం భూమినుంచి తీసుకుంటున్నామో అంతా వెంబడే పెట్టాలి ఈవాళ భోజనం చేసి పనిచేస్తున్నాము, మళ్లీ మనకు భోజనం కావాలి అయితే ప్రకృతి సిద్ధమైన భూమికికూడ అంతే రైతు దగ్గర పైకం లేక దినదినం పెట్టుబడి తక్కువ అయిపోతున్నది అమెరికాలో ఎకరాకు ఒక టన్ను ధాన్యం పండుతూ ఉంటే జపాన్‌లో ఒకటిన్నర టన్ను ధాన్యం వెళ్లుతూంటే మన ఇండియాలో ¼ టన్నుమాత్రమే లభ్యమవుతుంది 87 కోట్ల ఎకరాలలో 2 కోట్ల టన్నుల ధాన్యం మాత్రమే పండుతున్నది ఇది సిగ్గుచేటు విషయం మన భూములు అధికోత్పత్తికి అనువైనవి మనం లాభపడలేక పోతున్నాము ఇప్పుడు అధిక ధరలు అని అంటున్నాము ఆకాశాన్ని అంటుతూన్నాయి అని అంటున్నాము రోదసికి పోతున్నాయి అమెరికన్, రష్యను రాకెట్‌కన్నా ధరలన్నీ మీదికి పోతున్నాయి కాని ఇంత ధరలు పెరిగినా ఆ ధరలు రైతులకందడం లేదని

నేను మనవి చేసుకుంటున్నాను రైతు 2 వేల రూపాయలు పెడితే ఒక ఎకరం భూమి వస్తుంది ఆ ఒక ఎకరంమీద వేయిరూపాయల పెట్టుబడి కావలసి వస్తుంది మొత్తం 3 వేల రూపాయలు 3000 పెట్టుబడి పెడితే 10 పల్లాల వస్లు పండి 100 రూపాయల ఆదాయం వస్తుంది ఈ దేశంలో ఏ బుద్ధిమంతు డైనా ఒక రైతు తప్ప 3 వేల రూపాయల పెట్టుబడిపెట్టి ఒక నూరు రూపాయలు సంపాదించుకుంటాడా? ఇది నా సూటి ప్రశ్న మూడు వేల రూపాయలు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లులో పెడితే 150 రూపాయల మిత్తి వస్తుంది చెప్పుల దుకాణం పెట్టుకుంటే 7 నూర్లు వస్తాయి లేక విజయవాడకుపోయి కిళ్లీ దుకాణం పెట్టుకుంటే వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు ఏమి అన్యాయం ఇది (ఇంటరప్షన్) ఇక్కడ పాన్ దుకాణం పెట్టవలసి వస్తుంది హైదరాబాదులో, అక్కడ కిళ్లీ దుకాణం ఉంటుంది కనుక.

ఈ విధంగా ఏదైతే దేశంలో రైతులకు అన్యాయం జరుగుతున్నదో దాన్ని సరిదిద్దాలి రైతుకు సమాన అవకాశం ఇవ్వాలి ఎంత తొందరగా వీలవుతుందో అంత తొందరగా చేయాలి ధరలు పెరిగిపోతున్నాయి, ధరలు కంట్రోలు చేయలేరు ఉత్పత్తి పెరగకున్నట్లయితే వచ్చే సంవత్సరం, రెండు సంవత్సరములలో దోపిళ్లు జరిగేటటువంటి కాలంకూడ వచ్చేటట్లున్నది అందు కోసం ఈ అదనపు శిస్తు కనీసం రెండు సంవత్సరాలైనా రద్దుచేయండి నేద్యం యోగ్యమైన భూములు బంజరు భూములుగా ఉంచె, వాటిని ఊరికే కాళీగా ఉంచకండి వీవలకు ఇస్తారా ఇవ్వండి, లేకపోతే ఏక్‌సాత్ పద్ధతిమీద ఇవ్వండి ప్రతి సంవత్సరం దానిని రిన్యూ చెయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాపసు తీసుకోండి పట్టాలు ఇవ్వమని నేను అడగడంలేదు కాని వాటిని వృథా మాత్రం ఉంచకండి ఎందుకంటె దేశంలో ఉన్న భూమే తక్కువ ఆ తక్కువ భూమిని వృథాగా ఉంచకుండా ఉపయోగించుకోవడం మంచిది ఇదివరకు ఎవరైతే నేద్యం చేస్తున్నారో వాళ్లను నేద్యం చేసుకొమ్మనండి ఆ విధంగా ఒక ఆర్డర్ మీరు పంపించండి కేవలం రాజకీయ సానుభూతికోసం, వారికి రావాలని, వీరికి రావాలనే ఉద్దేశంకాదు ఉత్పత్తి మనదేశంలోనే పెరగాలనే ఉద్దేశంతో చెబుతున్నాను మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు దినదినము అప్పులు పెరిగిపోతున్నాయి దానిమీద వడ్డీ పెరిగిపోతున్నది అసలే ఇచ్చుకోలేని పరిస్థితిలో పడినాము అప్పులుచేసి అభ్యుదయము సాధించుకోలేమని అనుకుంటున్నాము కాని సాధ్యపడే దీలులేదు ఈవేళ 6 శాతము ఉత్పత్తి పెంచాలనుకున్నాము అంటే 80 లక్షలలో 6 శాతము అంటె 5 లక్షల టన్నుల ధాన్యం అధికంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయం అయిదు లక్షల టన్నులకు 400 రూపాయలు పర్ టన్ చొప్పున ఇరవై కోట్ల రూపాయలు ఖరీదు అవుతుంది ఇరవై కోట్ల రూపాయలు రైతులకు లాభము రాగా అయిదుకోట్లు ప్రభుత్వానికి ఇస్తే, ఏమి నష్టముండదు మళ్లీ రెండోసంవత్సరం 20 కోట్లురూపాయలుఆదాయము,మళ్లీ మూడో సంవత్సరం దీనికి ఎడిషనల్‌గా 6 శాతం చొప్పున మళ్లీ 20 కోట్లు ఆదాయము, మళ్లీ ఇంకొక సంవత్సరం ఇంకొక 20 కోట్ల రూపాయలు ఆదాయము, ఇలా

విధంగా ఎక్కువ ఆదాయం లభిస్తే అందులో కొంత మాత్రమే గవర్నమెంటుకు ఇవ్వవలసివస్తున్నది అందుకోసం ప్రభుత్వము ఏదైతే సాధించవలసి ఉన్నారో అది మాత్రం పూజ్యం అయిపోతుంది దానిని మీరు సాధించలేక పోతున్నారు 20 సంవత్సరాలనుంచి ఉన్న బకాయిలు వాటిని ఒక్కమ్మడిగా వసూలుచేస్తున్నారు ఇప్పుడు ఆ వసూళ్లు ఇంకా ఉధృతంచేస్తాము, ఇంకా విస్తృతంచేస్తాము, ఇంకా ఆఫీసర్లను పెడుతున్నాము అని అంటున్నారు నేను ఒక ఉపాయం చెబుతున్నాను మీకు కావలసి ఉంటే ఒక గ్రామానికిపోయి చుట్టూ పోలీసులు పెట్టి, సోదాచేయండి ఇన్ వెంటరీ తీసుకోండి ఎవరి యింటిలో ఎంత ఉంటే అంతా ఒకసారి తీసుకోండి ప్రతిదినము రైతులను యమయాతన పెట్టకండి నాకొక పెద్దలిస్టు ఉన్నది ఆ లక్షరూపాయలు ఇవ్వవలసినటువంటి వారి లిస్టు పోయిన సెషనులో గవర్నరుగారి ప్రసంగంపైన మాట్లాడినపుడు నేను అది ముఖ్యమంత్రి గారికి అందజేసినాను ఆరులక్షల రూపాయలపైకి, ఇంతవరకు 2 వేల రూపాయలు వసూలుజేసినారు నేను ఒక సలహా ఇస్తున్నాను రెవెన్యూ మినిష్టరు, ఫైనాన్సు మినిష్టరు, చీఫ్ మినిష్టరు, ఈ ముగ్గురుకూడా 15 వేలకుగాని 10 వేలకుగాని పైన ఇవ్వవలసినవారి లిస్ట్ ఒకటి తమవద్ద పెట్టుకొని వారినుంచి ఎంత వసూలుచేసినారని తెలుసుకుంటే బాగుంటుంది ఈ బాకీదార్లను జైలుకు పంపించాలని కలెక్టరు ప్రాకారట దానివల్ల వారివద్దనుండి రావలసినది రాకపోగా, జైలులో వారి తిండికికూడ ఖర్చుపెట్టవలసియుంటుందని రెవెన్యూ బోర్డునుంచి ఒక ఎన్క్వయిరీ అట ఊరికే unsocial elements ను కొంత మంగిని తొలగిస్తే, మీకు కీర్తివస్తుంది దేశంలోకూడా చాలా తృప్తి ఉంటుందని మనవిచేస్తూ విరమిస్తున్నాను

(శ్రీ కె శాంతయ్య (ఆలేరు) —గౌరవనీయులైన ఆర్థిక శాఖామాత్యులు ప్రవేశపెట్టిన బడ్జెటును నేను హృదయపూర్వకముగా బలపరుస్తూ కొన్ని విషయాలు మీముందు విన్నవించుకొంటున్నాను పోయిన శాసనసభలో N G O ల విషయం నేను మాట్లాడినాను, ఇంకా ఏమంత దొరకకపోయినను, కొద్దోగొప్పో ఈ N G O లకు సహాయంచేసినందుకు ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను N G O లకు కొద్దోగొప్పో వేతనాలు పెచ్చించండి, శాసన సభ్యులకు పెచ్చిస్తే అది న్యాయముకాదనికూడా ఆరోజు మాట్లాడినాను అదే విధంగా N G O లకు దొరికేంతవరకు నాకు పెచ్చించిన వేతనముకూడా నేను తీసుకోను అనికూడా ఆరోజు శాసనసభలో నేను మాట్లాడినాను కాని వారికి ఈనాడు కొంత లభించినందుకు వారికి తృప్తికరంగా ఉన్నది, నేనుకూడా చాలా సంతోషిస్తున్నాను

ఇప్పుడు, మాజిల్లాలో రోజురోజు కమ్యూనిస్టుల గొడవ ఎక్కువగా పెరిగి పోతున్నది గ్రామాలలో అల్లరులు ఎక్కువచేస్తున్నారు ఎందుకంటే గ్రామ పంచాయితి ఎన్నికలు త్వరలో, దాదాపు 2 మానాలలో రాబోతున్నాయని, ప్రజలముందు ఎట్లవెళ్లాలని, న్యాయంగా వాళ్లు చెప్పినవాగ్దానాలు ఏవీ చెల్లించ లేదని ఇప్పుడు సత్యాగ్రహంకూడా దానితోపాటు మొదలుపెట్టారు నిజంగా రెండురోజులనుంచి యీ చర్చలు జరుగుతున్నాయి మొన్న వెంగళరావుగారు

మాట్లాడుతూ భూములులేనివాళ్లు యీ సత్యాగ్రహములో పాల్గొంటున్నారని అన్నారు అది వాస్తవమైనమాట అని నేనుకూడా ఈసభముందు అంటున్నాను నేను స్వయముగా వెళ్ళి చూచాను ప్రజలకు వాళ్లు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మీకు ఏదోభూములు ఇప్పిస్తామని, లేకపోతే, మీరు దున్నుకొనేదానికి బంచరాయి భూములు, లేక పోరంబోకులు ఇప్పిస్తామని చెబుతున్నారు కాని, ఈ నాడు వారు వ్యతిరేకంగాచేసే సత్యాగ్రహాలు భూమిఇస్తులవరకేకాదు, పేదరైతులకు బంచరాయి భూములు ఇవ్వడం న్యాయమే అది ఒక్క ప్రతిపక్షం వారే చెప్పడమేకాదు మేముకూడా చెబుతూనే ఉన్నాము, ఆ విషయంలో మేముకూడా ఏకీభవిస్తున్నాము నిజంగా తెలంగాణా జిల్లాలలో ఉండే హరిజనులకు ఈ నాటికి బలవతా ఇనాములు పట్టాచేయాలనికూడా మేము అప్పుడప్పుడు ప్రభుత్వం వారిని హెచ్చరిస్తున్నాము కాని ఈ నాటికైన ప్రభుత్వంవారు తెలంగాణాలో ఉండే బలవతా ఇనాము దార్లకు పట్టాలు ఇచ్చినట్లయితే, వారికి చాలా లాభము ఉన్నది ఈ నాడు ప్రభుత్వము తలపెట్టిన కార్యక్రమాలలో, 2 ఎకరాలు తరి, 5 ఎకరాలు మెట్ట ఉన్న ప్రతిరైతుకుకూడా ప్రభుత్వంవారు ఉచితంగా ప్రభుత్వంవారు ఇచ్చేసహాయం కూడా వారికి దొరుకుతుంది కనుక, ముఖ్యంగా ఇలాంటి సౌకర్యాలు కలగాలంటే, బలవతా ఇనాములు, బంచరాయి భూములలో పేదవారికి పట్టాలు కావాలని కోరడంలో ప్రతిపక్షాలేకాదు, మేముకూడా దీన్నిగురించి ఆందోళన చేస్తున్నాము, కాని ముఖ్యంగా తెలంగాణాలో ఉండే హరిజనులకు బంచరాయి, పోరంబోకులు, బలవతా ఇనాములకు పట్టాలు ఇచ్చినట్లయితే వాళ్లుకూడా సామాన్య రైతులలాగా ఆ భూములను తమ స్వంత భూములనే అపేక్షతో వాటిని బాగుచేసుకొంటారు ఆ విధంగా అధికోత్పత్తి చేసుకోడానికికూడా అవకాశం ఉంటుందని మనవిచేస్తున్నాను అంతేకాకుండా, ఈ ఇనాము భూములు ఉండడంచేత, వారినికూడా ప్రభుత్వంవారు పెట్టి చాకిరీక్రింద వాడుకొంటున్నారు అది కూడా ప్రభుత్వము గుర్తించవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు మాత్రం, జిల్లాలలో కమ్యూనిస్టులు చాలా గోలచేస్తున్నారు ఒక్కొక్క గ్రామంలోకి గుంపులు గుంపులుగావెళ్లి దాడిచేస్తున్నారు ఈ నెలలో కమ్యూనిస్టులు దాదాపు ఆరు గ్రామాలలో దాడి చేశారు ముత్తగూడెం, వట్టి వెంకటపాలెం గ్రామంలో, అయిదు ఊళ్లనుంచి సమూహంతో పెద్ద కర్రలు, బరిసెలు తీసుకొని దాడిచేశారు అది పోలీసువారికి రిపోర్టు చేసినప్పుడు, పోలీస వారు vans తీసుకొని వచ్చినప్పుడు, ఆ పోలీసులనుకూడా వారు ఎదిరించి నిరాకరించారు అప్పుడు ఆ పోలీసువారు వారిపైన కొన్ని కాల్పులు కాల్చినందుకు కొంత మంది పెదిరిపోయారు వారిని తీసుకువచ్చి ఖమ్మంలో ప్రభుత్వ custody లో ఉంచారు అంతేకాకుండా, ఎవరైనా కమ్యూనిస్టు పార్టీనుంచి దానికి రాజీనామా ఇచ్చి కాంగ్రెస్‌లోకి వచ్చినట్లయితే, వారి ఆస్తులను దోపిడిచేయడం, వారు బయటికి వెళ్లినప్పుడు, వారిని భయపెట్టి, లొంగదీసి వారిని తిరిగి తమ పార్టీలో కలుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు ఉదాహరణకు పల్లిగూడెం గ్రామంలో వీరయ్య అనే కమ్యూనిస్టు కార్యకర్త గత పది సంవత్సరములు ఆ పార్టీలో ఉండి పని

చేస్తూ వారి పనులు నచ్చక, అక్కడ రాజీనామా ఇచ్చి, కాంగ్రెసులో చేరితే, అతని పంటను అంతా కమ్యూనిస్టులు దాడి చేశారు అంతేకాదు పావడి గ్రామంలో ఇద్దరు రైతుల పోస్టాఫీసులో 14 ఎకరాల జొన్న చేనును, ఇంకా అది ఫలించకముందే, దాని కోతకు 20 రోజుల క్రితమే అది ఇంకా పసిగా ఉన్నప్పటికీ, దానిని కోసిపెసినారు మొన్న 6వ తారీఖున సింకపుడి గ్రామంలో కాంగ్రెసు బహిరంగ సభ పెట్టినప్పుడు దాంట్లో కొంతమంది కార్యకర్తలుగా పనిచేసినందుకు, వారియొక్క తోటలు అంతా అర్ధరాత్రి వెళ్లి ఒక చెట్టుకూడా లేకుండా నాశనం చేశారు ఆ గ్రామంలోనే ఒక కాంగ్రెసుపైన నానుమూతి ల తోటపల్లిరాములు అనే హరిజనుని ఇంటిపైన దాడిచేశారు ఈ విధంగా ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ పెద్ది దండయాత్రలు చేస్తూ రాత్రి పగళ్లు ఇటువంటికార్యక్రమం చేస్తున్నారు మొన్న 16వ తారీఖున వేపల్లి గ్రామంలో మా తాలూకా కాంగ్రెసు కార్యకర్త అయిన ఉపేంద్రయ్యగారు ఆ గ్రామం వెళ్లినప్పుడు ఆ గ్రామంలోనే ఉండే కమ్యూనిస్టులు అకస్మాత్తుగా ఆయన మీద కర్రలు బరిసెలు తీసుకొని దాడిచేశారు అప్పుడు ఆయన ఒక ఇంటిలో తలదాల్చుకొంటే, ఆ యింటి తలుపులు బద్దలు కొట్టారు తరువాత ఇంకొక ఇంటికి వెళ్లితే ఆ యింటినికూడా దాడిచేశారు ఈ విధంగా 7,8 ఇళ్లలో బొరబడి ఆ ఇళ్లలో ఉండే మనుష్యులను, ఆడవారినికూడా కొట్టుతూ ఆయన దొరకకుండా వెళ్లినప్పుడు, ఆ సమీపంలో మేడపల్లిలో కొంతమంది కాంగ్రెసువారువచ్చి ఆయనకు ఎదుర్కొంటే, వారికికూడా కొన్ని దెబ్బలు పడిన మాట వాస్తవము వారిని తీసుకువచ్చి గవర్నమెంటు ఆస్పత్రిలో పెట్టారు కనుక సత్యాగ్రహం అనే పేరుతో, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ విధంగా రానున్న పంచాయితీ ఎన్నికలలో తమకు విజయము సాధించుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇది నిజమైన సత్యాగ్రహమని నేను అనుకోవడం లేదు అఖిలపక్ష నాయకులంతా కలిసి ఏకముఖంగా సత్యాగ్రహం చేస్తున్నామని అంటున్నారు కాని కమ్యూనిస్టుపార్టీ జండా తప్ప, అక్కడివారి జండాలు ఏమీ లేవు నిన్న శ్రీ ఎస్ ఆర్ దాట్లగారు మాట్లాడుతూ కాంగ్రెసువారు కూడ కాంగ్రెసు జండాలు తీసుకొని యీ సత్యాగ్రహంలో పాల్గొంటున్నారన్నారు మా యిల్లెందు తాలూకా దాచేపల్లి గ్రామంలో దిరిశ అప్పయ్య అనే ఆయన కమ్యూనిస్టు నాయకుడు ఆయన యింకో ఏడుగురు కమ్యూనిస్టులను వెంటబెట్టుకొని కాంగ్రెసు జెండాలు తీసుకొని సత్యాగ్రహం చేయటానికి వెళ్ళారు ఎవరైనా మా ప్రాంతానికి వచ్చి విచారిస్తే ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యుడో కాంగ్రెసుపార్టీ సభ్యుడో అర్థమవుతుంది గ్రామాలలో ఇల్లాంటి మోసపు ప్రచారం చేస్తున్నప్పటికి, భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నప్పటికీ గ్రామ ప్రజలు ఏమాత్రం భయపడటంలేదు ప్రభుత్వం యిట్లాంటి దౌర్జన్య వాదులను - వారే పార్టీకి సంబంధించినప్పటికీ - వెంటనే అదుపులో పెట్టక పోతే - రేపు రాబోయే పంచాయితీ ఎన్నికల వరకు గ్రామాలలో ఖూనీలు జరుగుతాయని నేను భయపడుతున్నాను కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ దుండగాలను అరికట్టాలని కోరుతున్నాను ఈ ప్రతిపక్షాలవారు అదనపు భూమి ఇస్తు

మాఫీ చెయటానికి ప్రయత్నిస్తున్నామని, రైతుల కోరకే మేము పుట్టామని చెబుతున్నారు మా జిల్లాలో రైతాంగం యీ అధిక శిస్తువల్ల ఏమాత్రం వెనకడుగు వేయకుండా, ప్రతి గ్రామంలో నూటికి 90 మంది రైతులు శిస్తులు ముందుగానే కట్టారు జనవరి 31 నాటికే మా జిల్లాలో భూమి శిస్తు చక్కగా వసూలైనది మా జిల్లాలో అధిక శిస్తువల్ల 10 లక్షల రూపాయల శిస్తుమాత్రం పెరిగింది ఇది వరకు 27 లక్షలు వుంటే, ఇప్పుడు 80 లక్షలు శిస్తు మా జిల్లాలో వున్నది అయితే ప్రభుత్వం మా జిల్లాలో ఎడ్యుకేషన్‌కు 50 లక్షలు, సాంఘిక సంక్షేమానికి 20 లక్షలు, రోడ్ రవాణాకు 40 లక్షలు ఇరిగేషన్‌కు 30 లక్షలు ఖర్చు పెడుతున్నది ఈ డబ్బు అంతా ఎక్కడనుండి వస్తున్నది ఈ డబ్బు ఒక్క పేద రైతాంగంనుండే రావటంలేదు పెద్ద రైతులు కూడ ఇస్తున్నారు పేద రైతాంగానికి అధిక పన్నులవల్ల లాభమేకాని నష్టం లేదని చెబుతున్నాను పేద రైతాంగాన్ని మనం ప్రోత్సహింపవలసివున్నది పేద రైతాంగం బిడ్డలకు చదువు కావాలని మనం పోరాడుదాము పేద రైతులకు ఎకాలంలో అప్పులు దొరకాలని పోరాడుదాము పేద రైతులకు బంచరాయి భూములకు పట్టాలు కావాలని పోరాడుదాము 10, 15 ఎకరాల లోపు కలిగిన మధ్యతరగతి రైతుల కోరకు మీరు మేము కలిసి పోరాడవలసినదే అయితే యీ అదనపు భూమి శిస్తువల్ల సామాన్య రైతులకు, హరిజనులకు, వ్యవసాయ కూలీలకు, లంబాడీలకు బాక్‌వర్డ్ క్లాసెస్ వారికి లాభమేకాని నష్టం లేదు వీరిలో పెచ్చు పన్ను కట్టే వారు చాలా తక్కువ వున్నారు ఎక్కువ శిస్తు పెద్ద రైతులే కడుతున్నారు ఈనాడు బస్తా కందులు 75 రూపాయలకు పెరిగినది నేను గ్రామంలోని ఒక రైతును అడిగాను - ఈ అదనపు భూమి శిస్తువల్ల నీకేమైనా నష్టం ఉన్నదా అని "ఇప్పుడు నాకు మూడు సోలల కందులు అమ్ముకొంటే రూపాయి వస్తున్నది అనాడు నాకు 20 మణుగుల కందులు అమ్ముకొన్నా రూపాయి దొరకలేదు, కాబట్టి నేను ఒక రూపాయి ప్రభుత్వానికి ఇచ్చినందువల్ల నాకేమీ ఇబ్బందిలేదు-" అని చెప్పినాడు ధరలు పెరిగిన మాట వాస్తవము మన ప్రణాళిక అభివృద్ధి చేసుకోవటానికి రైతులమీద కొంత వత్తిడి పడినమాట వాస్తవమే రైతు మోయవలసిన భారాన్ని మోస్తూనే ఉన్నాడు అయితే అతడు మోస్తున్న భారంకంటే కూడ సౌకర్యాలు ఎక్కువ పొందటానికి అవకాశం యీనాడు ఉన్నదని మనవి చేస్తున్నాను కాబట్టి ఇవాళ సత్యాగ్రహం చేసే నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని సత్యాగ్రహం విరమిస్తే బాగుంటుందని సూచిస్తున్నాను రైతులపై వేసిన పన్ను తగ్గించినట్లయితే మన ప్రణాళికలు అభివృద్ధి కావని మనవి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను

శ్రీ వై వెంకట్టయ్య (దేవరకొండ) — అధ్యక్షా, ఆర్థికమంత్రిగారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎలాంటి భేదం లేనందున దీనిని నేను నిరాకరిస్తున్నాను మిత్రులు శాంతయ్యగారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు కొంతమంది కాంగ్రెస్ జెండాలు పుచ్చుకొని సత్యాగ్రహంలో పాల్గొన్నారన్నారు కమ్యూనిస్టు జెండాలుచూస్తే వారికెంత అసహ్యమో,

కమ్యూనిస్టులకు కూడ కాంగ్రెస్ జెండాలంటే అంత అసహ్యమని చెబుతున్నాను మా ప్రాంతంలో పెద్ద రైతులు సత్యాగ్రహంలోకి రాకపోయినా, వారి సానుభూతి సత్యాగ్రహం చేసినటువంటివారికి ఉంటుంది వారు సత్యాగ్రహులకు విరాళాలు ఇచ్చి, ప్రోత్సహిస్తున్నారు ఒక్కొక్క గ్రామంలో పెద్దరైతు కుటుంబాలు నాలుగైదు ఉంటాయి మిగతావారంతా చిన్నరైతాంగం, వ్యవసాయ కార్మికులు సత్యాగ్రహంలో వాళ్లొంటున్నారు ఇక యీ భూమిశిస్తులు వసూలు చేసే విషయంలో ఆంధ్ర జిల్లాలలో మార్చిలెలలో రైతులనుండి శిస్తులు వసూలు చేస్తారు కాని తెలంగాణాలో జనవరిలోనే వసూలు చేస్తున్నారు తెలంగాణాలో జనవరిలో పంటలు రైతుచేతికి వస్తాయి. ప్రభుత్వం జనవరిలోనే శిస్తు రైతునుండివసూలుచేయటానికిపూనుకొంటున్నందువల్ల, పేదరైతు కళ్లెందగ్గరే ధాన్యం షావుకారుకు ఒప్పందం చేసి తక్కువ ధరకు ధాన్యం అమ్మి డబ్బు తీసుకువచ్చి గవర్నమెంట్‌కు శిస్తు చెల్లించవలసిన అవసరం వస్తున్నది కనుక తెలంగాణాలో కూడ రైతులనుండి శిస్తు వసూలుచేయటానికి మార్చిలెలదాకా ప్రభుత్వం పైమ్ ఎందుకు పొడిగించకూడదని అడుగుతున్నాను అంతేగాక, ప్రభుత్వం విధించిన అదనపుశిస్తుల వల్ల చిన్నరైతులకు - తమకు ఎంత శిస్తు తగులుతున్నదో గ్యారంటీ లేక - పటేల్ పట్వారీలు అదనపు శిస్తుతోబాటు ఇంకా అదనంగా డబ్బు వారివద్ద వసూలుచేసి, గవర్నమెంట్‌కు ఒక లెక్క చూపించి, తమ స్వంతంక్రింద కొంత కాజేస్తున్నారు ఈ సంగతి నేను పోయిన సంవత్సరంకూడ మంత్రిగారి దృష్టికి తీసుకువచ్చాను మా దేవరపల్లి తాలుకాలో గౌరవనపల్లి గ్రామంలో పోయిన సంవత్సరం అదనంగా 900 రూ లు వసూలుచేశారని రెవిన్యూ గిర్దావర్ తహసీల్‌దార్‌కు, డిప్యూటీ కలెక్టర్‌కు రిపోర్టు ఇవ్వటం జరిగింది అదనంగా వసూలుచేసిన డబ్బు తిరిగి రైతులకు వాపసు ఇప్పించటానికి తహశీల్‌దార్ గాని డిప్యూటీ కలెక్టర్ గాని ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదని నేను మంత్రిగారి దృష్టికి తెస్తున్నాను అదేవిధంగా డెండి గ్రామంలో కొన్ని వందల రూపాయలు అదనంగా వసూలుచేశారని-రైతులనుండి రశీదులు కూడ సేకరించి తహశీల్‌దార్ దృష్టికి, డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ యీనాటివరకు ఆ రైతులకు ఆ డబ్బు వాపసు ఇవ్వకుండా, యీ గ్రామంలో ఉన్న పటేల్ పట్వారీలు అదనంగా డబ్బు వసూలుచేసి తిన్నా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోయిన సంవత్సరం మేము చెప్పినప్పటికీ యీ సంవత్సరంకూడ పోయిన సంవత్సరం వసూలు చేసిన పట్వారీయే వసూలు చేయటం జరిగింది ఈ సంవత్సరం కూడ అదనంగా డబ్బు కాజేయటం జరుగుతున్నది మేము చెప్పింది నిజంకాదని ప్రభుత్వం భావిస్తే, మంత్రిగారు స్వయంగా అక్కడికు వచ్చి విచారణచేస్తే మేం చెప్పింది నిజం అని తెలుస్తుంది మేము పాడిన పాటనే పాడుతున్నామనటం మంచిది కాదని చెబుతున్నాను నేను 1952 పూర్వంనుండి ఒక ఎకరం 02 కుంటల ఖారీజ్ తాతా భూమి దున్నుకొంటున్నాను ఆ భూమికి పట్టా చేసుకోవటానికి లావనీ కార్యాయి ఉండి, రెవిన్యూ గిర్దావర్, పట్వారీలకు లంచాలు ఇచ్చుకొన్నప్పటికీ ఇంతవరకు నా భూమికి పట్టా కాలేదు. బంచరాయిగా ఉన్నప్పుడు ఆ భూమిపై ఒక రూపాయి ఉన్నది, ఇప్పుడు 20 రెట్లు 20 రూ. ల వరకు

తావాన్లు విధిస్తున్నారని మంత్రిగారికి నేను ఇదివరకు ఒకసారి చెప్పటం జరిగింది దాని విషయంలో అట్లా జరగటంలేదని మంత్రిగారు దిండి వచ్చినపుడు చెప్పారు దానిని సేకరించమని కలెక్టర్ గారు కూడ చెప్పారు కాని వారు చెప్పింది అమలులోకి మాత్రం రావటంలేదని మంత్రిగారి దృష్టికి తెస్తున్నాను మా నల్లగొండ జిల్లాలో దేవరకొండ చాల వెనుకబడిన ప్రాంతం ఈ ఒంజరు భూముల సమస్య చాల ఘోరంగా ఉన్నది డబ్బు కట్టినట్లు రసీదులు ఉన్నాయి వాటికి పట్టాలు యివ్వాలి ఈ సందర్భంలో అత్యవసర పరిస్థితి అని కొన్ని నిలిపివేసినారు అవి రద్దు చేసుకొని డబ్బు కట్టిన చిన్న రైతులకు పట్టాలు యివ్వాలని నేను మరొకసారి మీ దృష్టికి తీసుకు వస్తున్నాను అదనపు శిస్తువల్ల ఎంత పెరిగిందో, ఎంత తగ్గిందో మంత్రిగారు చెబుతూ కొన్నిచోట్ల చాల తక్కువ అయిందని, కొన్నిచోట్ల ఎక్కువ అయిందని చెప్పారు ఉదాహరణకు కొన్ని గ్రామాల పేర్లు చెపుతున్నారు చౌకలాపురం అనే గ్రామం ఉన్నది ఆ గ్రామంలో 8 వేల రూపాయలు ఉండేది ఇప్పుడది దాదాపు 18 వేల రూపాయలు అయింది కావలసియుంటే enquiry చేయండి చెరుకుపల్లి అనే గ్రామం ఉన్నది దిండి క్రింద అది 18 వేల రూపాయలు ఉన్నది ఇప్పుడది బిర్ వేల రూపాయల వరకు పెరిగింది ఈ విధంగా మొత్తం మా తాలూకాలో 5 లక్షల రూపాయలు ఉండేది, ఈ రెండు సంవత్సరాలు 11 లక్షల రూపాయలు గోస్వారపడ్డది దీని విషయంలో తక్కువ అయిందని మంత్రిగారు చెబుతారు? ఎట్లా నమ్మాలి? రూ 4,80,00,000 లు పెరిగింది అని చెబుతారు దీనిని ఎట్లా నమ్మాలి? 5 లక్షల రూపాయలు ఉన్నది రూ 11 లక్షలకు పెరిగింది అటుకంటప్పుడు రూ 4 కోట్ల 80 లక్షలు ఎట్లా అవుతుంది? ఈ లెక్కలు సరిగా యివ్వడానికి ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తున్నదో మాకు అర్థం కావడంలేదు ఇంకా కొన్ని విషయాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావలచుకున్నాను సత్యాగ్రహులపైన లారీ చార్జీలు నడుస్తున్నవి మా దేవరకొండలో సత్యాగ్రహం చాల శాంతియుతంగా నడుస్తున్నది నడుస్తున్నప్పటికి, అక్కడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పక్షపాతం వహిస్తూ శత్రువులు అనుకొన్న వాళ్ళను వాళ్ళ మీదకు తోడడం, వీళ్ళు వాళ్ళు కలబడుతూఉంటే లారీ చార్జీ చేయడం యిట్లాంటివి జరుగుతున్నాయి లారీ చార్జీ చేయదలచుకుంటే కేవలం లారీ చార్జీ చేస్తాము అని చెప్పండి శాంతియుతంగా నడుపుకుంటున్నాము అని చెబుతున్నాను అటువంటి సందర్భంలో కూడ లారీ చార్జీ చేస్తూ, గందరగోళం చేస్తూ గ్రామాలలో ఉండే రైతాంగాన్ని వేద రైతులను బెదిరిస్తే మాత్రం బెదిరే పరిస్థితిలోలేరు ఒక లారీ చార్జీ జరిగిందంటే ఏమైనా సరే చూద్దాము ఓర్చుకుందాము అనే విధంగా ఏ గ్రామానికి ఆ గ్రామం తయారై వేలాది సంఖ్యలో సత్యాగ్రహులు పెరిగిపోయి, అదనపు శిస్తులు తగ్గువరకు, బంజరు భూములు పట్టాలు యివ్వడానికి ఒప్పుకొనే వరకు మేము సత్యాగ్రహం కొనసాగిస్తాము అని గ్రామాలలో ఉన్న వేద ప్రజలు, పెద్దవాళ్ళు అంతా కంకణం కట్టుకోవడం జరుగుతున్నది మా పరియా కరువు ప్రాంతమని కేంద్ర ప్రభుత్వంకూడ ప్రకటించింది కరువు ప్రాంతానికి సంబంధంగా మా దేవరకొండలో మిల్లు పెడతాము అన్నారు

మేళ్ళమ్మ చెరువు అని ఉన్నది 7,8 గ్రామాలకు సంబంధించిన చెరువు 10 సంవత్సరాలనుంచి ఆందోళన చేస్తున్నాము అయినప్పటికీ యింకా ఆ మిల్లు రావడంలేదు చెరువు రావడంలేదు ఈ సంవత్సరమైనా తప్పకుండా మేళ్ళమ్మ చెరువు వచ్చేటట్లు చేస్తారు అనుకుంటున్నాను ఇది మంత్రిగారి దృష్టికి తీసుకు వస్తున్నాను హరిజనుల యిండ్ల స్థలాల గురించి చాల యిబ్బందులు ఉన్నాయి. Leather societies పెట్టించి, వాటి ద్వారా కొంతమంది హరిజనులను పైకి తీసుకువచ్చి ఆ వ్యాపారాన్ని ఉద్ధరిస్తాము అని అనుకుంటున్నారు నల్లగొండ జిల్లాలో 7,8 కేంద్రాలు పెట్టినారు కాని అవి ఎక్కడా పని చేయడంలేదు డబ్బు యిచ్చి సొసైటీ పెట్టించే బాధ్యత గవర్నమెంటు మీద ఉంటుంది అదేమీ చేయనందువల్ల డబ్బు తీసుకొని చెడ్డులేక, తోళ్ళు కొనుక్కునే పద్ధతి సరిగా తెలియక చాల దుర్వినియోగం అవుతున్నది పశువుల తోళ్ళు చాల దుర్వినియోగం అయిపోతున్నాయి ఊనుకొనే పద్ధతి తెలియక మురిగిపోయి కొన్ని తోళ్ళు దుర్వినియోగం అవుతున్నాయి అట్లా కాకుండా ఈ సంఘాలు శ్రద్ధ తీసుకోవాలని కూడ మనవి చేస్తున్నాను మద్యనిషేధం ఆంధ్ర జిల్లాలలో పెట్టినా, త్రాగకుండా ఎవరైనా ఉన్నారా? ఎక్కడి కక్కడ త్రాగుతూనే ఉన్నారు మన గవర్నమెంటుకు వచ్చే ఆదాయం తక్కువ అయింది ఆంధ్రలో మద్యనిషేధం తీసివేసినట్లయితే 20 కోట్ల రూపాయలు వస్తాయి ఆ డబ్బు తీసుకొని భూమి రెవిన్యూ అదనపు శిస్తు రద్దు చేస్తే బాగా ఉంటుందని శ్రీ ఎ సి సుబ్బారెడ్డిగారు ప్రకటన చేసినారు ఆ విధంగా చేసినట్లయితే బాగా ఉంటుందని మీ ద్వారా మంత్రిగారికి మనవిచేస్తున్నాను ఈ అవకాశం యిచ్చినందుకు తమకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను

శ్రీ ఇ బసప్ప —అధ్యక్ష మహాశయా, ఈ నాడు ఆర్థికమంత్రిగారు 64-65 సంవత్సరమునకు ప్రతిపాదించిన budget ను హృదయపూర్వకంగా support చేస్తూ కొన్ని విషయాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను మూడు రోజులనుంచి budget పై సాధారణ చర్చ జరుగుతున్నది ప్రతి పక్ష సభ్యులు చేసిన ప్రసంగాలు చూస్తే ఇది budget పై సాధారణ చర్చా లేక సత్యాగ్రహం, bye-election లో గెలిచిన వాదమా అనేది పరిష్కారం కావలసిన అవసరం ఉన్నదని నేను గ్రహిస్తున్నాను నిన్న bye-election లో గెలిచిన కమ్యూనిస్టు సభ్యులు మాట్లాడుతూ నేను గెలిచిన నియోజక వర్గంలో, అక్కడ ఉన్న ప్రజల యొక్క అభిప్రాయం తేటపడింది అని, కాంగ్రెసు సభ్యులు ఓడిపోయినారని వారి యొక్క అభిప్రాయం వెలిబుచ్చారు ఆ ఉపన్యాసం విన్న తరువాత నాకు సామెత మాదిరిగా ఉన్న కథ జ్ఞాపకం వస్తున్నది అది ఈ House ముందర ఉంచాలని నేను భావిస్తున్నాను ఒక ముసలమ్మ వస్తూ ఉండెను ఆమె చెవులకు పాతరీతిలో గుంపె పోగులు ఉన్నవి ఆమెకు ఎదురుగా ఒక చిన్న అమ్మాయి వస్తూ ఆమెను అడిగింది ఆ గంటిలు మంచిగా లేవు అన్నది ఆ ముసలమ్మ నవ్వుతూ నీ చెవులకు అవికూడ లేవుగదా అన్నది అదే విధంగా కమ్యూనిస్టు సభ్యులు మొన్న bye-election లో గెలిచాను మీరందరు ఓడిపోయినారు అని చెప్పడం వల్ల ఏమి అర్థం అవుతున్నది? నేను

నేరుగా కమ్యూనిస్టు పార్టీని ఒక ప్రశ్న అడగదలిచాను 60 సంవత్సరముల నుంచి, బ్రిటిష్ సామ్రాజ్యమును పోగొట్టినటువంటి పార్టీ, నిరంకుశంగా రాజ్యం చేసినటువంటి నైజాం ప్రభుత్వమును పోగొట్టినటువంటి కాంగ్రెసు పార్టీ, స్వాతంత్ర్యం తెచ్చుకున్న తరువాత బాహాటంగా 15 సంవత్సరముల నుంచి ప్రజాయితంగా రాజ్య పరిపాలన చేయుచూ, శాసనాలు కూడ చేయుచూ వస్తున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ ఇన్ని సంవత్సరముల నుంచి ఏ కార్యక్రమాలు సాధించింది, ఏపనులు సాధించింది? ఈ నాడు వచ్చి శాసన సభలో అమ్మమ్మా, నీ చెవులకు పోగులు మంచిగాలేవు, అని చిన్న అమ్మాయి ముసలమ్మను నిందించినట్లు ప్రశ్నించినట్లయితే అది సమంజసమైన మాటేనా? అసలు వారు చేసినటువంటి ఉపన్యాసమునకు అంతూ పొద్దు ఉందా అనే భావనకు కూడ వారు తీర్పు చేసుకోవాలని చెబుతున్నాను సత్యాగ్రహం నినాదాలు పెట్టుకొని మూడురోజులనుంచి ఈ సభలో చర్చ జరుపుతున్నారు అసలు యిది budgetపై చర్చా లేక సత్యాగ్రహంచర్చా? నేనుఒకటిమాత్రం ప్రతిపక్షసభ్యులకు విన్నవించుకోదలిచాను 'మన ఆంధ్రప్రదేశ్ యావద్భారతదేశానికే అన్నదాత అనే పేరుప్రతిష్ఠలుపొందినది అని పోచంపాడుప్రాజెక్టుకు శంకుస్థాపనచేస్తూ ప్రపంచానికి శాంతిదూత అయిన మన ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూగారు స్వయంగా బహిరంగసభలో చెప్పారు వాస్తవానికి, ఆంధ్రదేశంలోని రైతాంగం చాలా గట్టిది దేశానికి అన్నంపెట్టి, అన్నదాతలు అనిపించుకుంటున్నారు అని వారు బహిరంగసభలో చెప్పిన సంగతి గౌరవ సభ్యులందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంలో ప్రతిపక్ష సభ్యులకు ఒకటిమాత్రం మనవిచేయదలచుకున్నాను ప్రశాంతంగా వున్న రైతాంగాన్ని రెచ్చగొట్టి, అలజడి రేపి, సత్యాగ్రహమనే నినాదములతో అధికోత్పత్తి కుంటువడేట్లు చేయవద్దని కోరుతున్నాను ఇది మన దేశంయొక్క గౌరవానికే భంగం కలిగించేది అవుతుందని మనవిచేస్తున్నాను

ఇంక బడ్జెటులోని విషయాలనుగూర్చి మనవిజేస్తాను అర్థికమంత్రిగారు తమ ఉపన్యాసములో మహబూబ్‌నగర్ జిల్లాలో పంట తగ్గినదానిగూర్చి వివరించలేదు ఆ విషయాన్ని నేను ప్రభుత్వదృష్టికి తీసుకువస్తున్నాను అధికవృష్టి, అనావృష్టులవల్ల మహబూబ్‌నగర్ జిల్లాలో మాగాణి, మెట్ట ప్రాంతాలలో వరి పంటయే గాక, రబ్బి మొదలైన పంటలు అనేకం నష్టపడ్డాయి రైతులు దీనివలన ఎన్నో యిబ్బందుల నెదుర్కొంటున్నారు కనుక ఈ సంవత్సరంవరకు, అక్కడ శిస్తు మాఫీచేసి, ముందర సంవత్సరంనుండి వసూలు చేయడానికి ప్రయత్నించ వలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను మూడు తాలూకాలు కలిసినటు వంటిది నా నియోజకవర్గం ఈ మూడు తాలూకాలలోని రైతులకూ రబ్బిపంటకు విత్తనంకూడా దొరకని పరిస్థితి ఏర్పడినది ప్రభుత్వం యీ విషయాన్ని దీర్ఘంగా యోచించి ఈ సంవత్సరం అక్కడ శిస్తు మాఫీ చేయవలసిందిగా మరొకసారి కోరుతున్నాను

(శ్రీ జి బాపనయ్య —అన్నదాతకె విత్తనాలు తక్కువైనవా ?

శ్రీ ఇ బసప్ప —చేనేత పరిశ్రమలోని వారికికూడా యీప్రభుత్వం తగు సౌకర్యాలు కల్పించడానికి పూనుకుంటుందన్నారు ఈ పరిశ్రమ అభివృద్ధికిగాను ప్రభుత్వం కొన్ని విషయాలను గమనించవలసి వున్నది ఒకవైపున కొంతమంది ప్రభుత్వంయొక్క అనుమతిలేకుండా, unauthorised గా పవర్‌లూమ్స్ నడుపు తున్నారు పవర్‌లూమ్స్‌లో రోజుకు కొన్ని వేల గజాల బట్ట తయారవుతుంది నూలు మిల్లులు వాటితో పోటీచేయడం కష్టం అటువంటప్పుడు నూలు మిల్లులలో తయారయ్యే బట్టకుతగు ధర రావడం, విక్రయం కావడం కష్టంగా వుంటున్నది కనుక ప్రభుత్వంయొక్క అనుమతిలేకుండా పవర్‌లూమ్స్‌ను నడిపేవారిపై తగుచర్యలు తీసుకొనవలసిందిగా కోరుతున్నాను అప్పుడే మనం చేనేత పరిశ్రమలోనివారికి తగిన సహాయం చేసినవారమవుతాము లేనిదే ఎంతచేసినా నిరుపయోగమవుతుందని ప్రభుత్వానికి మరొకసారి విన్నవిస్తూ యింతటితో నెలవు తిసుకుంటున్నాను

శ్రీ జి మల్లారెడ్డి —అధ్యక్షా, ఆర్థిక మంత్రిగారు ప్రవేశపెట్టిన 1964-65 వ సంవత్సరపు బడ్జెటు ప్రతిపాదనలతో నేను సంపూర్ణంగా ఏకీభవించలేనందుకు విచారపడుతున్నాను మీదుమిక్కిలి యీ బడ్జెటు ప్రతిపాదనలవల్ల కలిగిన దేమంటే—ఈ సత్యాగ్రహం. గత సంవత్సరం మనమీ అదనపు శిస్తుల చట్టాన్ని పాస్ చేసుకున్నాం అప్పుడు అన్నిపక్షాలవారు, అన్నిపక్షాలవారు దీనివలన రైతాంగానికి కలిగే కష్టాలను వివరంగా చెప్పారు అప్పుడు ప్రభుత్వం ప్రతి పక్షాలు చెప్పినదానిని లక్ష్యపెట్టినట్లు కనబడలేదు అది యీనాడు ఈ సత్యాగ్రహరూపంలో ప్రతిఫలించినది ఈరోజు ప్రతిపక్షాలు సత్యాగ్రహం చేయడం, వారివెనుక ప్రజలు వుండడం అనేదానిని ప్రభుత్వం చులకనగా చూడడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది ప్రజలు ఏమి చెప్పినా మేము మన్నించము, అనే యీ ధోరణి శాసనసభను గౌరవించడం ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు విలువ యివ్వడం క్రిందకురాదని చెబుతున్నాను అనేక సమయాలలో, అనేక శాసనాలు మనం చేస్తూ వుంటాము ఆతరువాత, అనుభవం దృష్ట్యా అప్పుడప్పుడు వాటిని మార్చుకొనవలసిన అవసరం కలుగుతూ వుంటుంది ఈరోజున ప్రజలలో ఆందోళన వున్నది నెలరోజులుగా వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తు న్నప్పటికి, తమ కష్టాలను చెప్పుకుంటున్నప్పటికీ, ప్రభుత్వం వాటినిగూర్చి ఆలో చించకపోవడం చాలా విచారకరం అప్పుడే ప్రతిపక్షాలవారు యిందులో చాలా అనామలీస్ వున్నాయని, పొరబాట్లు వున్నాయని చెప్పారు చిన్న చిన్న నీటి పారుదల వనరులున్నాయి అందులో Open mouth channels క్రింద యిరిగేషన్ సోర్సెస్‌గా ట్రీట్ చేయడం ఒక తప్పు అని, ప్రతి సంవత్సరం జనవరి నెలలో శిస్తులు వసూలుచేయడం సరికాదని, అప్పుడు ఈ రైతులు యింకా ధాన్యాన్ని అమ్ముకుంటూ వుంటారని, ఈ వసూళ్ళలో పటేల్, పట్వారీలుచేసే అన్యాయాలను దూరం చేయవలసిందని, అప్పుడు ప్రతిపక్షాలు చెప్పటం జరిగింది, కాని ప్రభుత్వం లక్ష్యపెట్టలేదు ప్రభుత్వం ప్రజలకు పెద్ద పెద్ద ప్రాజెక్టులుకట్టి ఆందజేసే ఫలితాన్నిగూర్చి ఆలోచించాలి, పోచంపాడు విషయంలో హామీ యిచ్చారు ఆరు సంవత్సరాలలో పూర్తిచేసి 5 లక్షల ఎకరాలవరకు నీరు

యిస్తామన్నారు, దాని విషయం ఆలోచించాలి, గత సంవత్సరం ఒక కోటి రూపాయలు, ఈ సంవత్సరం ఒక కోటి రూపాయిలు అవతల 39 కోట్లతో కట్టే ఆ ప్రాజెక్టు 15 సంవత్సరాలలో వస్తుందా, 20 సంవత్సరాలలో వస్తుందా? అనేదే తెలియడంలేదు కరీంనగర్‌లో లోయరుమునేరు ప్రాజెక్టు కడతామని, సర్వే చేయిస్తామని, చెప్పారు, కాని యీసారి బడ్జెటు ప్రతిపాదనలలో ఆ అంశమే లేదు అధికోత్పత్తికి ఎలక్ట్రిసిటీ యివ్వవలసిన అవసరమున్నది మోటలతో రైతులింకా అవస్థపడుతూనేవున్నారు ఎలక్ట్రిసిటీఇవ్వడంవిషయంలో ప్రభుత్వం చాలా ముందకొడిగావున్నది దీనినిగూర్చి తీవ్రంగా ఆలోచించాలి దురదృష్టంవల్ల చాల నిరుత్సాహం కలిగించిన విషయమేమంటే 64-65 సం॥లో rural electrification కొరకు ఒక్కపైసయినా చేర్చినట్లు కనబడదు ఎలక్ట్రిసిటీ బోర్డు వుంది ప్రజలు ప్రభుత్వాన్ని అడిగితే బోర్డును తెలుసుఅంటే బోర్డును అడిగితే ప్రభుత్వానికి తెలుసు అంటే ఎవరిని అడగాలి, ప్రజల గతి ఏమి కావాలి? శాసన సభ్యుల ఆలోచనలు ఏమి కావాలో అర్థం కాకుండా వుంది ఇండిపెండెంట్ బాడీ అంటే శాసన సభకు బాధ్యతగల బాడీ అవుతుందా లేదా? శాసన సభ్యులు విమర్శించడానికి procedure కూడలేదు నిరుత్సాహ పరిస్థితిలో బడ్జెటు తయారు చెశారు ప్రతిపక్షాలవారు ప్రజలను వెంట వేసుకొని రాజకీయపుపెత్తు వేస్తున్నారనేది వుంటే నేను సవినయంగా ప్రభుత్వానికి 'ఆ విధంగా తలచకండి' అని మనవి చేస్తున్నాను మనం ఒక శాసనం చేశాము అది అమలులో ఎట్లా వస్తుందో చూచి అవసరమైతే మారుద్దామని చేసేటప్పుడే ప్రభుత్వం హామీ యిచ్చింది ఇప్పటికి రెండు సంవత్సరాలయింది ప్రతిసారి, ప్రజలు శాసన సభ్యులు అందులో వుండే కష్టసుఖాల గురించి చెప్పారు ఆ కష్టాల గురించి ప్రభుత్వం ఆలోచించనప్పుడు ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళన నెల రోజులనుంచీ వుంది, ప్రభుత్వ దృష్టికి వచ్చింది ప్రభుత్వం బాధ్యతగల శాసన సభ్యులతో కూర్చుని ఆలోచించి ఎందుకు సర్దుబాట్లు చేయ కూడదు? చేయడం అవసరం ప్రభుత్వం దీనిని ప్రిస్టేజ్ అనుకుంటే చాలతప్పు ప్రజలకొరకు, శాసన సభ్యులకొరకు, దేశం బాగోగులకొరకు ప్రిస్టేజ్ అనుకోకుండా ప్రతిపక్షాలు చెప్పేది వినకూడదు అనుకోకుండా, న్యాయమైనవైనా వినాలని నేనిప్పుడు కోరడం అసమంజసం కాదు ఏనాటికైనా మనమంతా కూర్చుని ఒక్కొక్క పద్దుపైన ప్రజలకు కలిగే కష్టాలు చెబితే ప్రభుత్వం జవాబు యివ్వలేని పరిస్థితిలోకూడ అనేక అంశాలున్నాయి ప్రభుత్వం ప్రిస్టేజ్ అనుకోకుండా యీ సత్యాగ్రహం విరమింపచేయాలి నేను సత్యాగ్రహం ప్రోత్సహించే వాడను కాను రైతులు బాధపడుతూ చెబుతుంటే కూర్చునేవాడనుకూడ కాదు ఈ శాసన సభలో అన్ని విషయాలు చర్చించుకునే అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాను ప్రభుత్వం సత్యాగ్రహం విరమింపచేసి న్యాయసమ్మతంగా శాసనాన్ని సవరించి, లోటుపాట్లు సరైన పద్ధతిలో సర్దుబాటు చేయాలని మనవి చేస్తున్నాను మన దేశంలో nutrition programme చాల అవసరమని plan లో చేర్చాము మన రాష్ట్ర ప్రభుత్వం వినోద కార్యక్రమం అనుకుందో ఏమోగాని, నాలుగేండ్లనుంచి వందులమీద 10 లక్షల

రూపాయలైనా ఖర్చు చేశారా Poultry మీద, కూరగాయలమీద, పండ్ల తోటలమీద ఎంత డబ్బు ఖర్చు చేయాలో అంతా ఖర్చు చేయక పందులమీద 10 లక్షలు ఖర్చు చేస్తే యీ ప్రభుత్వ పాలసీ ఏమిటో అర్థం కాకుండా వుంది Houses లో చేపల పెంచే వినోద కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నట్లే పందుల కార్యక్రమంకూడా పెట్టారా అనుకోవలసి వుంటుంది వాటికి export వున్నదా? కోళ్లను, గొఱ్ఱెలను, చేపలను విడిచిపెట్టి భారతదేశవాసులకు పందిమాంసము అలవాటు చేస్తున్నారా? దానివల్ల వచ్చేలాభం ఏమిటనేదికూడా అర్థం చేసుకోలేక పోతున్నాము Poultry, eggs, కూరగాయలు, పండ్లపైన పందులపైనకంటే ఎక్కువ ఖర్చు చేయాలి, కాని రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం విద్యుచ్ఛక్తి బోర్డువారితో సంప్రదించి చాల కాలంనుంచి నీటి వసర్లు లేని ప్రాంతాలకు, రైతులు మోటలతో బాధపడుతున్న ప్రాంతాలకు . ముఖ్యంగా తెలంగాణా, రాయలసీమలకు విద్యుచ్ఛక్తిని వ్యాప్తి చేయించడంలో శ్రద్ధ తీసుకోవాలని మనవిచేస్తున్నాను

(శ్రీ కె ఎస్ నారాయణ (సికింద్రాబాదు) —అధ్యక్షా, ఆర్థిక మంత్రిగారు ప్రతిపాదించిన బడ్జెటును నేను బలపరుస్తున్నాను ప్రత్యేకంగా వారు యీసారి అభినందనీయులని చెప్పవలసి వుంటుంది జనపరిలో భువనేశ్వరిలో కాంగ్రెసు సోషలిస్టు సమాజ స్థాపన లక్ష్యం అని తీర్మానం చేసిన తరువాత బడ్జెటును present చేయడంలో ఆ గమ్యస్థానం చేరుకోడానికి humble beginning-చిన్నె త్తున కార్యక్రమం మొదలుపెట్టినట్లుగా యీ ప్రతిపాదనలు చూస్తున్నాము ఈ బడ్జెటులో social security measures అని చాల విషయాలు సూచించారు భూములు లేకపోయినా personal security పైన చిన్న రైతులకు రూ 500 ల loan యివ్వడానికి ఏర్పాటు చేయడం చాల మంచి విషయం Co operative societies ద్వారా rikshaw pullers కు, చాకలివారికీ, taxi drivers కు, fishermen కూ మున్నగు సామాన్య జనానికి-common man కు సౌకర్యాలు అందచేయడం చాల ముదావహమైన విషయం Tappers societies ఉన్నాయి Educational concessions ఉన్నాయి Girls కు higher secondary education వరకు free గా యివ్వడం, merit scholarships యివ్వడం, backwardness కులంపైన కాకుండా సంవత్సరానికి 1,500 రూపాయలకు తక్కువ ఆదాయం గలవారి పిల్లలకు సౌకర్యాలు కలుగచేయడంవంటి విషయాలు యీ బడ్జెటులో వున్నాయి Family Pension Scheme Rehabilitation of Goldsmiths వుంది, old age pensions ఉన్నాయి Rules relax చేసుకొంటూ మంచిదారిన యీ బడ్జెటులో ప్రతిపాదనలు చేయబడ్డాయి అందుకు వారిని ప్రత్యేకంగా అభినందించవలసి వుంటుంది Educational concessionsగురించి నాకు budget లో clear గా కనబడలేదు Backward classes కు యిదివరకున్న సౌకర్యాలు తగ్గించి income basis మీద చేయడం జరుగుతుందా? లేకపోతే, వారికి వుండే రుణలు అంటూ యితర వర్గాలలోని పేదవారికి యీ సహాయం extend చేయడం జరుగుతోందా అనేది వున్నది. Backward classes యిదివరకు కంటే సౌకర్యాలు తక్కువగా వున్నాయి. Tribes కు, Scheduled castes కు

వాటిని తగ్గించడం న్యాయం కాదని నేను భావిస్తున్నాను వారికి వుండే సౌకర్యాలు వుంచుతూ యితర వర్గాలలోని విద్యార్థులకు poverty basis మీద scholarships యివ్వడం న్యాయమైనదని నేను బలపరుస్తున్నాను కొద్ది సంవత్సరాలక్రితం 70, 80 కోట్లుగా వున్న బడ్జెటు యీనాడు 186 కోట్లవరకు వచ్చింది ప్రజలనుంచి taxes ద్వారా యీ డబ్బంతా వసూలుచేసి యింత పెద్ద మొత్తాన్ని దేశ సంక్షేమం కోసం, అభివృద్ధి కార్యక్రమాలకోసం వెచ్చిస్తున్నాము ప్రభుత్వం యిందుకు ప్రత్యేకంగా కృషి చేసినందుకు ధన్యవాదాలర్పిస్తున్నాము Taxes లేకుండా ఏ ప్రణాళిక అయినా, స్కీము అయినా చేసుకోలేము Opposition వారుకూడ యీ విషయం ఒప్పుకుంటారు నిన్న విశ్వనాథంగారు మాట్లాడుతూ పెంచుగావేశారన్నారు లెజిస్లేచరులోగాని, యితర మార్గాలద్వారాగాని-చెప్పుకోడానికి reviwes వున్నాయి అవి వదిలిపెట్టి సత్యాగ్రహం అని ఆందోళన లేవదీశారు అది నిజంగా unfortunate position అని మనవి చేస్తున్నాను ప్రజలకు ప్రభుత్వం సహకారం చేయాలని మనం ప్రచారం చేస్తూంటాము పన్నులువేసి ప్రజలకు సౌకర్యాలు కలుగచేయాలంటూంటే పన్నులు వేయవద్దు అని వాదం లేవదీయడం సమంజసం కాదని అందరూ గ్రహిస్తారు ఇంత మొత్తాన్ని మనం ఖర్చుచేస్తున్నామంటే ప్రజలపై భారం ఎక్కువ అయినదని వేరే చెప్పవలసిన అవసరంలేదు మన ఆదాయం 186 కోట్లవరకు పెరిగిందంటే అదంతా ప్రజలనుంచి వచ్చినడబ్బే అని అందరకూ తెలుసు ప్రజలు చాలా అవస్థలలో వుంటూకూడా పన్ను ఇచ్చుకుంటున్నారు ప్రధానమైన విషయం ఆ డబ్బు ఏ విధంగా ఖర్చుచేస్తున్నామనేది సరియైన పద్ధతిలో సక్రమంగా ఖర్చు చేస్తున్నామా, లేక దుబారా అవుతోందా అనే విషయాలపై శ్రద్ధ వహించాలి ప్రజలలోమాత్రం ఎందుకో ఒక విధమైన వాతావరణం వున్నది ప్రజల డబ్బు సక్రమంగా వినియోగపడడంలేదని, అన్ని రంగాలలోను దుబారా జరుగుతోందని అనుకుంటున్నాను వేదవానికి taxes ఇచ్చుకోవడం తప్పడంలేదు, పట్టణాల్లో వుండే పెద్దవారు tax evade చేస్తున్నారు వేల, కోట్ల రూపాయలు tax evasion జరుగుతోందని పార్లమెంటులో ఫైనాన్సు మినిస్టరుగారు చెప్పారు ఈ మొత్తాలు రాబట్టడానికి చర్యలు తీసుకోకుండా చిన్నవారిపై పన్నులు వేయడం వల్ల అసంతృప్తి కలుగుతోంది డబ్బు ఇవ్వడానికి వారు సిద్ధంగానే వున్నారు వారి కష్టసుఖాలు ప్రభుత్వం వినాలని వారు అంటున్నారు రోడ్లు, హాస్పటల్సు, ఎడ్యుకేషన్ వగైరా అన్ని విషయాలలోను అలాట్‌మెంట్సు ఎక్కువచేసి plan schemes lapse కాకుండా చేసుకోవాలని targets reach కావాలని కృషి ప్రభుత్వం చేస్తోంది నిన్న స్పీకరుగారు స్వయంగా కలుగజేసుకొని ఖాదీబోర్డు విషయమై అక్కడ బాగాలేదని చెప్పవలసి వచ్చింది, అక్కడ అనేక విషయాలు జరుగుతున్నాయి

మిస్టర్ డిప్యూటీస్పీకర్ —దంపుడు బియ్యంగురించి చెప్పారు, ఖాదీబోర్డు కాదు

శ్రీ కె ఎస్ నారాయణ —అది ఒక item అక్కడ, F I Cs లోకూడా చాలా దుబారా జరుగుతోంది వాటి విషయమై ఒక enquiry చేశారని నాకు

తెలుస్తోంది ప్రజలు కష్టపడి ప్రభుత్వానికి పన్ను కడుతూంటే, ఇలాంటి పనులు జరుగుతూంటే చాలా బాధకలుగుతుంది మన ప్లానింగ్‌లోనే defect ఉందేమో అనిపిస్తుంది లోక్‌సభలో mid-term appraisal జరిగినప్పుడు ఒక విషయం తెలినది మూడవ పంచవర్ష ప్రణాళిక వేసుకొని వేలకోలది కోట్ల రూపాయలు ఖర్చుచేసినా, అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతున్నా దానివల్ల లాభం ఉన్నవాడికే కలిగింది కాని లేనివాడికి కాదని official report లో తెలియచేశారు, ఇది అంత మంచిదికాదు ప్రభుత్వాలు ఈ విధంగా జరుగుతున్నాయని ఒక రిపోర్టుద్వారా తెలిసినపుడు, పండిట్ నెహ్రూకూడా పార్లమెంటులో చెప్పినప్పుడు, మన ఆలోచనలో కొంతమార్పు జరగాలని ప్లానింగ్ కమిషన్‌లోను, మన రాష్ట్రంలోని ప్లానింగ్ డిపార్టుమెంటువారి ఆలోచనల్లోను కొంత dynamism revolutionary thinking రావలసిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నాను ఎదో రొటీన్‌గా ఇంత అలాట్‌మెంటు అని చెప్పేబదులు పని సక్రమంగా చేయగలుగుతాము, లోపం లేకుండాచేసి ప్రజలకు లాభం చేయగలుగుతామన్న వాటినే చేపట్టినట్లయితే బాగుంటుంది సిద్ధాంతాలకోసం దంపుడుబియ్యంవంటి వాటిపై డబ్బు దుబారా చేయడం సమంజసంకాదు అశోక్ మెహతాగారు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ అయినప్పటినుంచి ప్లానింగ్‌లో మార్పువచ్చి ఆలోచనల్లో dynamism వస్తుందని అందరూ గ్రహించాలి ఈ ప్లాన్ వున్నవాకోసమే అయితే ప్లాన్ అవసరంలేదు ఉన్నవాని అవసరాలు వాడే చూచుకుంటాడు లేనివాని విషయమై మనం చూడాలి Socialist సమాజాన్ని achieve చేయడానికి పెద్ద ఇబ్బందిగా ఉన్నది Administrative machinery అని భావిస్తున్నాను ప్రజల కష్ట సుఖాలకు ఈ machinery responsive గా లేదు దీనిని streamline చేయడం ఎంతైనా అవసరం సద్భావంతో కార్యక్రమాల అమలుకు వారు పూనుకోవలసిఉంది, ఏ machinery ద్వారా implementation జరుగుతుందో వారికి కొంతైనా ఈ ideals లో sincerity లేకుండా ఉంటే ఈ పని సక్రమంగా జరగదు అక్కడ పెద్దలోపం కాంగ్రెసు పార్టీ ఎదుర్కొంటున్నదని నేను అనుకుంటున్నాను బ్రిటిషు పాలకులు ఎప్పుడో ఏర్పాటుచేసిన administrative machinery లో radical changes తీసుకురాకుండా ఉండడంవల్ల ఈ యంత్రాంగంతో బాధపడలేకుండా నలిగిపోతున్నాము It is high time that we should think of these things Redtape, Corruption పెరిగిపోయింది అని అందరికి తెలుసును సెంట్రల్ హోమ్ మినిస్టరు పార్లమెంటు ముందు ప్రమాణం స్వీకరించాడు రెండు సంవత్సరాలలో కరప్షన్ తొలగించకపోయినట్లయితే resign చేసి వెళ్లిపోతానని చెప్పారు పరిస్థితి ఇంతగా విషమించింది, Administrative Reforms Committee ఏమి చేస్తోంది? ఈ విషయం ఆలోచించకపోతే మనం ప్లాన్ ఎంతగా ప్రాసుకున్నా ప్రయోజనంలేదు దానిని సరి చేయడానికి ప్రభుత్వం శ్రద్ధ వహించాలని కోరుతున్నాను Low paid employees కు D A పెంచడానికి ప్రతిపాదన తెచ్చారు ఇప్పటికే రెండుకోట్లు అయినది అయిదారు రూపాయలే అని ఎవరికి సంతృప్తి లేదు ప్రతివక్తవారు it is a mere pittance అన్నారు. ధరల పెరుగుదలవల్ల middle class వారు బాధపడుతూంటే జీతంలో

పెరుగుదలలేదు ఏప్రిలు 1 నుంచి ఇస్తున్నామన్నారు Retrospective effect ఇచ్చినా బాగుండేది ఫైనాన్సు మినిస్టరుగారు ఏమైనా ఆలోచిస్తే కొంత relief వారికి దొరకడానికి వీలుంటుంది అయిదు రూపాయలతో సరిపోతుందని అనుకోవడంలేదు రెండుకోట్ల రూపాయలకే deficit budget అయినది అందు చేత ఎంత పెంచినా సరిపోదనే వాదన ఒకవైపు ఉండనేవుంది ధరలుకూడా కొంత అదుపులో పెట్టాలి ఎంత ప్రయత్నం చేసినా ధరలు అదుపులో పెట్టలేక పోతున్నాము చక్కెర విషయంలో చూస్తూనే ఉన్నాము ప్రజలకు అందడం లేదు పర్మిట్లు వచ్చినా మర్చెంట్సు వద్ద చక్కెర లభించడంలేదు అఫీషియల్సు వ్యాపారస్తులు కలిసి ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు ధరలను అదుపులో పెట్టడం చాలా ముఖ్యమని మనవి చేస్తున్నాను సికింద్రాబాదులో రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్సు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఒకటిఉంది స్వరణ్ సింగ్ గారు హామీకూడా ఇచ్చారు. దానప్పుగారు రైల్వే మంత్రి అయినప్పటి నుంచి హుబ్లికి పోవచ్చుందనే రూమరు బయలుదేరింది ఆంధ్ర రాష్ట్రం కోసం అని కాకుండా official efficiency కోసం సెంట్రల్ రైల్వే unwieldy గా ఉంది కనుక bifurcate చేస్తున్నప్పుడు సికింద్రాబాదు హెడ్ క్వార్టర్సుగా ఉంటే administrative point of view లో చూచినా, regional balance దృష్టిలో చూచినా బాగుంటుంది మన ప్రభుత్వం అశ్రద్ధ చేయకుండా రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్సు సికింద్రాబాదులోనే ఉండేటట్లు చూడాలని, మైసూరువారు మంత్రిగా ఉన్నారు కాబట్టి బెంగుళూరుకో ఎక్కడకో పోవడం మంచిదికాదని మనవి చేస్తున్నాను మంజీరా వాటర్ స్కీము 1962 లో పూర్తి అవుతుందని అన్నారు ఇప్పుడు 1964 వ సంవత్సరం వచ్చింది ఏ stage లో ఉందోకూడా తెలియకుండా ఉంది సికింద్రాబాదులోని ప్రజలు త్రాగడానికి మంచినీళ్లు లేకుండా ఉన్నారు సీతాఫలమండి, లాలాగుడా ప్రాంతాలలో summer లో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు వారు త్రాగడానికి నీళ్లు అడుగుతున్నారు Water works కు మునిసిపల్ కార్పొరేషన్‌కు మధ్య తగాదాలవల్ల ప్రజలు నలిగి పోతున్నారు మంజీరా స్కీము తొందరగా implement చేసి ఈ సంవత్సరం ఆఖరులోపల వచ్చేట్లు చూడవలసిఉంది సనత్‌నగర్‌లోను మిగతా industrial development అంతా దీనిపై ఆధారపడిఉంది, ఈ విషయం ఆలోచించాలని కోరుతూ విరమిస్తున్నాను

శ్రీ ఎ సర్వేశ్వరరావు — అధ్యక్షా, 1964-65 సంవత్సరపు బడ్జెటును ప్రభుత్వము ప్రవేశపెట్టినది బడ్జెటు రాష్ట్ర ప్రజల జీవిత విశేషాలలో ఒకటిగా భావించేది. దీనిలో relief ఉన్నదా, ఏమి సదుపాయం కలుగుతుందని ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు పన్నుల భారంతో అవస్థపడినవారందరూ తమకు బ్రహ్మానందం కలుగుతుందేమోనని, శ్రమపడినా ఫరవాలేదని అభిప్రాయం కలిగి ఉన్నారు ఇది ప్రభుత్వ బడ్జెటు అయినప్పటికీ శ్రీ బ్రహ్మానందరెడ్డిగారి ద్వారా అందజేశారు కనుక వారి పేరుకి తగ్గట్టుగా 24 గంటలు దాటిన వెంటనే వారికి కలిగే బ్రహ్మానందాన్ని వంచుకునే భాగ్యం కలుగజేస్తారని, వది నిముషాల సెషను పెట్టి రిలీఫు స్టేటుమెంటు యిచ్చి కనీసం రేపయినా ఆనందంలో

భాగస్వామ్యం ఇవ్వవలసినదని సభలో విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వానికి ద్వంద్వ స్వభావం ఉండవచ్చు Persevere చేస్తే మార్చడానికి అవకాశం ఉంది ప్రతిదానిలో తటపటాయింపులు కనిపిస్తున్నవి జమా ఖర్చులలో ద్వంద్వ స్వభావం కనిపిస్తున్నది ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెసు పార్టీలో రెండు స్వభావాలున్నవి రెండు నాల్కల వ్యవహారంగా ఉన్నది లేకపోతే పరిస్థితి యీ విధముగా ఉండదు బజ్జెటులో చాల కటకటగా ఉందన్నారు ఆంధ్ర ప్రదేశ్ వచ్చినప్పుడు 64 కోట్లపైన ఉన్నది ఈ నాడు 186 కోట్లు అయినది ఆనాడు కటకటలాడుతున్నాం, ఈనాటికీ కటకటలాడుతున్నామని చెబుతున్నాం ఎంతడబ్బు వున్నప్పటికీ ఈ కటకటలు, టకటకలు తప్పవు అయినప్పటికీ శ్రమించవలసివస్తోంది వేరు మార్గాలు చూసుకోవలసివస్తోంది అందుచేత తటపటాయింపులు అర్థంకావు లోటుబజ్జెటు అని ధైర్యంగా చూపించారా అంటే లేదు మిగులు చూపించారు రెవిన్యూ అక్కౌంటులో మిగులు చూపిస్తారు కేపిటల్ అక్కౌంటులో తరుగు చూపిస్తారు N G O's కు ఇతర ఉద్యోగులకు compensatory allowance యివ్వకుండా ఉంటే యింకా మిగులు అవునని వ్యంగ్యంగా indirect గా చెబుతున్నారు వీరందరికీ యిచ్చినప్పుడే లోటుబజ్జెటు అవుతుందా? పూర్తిగా లోటుబజ్జెటు అయినా చేయండి మిగులుబజ్జెటు అయినా చేయండి ఏదో ఒకటి స్పష్టంగా చేస్తే బాగుంటుంది ఆ లెక్కకువస్తే లోటుబజ్జెటు చూపించినప్పటికీ అభినందించాల్సి వస్తుంది సాహసంగా చూపించడంలేదు సాధారణంగా కాస్త డబ్బున్నవారి కంటె insolvency అయితే కొంత గౌరవం ఉంటుంది నిజంగా insolvency కాదు రకరకాలుగా వ్యవహారం ఉంటుంది లోటు ఉంటే సెంటరుకి మనమీద ఆదరణ ఎక్కువవుతుంది ధైర్యంగా లోటు బజ్జెటును సూటిగా చూపించవచ్చును ఆ పద్ధతిని అవలంభించక తటపటాయింపులు కనిపిస్తున్నవి మనకు ప్రభుత్వం యిచ్చిన బజ్జెటును చూస్తే అది ఆడా కాకుండా మగా కాకుండా కనిపిస్తున్నది A third sex in nature అనవలసి వస్తోంది దానిని చక్కచేయడానికి architects గా మమ్ములను తయారుచేయడానికి చర్చలలో అవకాశం కలిగిస్తారని మా సహకారం పుచ్చుకుంటారని అభిప్రాయపడుతున్నాను అదే కాకుండా ఈ బజ్జెటులో శాసనసభ్యుల యొక్క పాత్ర ఏమిటి? కొందరు ఆమోదించవచ్చును, కొందరు వ్యతిరేకించవచ్చును అది వేరేవిషయం పాత్ర ఏమిటి, పరిషత్తులకు డబ్బు యివ్వడం లేదా, సమితులకు డబ్బు యివ్వడం లేదా డిపార్ట్‌మెంటులకు డబ్బుయివ్వడం లేదా, ప్రజలకు వెళ్లడం లేదా అనవచ్చు వాస్తవమే కాని డైరెక్టుగా శాసనసభ్యుల పాత్ర ఏమిటి? దానికి మార్గం సూచిస్తున్నాను మా నియోజకవర్గాలకు వెళ్లితే కాలువ సరిగాలేదు, తూము సరిగా లేదు, బ్రిడ్జి సరిగాలేదు అని చెబుతున్నారు సమితికి వ్రాసుకోండి, పరిషత్తుకి వ్రాసుకోండి, గవర్నమెంటుకి వ్రాసుకోండి అని చెప్పవలసి వస్తోంది శాసనసభ్యులకు పాత్ర ఉందని చూపాలంటే సంవత్సరానికి 5 లక్షలు శాసన సభ్యులు చూపించిన కార్యక్రమానికి ఖర్చుపెట్టే విధముగా అది ప్లానులో కానివ్వండి, మరొకటి కానివ్వండి నిర్దుష్టంగా evolve చేస్తే బాగుంటుంది

అందరికీ ఇటువంటి కోరికలుంటాయి అంతా కూడా 15 కోట్ల రూపాయలవుతుంది ఏదో adjuest చేసుకొని inter-link చేసుకొని ఏదీ చెడకుండా చేస్తే శాసనసభ్యుల పాత్ర కనిపిస్తుంది సమితికిగాని పరిషత్తుకుగాని link పెట్టి ఎక్కడైనా adjust చేసి శాసనసభ్యులు చెప్పిన పనులకు ప్రతిసంవత్సరం 5 లక్షలు ఖర్చుపెడితే శాసనసభ్యుల భూమిక ఉంది, పాత్రఉంది అనడానికి అర్థం ఉంటుంది సార్థకత ఉంటుంది అటువంటి అవకాశం కల్పించాలని కోరుతున్నాను తరువాత సత్యాగ్రహంగురించి మాట్లాడే పాలక పార్టీనికే ఎక్కువ తెలుసును వారు కళా ప్రపూర్ణులు experts వారి ఎక్స్‌పట్ట తనాన్ని గొప్పతనాన్ని మరచిపోయి, పదిమందిలో పరమాత్మడుంటాడంటారు ఇక్కడి రకరకాలుగా అబద్ధం అంటే తప్పుగాని సత్యసూరం అంటే తప్పులేదు కాబట్టి సత్యదూరమైన విషయాలు చాలా చెబుతున్నారు అదనపు శిస్తును ఈ సభలో ఎంతమంది బలపరచారు? అయ్యా, ప్రభుత్వాన్ని బలపరుస్తున్నాం అధిక శిస్తుని బలపరుస్తున్నాం నా నియోజకవర్గం వెనుకబడి ఉంది దానిని రక్షించండి, మినహాయించండి" అని మెజారిటీ సభ్యులు చెప్పారు ఎవరు బలపరుస్తున్నారో నాకు అర్థంకావడం లేదని రివిన్యూ మంత్రి గారు మూటిఅయిన ప్రశ్న వేశారు వారికికూడా తెలుసును సత్యాగ్రహం ప్రారంభం కావడానికి బాధ్యత కాంగ్రెసుపార్టీదని చెప్పక తప్పదు వారి ద్వంద్వ స్వభావం వల్లనే జరిగింది పార్టీలో ఒకమాట చెప్పి యిక్కడ ఇంకొకటి చేస్తున్నారు ఆత్మశుద్ధితో ఆత్మవంచన లేకుండా పార్టీ మీటింగులో అడగండి మార్పులు చేయండని అడగండి సత్యాగ్రహానికి పునాది వేసినవారు కాంగ్రెసు వారని చెప్పక తప్పదు, ఎక్కడచేయాలి, ఎమిచేయాలి దాని రూపురేఖలు ఏమిటని అనడంకంటె ప్రస్తుత ఉద్యమానికి వారే పునాది వేశారు కనుక పార్టీ మీటింగులో సవరించడానికి మాడండి వారు ధైర్యంతో సాహసంతో దిద్దడానికి రావచ్చును సత్యాగ్రహంలో కలుపవచ్చును అప్పుడే ప్రభుత్వం దానిఅర్థాన్ని గ్రహిస్తుంది అప్పుడే సత్యాగ్రహానికి సంపూర్ణమైన సమగ్రమైనరూపం కలుగుతుంది అయితే కాంగ్రెసువారు దీనిలోకి రావడం లేదన్నారు పశ్చిమగోదావరి జిల్లాలో సత్యాగ్రహోద్యమంలేదు, అదంతాసున్నా, ఏమీ కనిపించడంలేదు అని మా జిల్లా కలెక్టరు స్టేట్‌మెంటు చేశారు స్టేటుమెంట్ యిచ్చి పది రోజులైనదో ఈ నాడు చూస్తే అది ఎంత ఉధృతంగా ఉందో అర్థమవుతుంది భీమవరంలో, తాడేపల్లిగూడెంలో అనేకమంది కాంగ్రెసు వాదులు బాధ్యతగలవారు దివ్యమైన పాత్ర తీసుకుంటున్నారు ప్రతివారు కదులుతున్నారు పాత కాంగ్రెసువారు సత్యాగ్రహోద్యమాన్ని, తత్వాన్ని రూపొందించినవారు తప్పకుండా పాల్గొంటున్నారు వారి ఆదర్శాన్ని, ఉత్సాహాన్ని చూచి తక్కినవారు కలవవలసిన అవసరముంది ఈ బడ్జెటు చూస్తే అంతా చీకటేనా, కాంతిరేఖ లేదా అంటే కాంతిరేఖ కొంత కనిపిస్తున్నది, చాలా క్షీణంగా కనిపిస్తున్నది N G O's కి compensatory allowance యిచ్చాము స్కూలుకు వెళ్లే ఆడపిల్లల జీతాలు కట్టనవసరంలేదు, old age pensions ఇవన్నీ కాంతిరేఖలనక తప్పదు మికమికలాడుతూ ఉంది Ifs, buts

చాలా ఉన్నాయి వృద్ధాప్యపు పెన్షను ఉంది చాల లోతుగా పోయిచూస్తే పది లక్షల రూపాయలు ఎక్కువ ప్రొవిజను పెట్టామని ఆశ కల్పిస్తున్నారు నూరు లక్షలు ఖర్చు పెట్టలేనప్పుడు పది లక్షలు ఖర్చు పెట్టడానికి ఏ మెషినరీ తయారుచేశారు? రూల్సును ఏమి మార్చారు? ఇక్కడ కలెక్టరియట్‌లో, చీఫ్ సెక్రటరీ, హైకోర్టు కలెక్టరీ చేసే పనిని జిల్లా కలెక్టరుకి పంపించాం అన్నారు ఇతర రూల్సులో మార్పులేదు 25 లక్షలు ఖర్చు పెట్టాలంటున్నారు 5 లక్షలే ఖర్చు పెట్టలేనప్పుడు 25 లక్షలు ఖర్చు ఎట్లా పెట్టగలుగుతారు? 25 లక్షలని ఆకర్షణకోసం, ప్రాపగాండాకోసం చెప్పినది తప్ప మరొకటి కాదు అయితే ఇతర రాష్ట్రాలనుంచి నేర్చుకోవచ్చు మదరాసు గవర్నమెంటు ఏమిచేసినది? Sanctioning authority R D O కి యిచ్చి అప్పీలు చెసుకోవడం కలెక్టరుకు యిచ్చింది రూల్సు లిబరలుగా చూపించారు మదరాసు రూల్సు ఉన్నప్పటికీ మనది కటపటాయింపులతో జిడ్డులాగ హార్డుగా ఉన్నది మదరాసు రూల్సు లిబరలుగా ఉండగా మన రూల్సులో స్పష్టతకూడా లేదు అప్లికేషనుకి స్టాంపు పెట్టనక్కర లేదని అక్కడ స్పష్టంగా ఉంది ఇక్కడ ఆ స్పష్టతకూడా కల్పించదు ఎవరైనా destitute ఉంటే, వారికి బంధువులు ఉంటే వారు 7 సంవత్సరాలు వరుసగా missing అయితేనే qualify చేస్తాం అంటున్నారు మదరాసులో 7 సంవత్సరాల క్లాజు లేనేలేదు ఆవిధముగా మార్చాలి లేకపోతే మునలివారికి చావడానికి సిద్ధంగా ఉన్నవారికి ఆశ కల్పించడమే అవుతుందిగాని వారికి ముక్తి మోక్షం కనిపించదు

Mr Deputy Speaker —The House is adjourned to tomorrow, 8-30 A M

The House adjourned till Half past Eight of the clock on Saturday the 29th February 1964